ఈనాడు

విజయవాడ 21-1-2019 సోమవారం సిటీ సంపుటి 45 . సంచిక 161

THE LARGEST CIRCULATED TELUGU DAILY

రూ. 6-50 పేజీలు 18+20 www.eenadu.net

Vijayawada, Visakhapatnam, Hyderabad, Tirupati, Ananthapuramu, Karimnagar, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Ongole, Mahaboobnagar, Chennai, Bengaluru, Mumbai, Delhi



గ్రౌండ్‌ఫ్లోర్‌ను ప్రారంభించువారు

గౌ॥ శ్రీ. యనమల రామకృష్ణుడు గారు

ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు,
శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్.



ఫస్ట్‌ఫ్లోర్‌ను ప్రారంభించువారు

గౌ॥ శ్రీ. దేవినేని ఉమామహేశ్వరరావు గారు

జలవనరుల శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్



వజ్రాభరణాలు, వెండివస్తువుల విభాగాన్ని ప్రారంభించువారు

గౌ॥ శ్రీ ఎ. సుభాస్కరన్ గారు

చైర్మన్, లైకా గ్రూపు



విజయవాడలో

లలితా జ్యువెల్లరి షోరూం బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం.

ప్రపంచంలోనే అతిపెద్ద షోరూంలలో ఒకటి!

నేడు, ఉ॥10.00 గంటలకు. సుస్వాగతం!

నాలుగు మాటలు.. మీ ఆత్మీయబంధం కోసం..!

నేను ధనవంతుడిగా పుట్టలేదు. నెల్లూరులో నగలు తయారు చేసే కేంద్రంలో పన్నెండేళ్ల వయస్సులో కూలీగా చేరా. పేదరికాన్ని అనుభవించినందువల్ల, ఈ రోజుకీ సగటు వ్యక్తి కష్టనష్టాలను అర్థం చేసుకోగలను. వేళకు తినక, అహర్నిశలు శ్రమిస్తూనే ఉన్నాం, ఎందుకు?..
రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను సైతం లెక్కచేయక శరీరానికి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నామే, ఎందుకు? నాలుగు కాసులు సంపాదించుకోవడానికేగా!.. ఆ డబ్బును పిచ్చుకగూడులా చేర్చుకోవడానికేగా? ఇంటి పనులు చూసుకుంటూ, పిల్లల్ని పెంచి పోషిస్తూ, ఉద్యోగానికి కూడా వెళ్తున్నారే మహిళలు- ఎందుకు? కుటుంబ ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడానికేగా?..
ఇలా కష్టపడి సంపాదించిన డబ్బును వృథా చేయవచ్చా? ఒక వస్తువును కొనుగోలు చేసేటప్పుడు దానికి న్యాయంగా చెల్లించాల్సిన డబ్బు కన్నా ఎక్కువగా చెల్లించడం తప్పేగా?

మనదేశంలో బంగారం ఓ అలంకార వస్తువు మాత్రమే కాదండి, అది ఇంటికే ఓ భద్రత! అవసరానికి ఆదుకునే ఆపద్బాంధవ పెట్టుబడి. మరి అలాంటి బంగారాన్ని సరైన ధరకు కొనడం ఎంత ముఖ్యం?
10,000 కోట్ల రూపాయల, దక్షిణాదిలో ప్రముఖంగా భాసిల్లుతున్న ఓ నగల సంస్థ అధినేతగా, వ్యాపారవేత్తగా అడగడం లేదు. దయచేసి మీలో ఒకడిగా నన్ను భావించండి. మేం పొందే 1% మార్జిన్ ఆదాయంతో ఎంతో సంతోషపడుతున్నాం. సరైన అవగాహనతో ప్రజలు నగలు కొనాలన్నదే మా ఆశయం.

ప్రతి రూపాయికీ లెక్క చూసుకోండి. ఏమాత్రం తప్పులేదు.. ఎందుకంటే అది మీ డబ్బు. ఇంకో విషయం..
BIS 916 హాల్‌మార్క్ బంగారంతో తయారు చేసిన ఆభరణమేనా అని సరిచూసుకోండి.
వజ్రాభరణమైతే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ తప్పకుండా ఉండాలి. అలాగే వజ్రాభరణాలు క్యారెట్‌కు రూ.46,000, V.A. గ్రాముకు రూ.975 కన్నా ఎక్కువగా ఇవ్వకండి.

ఇది నగాజ్ ఆభరణం, ఇది కాస్టింగ్ ఆభరణం, నగ పనితనం ఎక్కువ అన్న కథలను ఏమాత్రం నమ్మొద్దు. ఎంత పనితనం ఉన్నప్పటికీ మీరు పొందాల్సిన బంగారం బరువులో రాజీ పడొద్దు. టీ, కాఫీ, కూల్‌డ్రింక్స్ వంటి మైమరిపించే ఆతిథ్యాలకు, 'ఏమండి బాగున్నారా; ఇంట్లో అంతా కుశలమా..' వంటి పలకరింపులు విని మీ దృష్టిని ఏమాత్రం మరల్చకండి. మా ఎస్టిమేట్ స్లిప్, మొబైల్‌లో ఫొటో పెట్టుకుని నాలుగైదు షోరూంలలో పోల్చిచూడండి. మార్కెట్‌లోని ఆఫర్లను కూడా లెక్కలోకి తీసుకోండి. ఇదివరకు ఎంతో శ్రమకోర్చిన నగదును అధిక ధరల నగల కోసం వృథా చేసింది చాలు. ఇకపై వాటికి స్వస్తి పలకండి. తయారీ ధరకే బంగారు నగలు, వజ్రాభరణాలు మరియు వెండి వస్తువులు అందజేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మార్కెట్‌లోనే తక్కువ ధరకే మావద్ద నగలు లభ్యమవుతాయి.

విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు బంగారమంటే ఎంత ఇష్టమో నాకు బాగా తెలుసు. ఉన్నతమైన సంప్రదాయలు, నిండుమనసులు, తెలుగుదనం నిండిన ప్రతిష్టాత్మకమైన విజయవాడలో మా 20వ షోరూంను ప్రారంభించడం నాకు ఆనందంగా ఉంది. విజయవాడకు మాత్రమే కాదండి. నా జీవితానికి కూడా ఇది సువర్ణప్రదమైనరోజు. లలితా జ్యువెల్లరికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ ఇల్లు బంగారం కావాలని మంచి మనసుతో లలితా జ్యువెల్లరి కుటుంబం తరపున మనసారా కోరుకుంటున్నాం.

డా॥ యం. కిరణ్‌కుమార్,
చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రై. లిమిటెడ్.

ఇది నా మనవి:

మీ విలువైన సూచనలు, ఏవైనా సమస్యలుంటే నా వ్యక్తిగత మెయిల్ ఐడీకి పంపించండి. తద్వారా మీకు మరింత మెరుగైన సేవలను అందించగలను.
chairman@lalithaajewellery.com

లలితా జ్యువెల్లరి మన విజయవాడలో



60-9-10, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, సిద్ధార్థ నగర్, సిద్ధార్థ క్యాటెరింగ్ కాలేజ్ ఎదురుగా.
ఫోన్: 0866-2481133, 91332 98333, 91332 98444. www.lalithaajewellery.com

100% నాణ్యత - BIS 916 హాల్‌మార్క్ | లక్షలాది డిజైన్లు!


లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రై. లిమిటెడ్

విజయవాడ • విశాఖపట్నం • తిరుపతి • హైదరాబాద్ • చెన్నై • తిరువళ్లూరు • మదురై • తిరుచ్చి • పుదుచ్చేరి • కుంభకోణం • రామనాథపురం • కోయంబత్తూరు • సేలం • నాగర్‌కోవిల్ • ఈరోడ్ • బెంగళూరు

Live telecast of Vijayawada showroom inauguration at www.lalithaajewellery.com/live

త్వరలో రాజమండ్రిలో!

CA


36 ఏళ్లకు పైగా, నగల సామ్రాజ్యంలో ఉన్నత సంప్రదాయాలతో, హస్తవాసికి ప్రతిరూపంగా నిలుస్తూ..
దక్షిణ భారతదేశంలోనే అగ్రగామిగా భాసిల్లుతున్న లలితా జ్యువెల్లరి మీ శుభాశిస్సులతో అడుగిడుతోంది.
విజయవాడలో మా కొత్తషోరూంకు సుస్వాగతం.
ప్రపంచంలోనే అతిపెద్ద షోరూంలలో ఒకటి!
Lalithaa
ప్రారంభోత్సవంలో పాల్గొనే మా ఆత్మీయ అతిథులు
గౌ॥ శ్రీ. కేసినేని శ్రీనివాస్ (నాని) గారు, ఎంపీ, విజయవాడ
గౌ॥ శ్రీ. కోనేరు శ్రీధర్ గారు, మేయరు, విజయవాడ నగర పాలకసంస్థ
గౌ॥ గద్దె అనురాధ గారు, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్
గౌ॥ శ్రీ. గోకరాజు గంగరాజు గారు, ఎంపీ, నర్సాపురం
గౌ॥ శ్రీ. గద్దె రామమోహనరావు గారు, ఎమ్మెల్యే, విజయవాడ ఈస్ట్
గౌ॥ శ్రీ. బోండా ఉమామహేశ్వరరావు గారు, ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్
గౌ॥ శ్రీ. జలీల్‌ఖాన్ గారు, ఎమ్మెల్యే, విజయవాడ వెస్ట్
గౌ॥ శ్రీ. మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, ఎమ్మెల్సీ
గౌ॥ శ్రీ. జాస్తి సాంబశివరావు గారు, కార్పొరేటర్
గౌ॥ డాక్టర్ చదలవాడ సుధ గారు, మెడికల్ ప్రాక్టీషనర్
గౌ॥ శ్రీ. ఎ. రంగప్రసాద్ గారు, ఎండీ, జీఈవీ ప్రాజెక్టులు
గౌ॥ శ్రీ. సజ్జ కిశోర్‌బాబు గారు, ఛైర్మన్, పవర్‌మెక్ గ్రూపు సంస్థలు
గౌ॥ శ్రీ.కనుమూరి రఘురామకృష్ణంరాజు గారు, పారిశ్రామికవేత్త
గౌ॥ శ్రీ. అంబికాకృష్ణ, ఛైర్మన్ గారు, ఆంధ్రప్రదేశ్ ఫిలిం, టెలివిజన్, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్
గౌ॥ శ్రీ. కె.టి.శ్రీనివాసరాజు గారు, ఎండీ, అడయార్ ఆనందభవన్
గౌ॥ శ్రీ. డాక్టర్ ఐసరి కె.గణేశ్ గారు, ఛైర్మన్, వేల్స్ విశ్వవిద్యాలయం
గౌ॥ శ్రీ. సుందర్ ఆర్ముగం గారు, ఎండీ, భూమి బిల్డర్స్
గౌ॥ శ్రీ. దిలీప్ ఛాబ్రియ గారు, ఛైర్మన్, డీసీ డిజైన్
గౌ॥ శ్రీ. సి.శివశంకరన్ గారు, ఏఐడబ్ల్యూటి లిమిటెడ్.
గౌ॥ శ్రీ. కె. కరుణామూర్తి గారు, పారిశ్రామికవేత్త
అధిక V.A. నుంచి స్వేచ్ఛ !
మీరు మునుపెన్నడూ చూడని ఆకట్టుకునే లక్షలాది డిజైన్లతో లెక్కలేనన్ని కౌంటర్లు.
అన్నీ తయారీ ధరకే! వేలాది, లక్షలాది రూపాయలు ఆదా చేసుకోవచ్చు.!
బంగారం, వజ్రం, వెండి మరియు ప్లాటినం.. అంతులేని కలెక్షన్లు!
మీ కష్టార్జితానికి పూర్తిస్థాయి విలువనిచ్చే అపూర్వమైన 'నగల కొనుగోలు పథకం', 'అడ్వాన్స్ నగల బుకింగ్' పథకాలు!
Lalithaa
లలితా జ్యువెల్లరి
Lalithaa Jewellery
లలితా జ్యువెల్లరి మార్ట్ ప్రై. లిమిటెడ్
విజయవాడ : 60-9-10, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, సిద్ధార్థ నగర్,
సిద్ధార్థ క్యాటెరింగ్ కాలేజ్ ఎదురుగా. ఫోన్: 0866-2481133 / 91332 98333 / 91332 98444.
వైజాగ్ : 29-1-75/1, ఆర్‌టీసీ బస్టాండ్, ద్వారకా నగర్. ఫోన్: 0891-6600001.
తిరుపతి : 481/482, రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, మాస్కరోడ్, (V.V. మహల్‌రోడ్) ఫోన్: 0877-666 0505 / 0606 / 7888.
హైదరాబాద్ : 6-3-883, SBR సాక్, రాజీవ్‌గాంధి విగ్రహం ఎదురుగా, సోమాజిగూడ సర్కిల్. ఫోన్: 040 - 6748 6677.
చెన్నై • తిరువళ్లూరు • మదురై • తిరుచ్చి • పుదుచ్చేరి • కుంభకోణం • బెంగళూరు • రామనాథపురం • కోయంబత్తూరు • సేలం • నాగర్‌కోవిల్ • ఈరోడ్
100% నాణ్యత - BIS 916 హాల్‌మార్క్
లక్షలాది డిజైన్లు!
నగలు కొనడం ఎలా?..
అన్న విషయంపై
రూపొందించిన పుస్తకం మా షోరూంలో
ఉచితంగా లభ్యమవుతుంది.
www.lalithaajewellery.com

ఈనాడు

విజయవాడ 21-1-2019 సోమవారం సిటీ సంపుటి 45 . సంచిక 161

THE LARGEST CIRCULATED TELUGU DAILY

రూ. 6-50 పేజీలు 18+20

www.eenadu.net

Vijayawada, Visakhapatnam, Hyderabad, Tirupati, Ananthapuramu, Karimnagar, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Ongole, Mahaboobnagar, Chennai, Bengaluru, Mumbai, Delhi



విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ సమీపంలో ఖాళీ స్థలాన్ని ఉద్యానవనంగా అభివృద్ధి చేసిన తీరు

ర్యాంకుల కోసం పోటాపోటీ

పరిశుభ్రతకు పట్టణాల్లో పెద్దపీట

స్వచ్ఛ సర్వేక్షణ్-2019 ర్యాంకుల కోసం పట్టణ స్థానిక సంస్థలు పోటీ పడుతున్నాయి. రెండేళ్లుగా జాతీయ స్థాయిలో మెరిసిన నగరాలు, పట్టణాలు మరోసారి అవార్డులు చేజిక్కించుకోడానికి ఆరాట పడుతున్నాయి. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఈనెల 4న ప్రారంభించిన సర్వే 31తో ముగియ నుంది. ప్రజారోగ్యంపై గత ఏడాది 4,000 మార్కులిచ్చిన కేంద్రం వాటిని ఈసారి 5,000కు పెంచింది. ప్రత్యక్ష పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ, వివిధ సేవలపై ఆన్‌లైన్ పోర్టల్‌లో పట్టణ స్థానిక సంస్థలు పెట్టిన సమాచారాన్ని విశ్లేషించి మార్కులు కేటాయిస్తారు. సర్వే నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, అనంతపురం, చిత్తూరు, ఒంగోలు, కర్నూలు, కడప, విజయనగరం, శ్రీకాకుళం నగరపాలికలతో పాటు అనేక పురపాలక సంఘాలు స్వచ్ఛ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాయి. రహదారులు, కాలువల శుభ్రత, సామాజిక, వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, బహిరంగ మలవిసర్జన రహిత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నాయి.

- ఈనాడు, అమరావతి



విశాఖ బీచ్ రోడ్డులో రాత్రివేళల్లో పరిశుభ్రత పనుల్లో మహిళా కార్మికులు



కొండవీడు కొండపై బౌద్ధం అనవాళ్లను పరిశీలిస్తున్న అమరావతి కల్చరల్ సెంటర్ సీఈవో శివనాగిరెడ్డి, కొండవీడు కోట అభివృద్ధి కమిటీ సమన్వయకర్త కల్లి శివారెడ్డి, అమరావతి బుద్ధ విహార కార్యదర్శి సుధాకర్

కొండవీడు కోటపై బౌద్ధ ఆనవాళ్లు

- ఇక్ష్వాకుల కాలం నాటి స్తూపం, స్తంభం లభ్యం

కొండవీడుకోట(యడ్లపాడు), న్యూస్‌టుడే: కొండవీడు కోట.. రెడ్డిరాజుల పాలనకు వెయ్యి ఏళ్లకు ముందే బౌద్ధ స్థావరంగా విలసిల్లిందనడానికి ప్రత్యక్ష అనవాళ్లు లభించినట్లు అమరావతి కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. కొండవీడు కోటపై నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిదుర్గమైన కొండవీడు కోటలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలపు నాటి బౌద్ధ మతం ఆనవాళ్లు బయల్పడినట్లు చెప్పారు.

పురావస్తు శాఖ ఆధ్వర్యంలో శివాలయంలో పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ఆలయాన్ని ఊడదీసే క్రమంలో ఆలయ గర్భగడి ప్రాంతంలో ఐదు వరుసల పల్నాటి సున్నపు రాతితో నిర్మించిన వృత్తాకారపు స్తూపం(12 అడుగుల వ్యాసం, 4 అడుగుల ఎత్తు) వెలుగు చూసింది. ఇది కొండ మీద నివసించే బౌద్ధ బిక్షువుల సంఘానికి చెందినదని శివనాగిరెడ్డి వివరించారు. అలాగే పునర్నిర్మాణానికి ఊడదీసిన లక్ష్మీనరసింహ ఆలయం వెనక భాగంగా కొండలో బౌద్ధశైలిలో నిర్మించిన గుహ బయట పడిందన్నారు. అదే సమయంలో శివాలయానికి సమీపంలో పార్కింగ్ కోసం స్థలాన్ని చదును చేస్తుండగా రాళ్లు తొలగిస్తున్న జేసీబీకి ఇక్ష్వాకుల కాలం నాటి బౌద్ధ శిలామండప స్తంభం తగిలి బయటపడింది. లభించిన ఆధారాల ప్రకారం కొండవీడు కోట శాతవాహనులు, ఇక్ష్వాకులు కాలంలో బౌద్ధారామంగా విరాజిల్లిందని శివనాగిరెడ్డి పేర్కొన్నారు.

నేడు అల్పపీడనం

ఈనాడు, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రం మీదుగా సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అక్కడి అల్పపీడన ద్రోణి ఆదివారం ఉపరితల ఆవర్తనంగా మారింది. ఇదే అల్పపీడనంగా రూపం మార్చుకుంటుందని చెప్తున్నారు. సోమవారం కూడా పలుచోట్ల పొగమంచు ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు.

పారిశుద్ధ్య యంత్రుడు



రహదారులపై మట్టి కుప్పలను తొలగిస్తున్న స్కిడ్ స్టీర్ లోడర్

పారిశుద్ధ్య పనుల్లో యాంత్రీకరణతో ఉత్తమ ఫలితాలతోపాటు పట్టణ స్థానిక సంస్థల్లో నిర్వహణ ఖర్చు గణనీయంగా తగ్గుతోంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తాజా పరిశీలనలో ఆధునిక వాహనాల రాకకు ముందు ఖర్చుతో పోల్చితే రాష్ట్ర వ్యాప్తంగా నెలకు రూ.26.86 కోట్లు ఆదా అవుతున్నట్లు వెల్లడైంది. గత 14 నెలల వ్యవధిలో పట్టణ స్థానిక సంస్థల్లో రూ.376.00 కోట్ల ఖర్చు తగ్గినట్లు అధికారులు గుర్తించారు. మానవ వనరుల కంటే యంత్రాలకే అత్యధిక ప్రాధాన్యమిచ్చి పట్టణ స్థానిక సంస్థలు ఖర్చు తగ్గించుకుంటున్నాయి. పట్టణాలు, నగరాల్లో వీధులు, కాలువలు శుభ్రం చేయడంలోనూ ఆధునిక యంత్రాల వినియోగం పెరుగుతోంది. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, అనంతపురం, కర్నూలు, నెల్లూరు వంటి ముఖ్య నగరాలు, పట్టణాల్లో ప్రధాన రహదారుల శుభ్రతకు అత్యధికంగా తుడిచే యంత్రాలను (స్వీపింగ్ మెషీన్‌లు) వినియోగిస్తున్నారు. పోగయిన చెత్త కుప్పలను తొలగించేందుకు, వీటిని కాంపాక్టర్లలో నింపేందుకు (లోడు) 'స్కిడ్ స్టీర్ లోడర్లు' ఉపయోగిస్తున్నారు. పది మంది కార్మికులు చేసే పని ఒక లోడర్‌తో కానిస్తున్నారు. ఆధునిక యంత్రాలు వినియోగిస్తున్నా ఇప్పుడున్న శాశ్వత, ఒప్పంద కార్మికుల సంఖ్యను తగ్గించకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



మినీ డంపర్ బిన్‌లోని చెత్తను కాంపాక్టర్‌లోకి లోడ్ చేస్తున్న దృశ్యం

మరిన్ని ఆలోచనల దిశగా



'పారిశుద్ధ్య పనులకు ఆధునిక యంత్రాల వినియోగంతో మంచి ఫలితాలు రావడంతో ఇంకా మెరుగైన వాటి కోసం మరిన్ని ఆలోచనలు చేస్తున్నాం. పట్టణాలన్నీ పరిశుభ్రంగా ఉండాలన్న లక్ష్యంతో పట్టణ స్థానిక సంస్థలకు స్వచ్ఛాంధ్ర సంస్థ పూర్తి సహకారాన్ని అందిస్తోంది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండే పురపాలక, నగరపాలక సంస్థలకు మేము అందిస్తున్న యంత్రాలు, వాహనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ప్రతిచోటా వీటిని విధిగా వినియోగించేలా జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నాం

–డి.మురళీధర్‌రెడ్డి, ఎండీ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్

ఆదా ఇలా..

రూ.85,000 టన్ను చెత్తను 40 కిలో మీటర్ల దూరంలోని డంపింగ్ యార్డుకు ట్రాక్టర్‌లో తరలించేందుకు ఇప్పటివరకు చేసిన ఖర్చు

రూ.67,200 3 టన్నుల చెత్తను అంతే దూరంలోని యార్డుకు తరలించేందుకు 6 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంగల కాంపాక్టర్ వినియోగంతో అవుతున్న ఖర్చు

రూ.1,21,000 8 టన్నుల చెత్తను తరలించేందుకు 8 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం గల కాంపాక్టర్‌పై చేస్తున్న వ్యయం

ఏడాది వ్యవధిలో ట్రాక్టర్‌లో డంపింగ్ యార్డుకు తరలించే చెత్త

1,680 టన్నులు

3,780 టన్నులు

6,720 టన్నులు

అదే సమయంలో 6 క్యూబిక్ మీటర్ల కాంపాక్టర్‌లో తరలిస్తున్నది

8 క్యూబిక్ మీటర్ల కాంపాక్టర్‌లో తరలిస్తున్నది

ఇతర ఉపయోగాలు

- చెత్త లోడు, అన్‌లోడు చేసేందుకు వినియోగించే కార్మికుల సంఖ్య తగ్గుదల
- కాంపాక్టర్ల రాకతో గతంలో కంటే 40 శాతం అదనంగా చెత్తను ఒక ట్రిప్పులో తరలింపు
- గతంలోలా చెత్త తరలించే సమయంలో వాహనం నుంచి చెత్త రహదారులపై పడడం, మురుగునీరు లీకవడం వంటి ఇబ్బందులకు చరమగీతం పాడినట్లైంది
- డీజిల్ వినియోగం ఖర్చు, కర్బన ఉద్గారాల తగ్గుదల

స్వచ్ఛాంధ్ర సంస్థ ఇప్పటివరకు పురపాలక, నగరపాలక సంస్థలకు కేటాయించిన అధునాతన వాహనాలు

6 క్యూబిక్ మీటర్ల కాంపాక్టర్లు: 3,30	14 క్యూబిక్ మీటర్ల కాంపాక్టర్లు: 1,40
తుడిచే యంత్రాలు (పెద్దవి): 15	తుడిచే యంత్రాలు (చిన్నవి): 125
స్కిడ్ స్టీర్ లోడర్లు: 255	

- ఈనాడు, అమరావతి

మాయమైన పరికరంతో ప్రమాదం లేదు

- ఓఎన్జీసీ అసెట్ ఈడీ డీఎమ్మార్ శేఖర్ స్పష్టీకరణ

ఈనాడు డిజిటల్, రాజమహేంద్రవరం: చమురు వెలికితీతలో ఉపయోగించే రేడియో ధార్మిక పదార్థం(సీఎస్-137 పరికరం)తో ప్రజలకు ఎలాంటి అపాయం లేదని రాజమహేంద్రవరం ఓఎన్జీసీ అసెట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) డీఎమ్మార్ శేఖర్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సాంకేతిక నిపుణులతో కలిసి వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం అసెట్ పరిధిలో ఇటీవల మాయమైన రేడియో ధార్మిక పదార్థం రూపాయి పరిమాణంలో ఉంటుందని, దానిపై ఒక దృఢమైన కవచం ఉంటుందని తెలిపారు. దానిని తెరవాలంటే ప్రత్యేక పరికరం (టూల్) అవసరమని చెప్పారు. ఆ పరికరం తమవద్దే ఉంటుందని స్పష్టంచేశారు. ఒకవేళ ఎవరైనా తెరిచినా కేవలం రెండు మీటర్ల వరకు మాత్రమే దాని ప్రభావం ఉంటుందని వివరించారు. ఇదే విషయమై అటామిక్ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్ (ఏఈఆర్‌బీ) సైతం తన వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని వెల్లడించారు.

రక్తనాళాల్లో ఈదే బుల్లి రోబోలు

జెనీవా: రక్తనాళాల్లో ఈత కొట్టుకుంటూ వెళ్లగలిగే బుల్లి, స్మార్ట్ రోబోలను శాస్త్రవేత్తలు తయారు చేశారు. అనారోగ్యకర కణజాలానికి నేరుగా ఔషధాలను చేరవేయడంలో ఇవి ఎంతగానో తోడ్పడే వీలుంది. కావాల్సినప్పుడు ఆకారాన్ని మార్చుకోవడం వీటి ప్రత్యేకత. బ్యాక్టీరియా నిర్మాణం ఆధారంగా స్విట్జర్లాండ్‌లోని స్విస్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లోసాన్ (ఈపీఎఫ్‌ఎల్), ఈటీహెచ్ జ్యూరిక్ విద్యా సంస్థల నిపుణులు వీటిని అభివృద్ధి చేశారు. సూక్ష్మ అయస్కాంత అణువులతో కూడిన హైడ్రోజెల్‌ను దీనిలో ఉపయోగించారు. దీంతో విద్యుదయస్కాంత క్షేత్రం సాయంతో ఈ స్మార్ట్ రోబోలను నియంత్రించేందుకు వీలు పడుతోంది.

పొగపెడుతున్న నకిలీలు!

- మార్కెట్లో ప్రాణాంతక సిగరెట్లు
- అనధికారిక విక్రయాలతో పన్ను ఎగవేత
- బిహార్ నుంచి బ్రాండెడ్ ముసుగులో రాక
- నిర్మాణ రంగ కార్మికులే లక్ష్యంగా అమ్మకాలు
- గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో సరకు నిల్వలు
- తనిఖీలు లేక జీరో వ్యాపారానికి రెక్కలు

క్యాన్సర్ కారకాలతో కూడిన ప్రాణాంతక నకిలీ సిగరెట్లు నవ్యాంధ్ర మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. బిహార్ రాజధాని పట్నాలో తయారవుతూ బ్రాండెడ్ సిగరెట్ల మాటున చాప కింది నీరులా రాష్ట్రానికి చేరుతున్నాయి. వీటిని అనధికారికంగా అమ్ముతూ వ్యాపారులు భారీగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు. దేశంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిషేధం ఉంది. కేవలం బ్రాండెడ్ సరకు అమ్ముకునే వెసులుబాటుంది. సిగరెట్లపై సర్కారుకు 28శాతం పన్ను కడుతూ వాటిని అమ్మటం వల్ల ప్రయోజనం ఉండదని కొందరు వ్యాపారులు బ్రాండెడ్ మాటున నకిలీ సరకును రాష్ట్రానికి రప్పిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకూ చేరవేస్తున్నారు. ఈ సిగరెట్లను బిహార్, ఒడిశాలకు చెందిన నిర్మాణరంగ కార్మికులు ఎక్కువగా తాగుతారని, వారిని దృష్టిలో పెట్టుకునే వాటిని పట్నా నుంచి అక్రమంగా తీసుకొస్తున్నట్లు వాణిజ్యపన్నుల శాఖ గుర్తించింది. ఆ సరకు గుంటూరు, విజయవాడల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చేరుతున్నట్లు తెలిపింది.

ఈ ఘటనలు మచ్చుకు కొన్ని..

- మంగళగిరిలోని ఓ ఇంట్లో రూ.50 లక్షల పైబడి విలువైన సిగరెట్లను గుంటూరుకు చెందిన వాణిజ్యపన్నుల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పది రోజులు గడిచినా ఇప్పటికీ ఆ సరకు తమదని ఏ వ్యాపారీ విడిపించుకోలేదు. ఇంటి యజమానిని విచారిస్తే గదిని రూ.5వేలకు అద్దెకిచ్చానని, అంతకు మించి తనకేం తెలియదని చెప్పారు.
- అంతకు ముందు విజయవాడలో రెండు లారీల్లో ఇదే తరహాలో సరకు తరలుతుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు అడ్డుకున్నారు. కేసు దర్యాప్తును విజయవాడ వాణిజ్యపన్నుల శాఖకు అప్పగించారు. సరకు విలువ రూ.60-70 లక్షల మధ్య ఉంటుంది. దాన్ని తెప్పించిన వ్యాపారి పత్తాలేడు. సరకు విజయవాడ కార్యాలయంలో మూలుగుతోంది.
- సిగరెట్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. దీంతో వాటిని రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించి కాల్చివేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. సరకు తెప్పించిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చట్టం సూచిస్తోంది. అందువల్లే రూ.కోట్ల సరకు పట్టుబడినా దాన్ని వదులుకునేందుకే వ్యాపారులు సిద్ధపడుతున్నారు.
- కేవలం ఈ రెండు ఘటనల్లో పట్టుబడిన సరకు కోటికి పైనే ఉండటంతో పన్ను రూపేణా సర్కారుకు సుమారు రూ.28 లక్షల ఆదాయం వస్తుంది.



మంగళగిరిలోని ఓ గోదాములో పట్టుబడిన సరకు

బ్రాండెడ్ పేరుతో వెలుగులోకి వచ్చిన ప్రాణాంతక సిగరెట్లు

పట్నాలో తయారీ

మంగళగిరి, విజయవాడలో పట్టుబడిన సరకుపై ఉన్న లేబుళ్ల ఆధారంగా ఆరా తీసిన అధికారులు తయారీదారు చిరునామా పట్నాలో ఉన్నట్లు గుర్తించారు. అతనితో మాట్లాడారు. తాము పన్నులు చెల్లించి పక్కాగా వ్యాపారం చేస్తున్నామని బదులివ్వటంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఈ సిగరెట్లు బ్రాండెడ్‌వా నకిలీవా అనేది గుర్తించేందుకు ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌కు లేఖ రాయించాలనే యోచనలో వాణిజ్యపన్నుల యంత్రాంగం ఉన్నట్లు తెలిసింది.

– ఈనాడు, గుంటూరు

ప్రతిఫలం ఆశించకుండా చేసేదే శ్రేష్ఠమైన సేవ



జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్

హైదరాబాద్, న్యూస్‌టుడే: ప్రతిఫలం ఆశించకుండా చేసేదే శ్రేష్ఠమైన సేవ అవుతుందని, సేవ చేసే వ్యక్తి మనసులో ప్రసన్నత ఉంటే చేసే పనుల్లో కూడా అది కనిపిస్తుందని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. స్వచ్ఛందసంస్థ 'అభయ ఫౌండేషన్' 12 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా 'అభయ పుష్కర' పేరిట ఆదివారం హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ రవిశంకర్ మాట్లాడుతూ.. ప్రజలను ఐక్యంగా ఉంచుతూ సమాజ సేవను సాగించేలా చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర కీలకమన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవారు రెట్టింపు ఉత్సాహంతో సేవ చేయగలరన్నారు. సైయంట్ కంపెనీ ఛైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ సమాజం కోసం తమ వంతు సేవ చేయాలన్నారు. తమ కంపెనీ 11 ఏళ్లుగా కార్పొరేట్ సామాజిక బాధ్యతగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని, 26 పాఠశాలలను దత్తత తీసుకొని మౌలిక వసతుల కల్పన చేపట్టిందని అన్నారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. వృత్తిలో నిజాయితీగా పనిచేయడం సమాజ సేవలో భాగమేనన్నారు. కేరళలోని అలెప్పీ సబ్ కలెక్టర్ ఎం.వి.ఆర్.కృష్ణతేజ మాట్లాడుతూ కేరళలో వరద బాధితులకు అభయఫౌండేషన్ అందించిన చేయూత మరువలేనిదన్నారు. డాక్టర్ అనిల్‌కుమార్, ఐఆర్ఎస్ అధికారి ప్రదీప్‌కుమార్, అభయ ఫౌండేషన్ నిర్వాహకులు బాలచంద్ర, తదితరులు పాల్గొన్నారు.



హైదరాబాద్‌లోని నార్సింగిలో తెలుగు సంగమం సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సమ్మేళనంలో నటి జమున, మాడుగుల నాగఫణిశర్మను సత్కరిస్తున్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు. పక్కన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, నేత బాబూమోహన్, దర్శకులు కోదండరామిరెడ్డి, కె.రాఘవేంద్రరావు, సినీ నటి కవిత, కిషన్‌రెడ్డి

చరిత్ర బాటలో..

'వీరాస్వామి' మార్గంలో ఏయూ విశ్రాంత ఆచార్యుడు ఆదినారాయణ యాత్ర

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: తెలుగు జాతి మరచిపోయిన ఓ గొప్ప కవిని, ప్రథమ సాహితీ యాత్రికుడి జ్ఞాపకాలను మనకు గుర్తుచేయడానికి మరో తెలుగు వ్యక్తి పూనుకున్నారు. ఏనుగుల వీరాస్వామి (జీవిత కాలం 1780-1836) అనే యాత్రికుడు 100 మంది అనుచరులతో అప్పటి మద్రాసు నుంచి కాశీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి మద్రాసు వరకు ప్రయాణించారు. సుమారు 4 వేల కిలోమీటర్ల ఈ యాత్రను 1830లో వీరు 15 నెలల్లో పూర్తిచేశారు. యాత్ర చేస్తూనే 'కాశీ యాత్రా చరిత్ర' అనే పుస్తకాన్ని రచించారు.

వీరాస్వామిని తెలుగువారికి గుర్తు చేయాలని ఆంధ్రా విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు ఎం.ఆదినారాయణ ప్రస్తుతం నిర్ణయించుకున్నారు. ఆనాడు వీరాస్వామి చేసిన యాత్రను కేవలం 25 రోజుల్లో పూర్తిచేసేందుకు ఉపక్రమించారు. ఆయన ఏ దారిన వెళ్లారో అదే దారిన పర్యటిస్తున్నారు. ఈ నెల 18న ఉత్తర చెన్నైలోని తొండియార్‌పేట్‌కు చేరుకుని అక్కడి నుంచి యాత్రను ప్రారంభించారు. ఆదివారం ఈ యాత్ర కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు చేరుకుంది. అహోబిలం దేవస్థానంలో పూజలు చేసి, అనంతరం ఆళ్లగడ్డకు చేరుకున్న ఆయనకు స్థానిక శిల్పులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ.. తెలుగువాడైన వీరాస్వామి విగ్రహాన్ని అమరావతిలో నెలకొల్పాలన్నారు. తాను ఇంతవరకు చేసిన యాత్రలను పాదయాత్రతోనే పూర్తిచేశానని, ఈసారి మాత్రం 25 రోజుల్లోనే ఈ యాత్ర పూర్తిచేయాల్సి ఉండడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్నట్లు వివరించారు. మరోవైపు, ఆదినారాయణ కూడా సాహితీ యాత్రికుడే. 1991 నుంచి ఇప్పటివరకు యాత్ర చేస్తూనే ఉన్నారు. దేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా ఆరు ఖండాల్లో 35 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. యాత్ర చేస్తూనే ఆరు రచనలు చేశారు.



ఆచార్య ఆదినారాయణకు స్వాగతం పలుకుతున్న ఆళ్లగడ్డ వాసులు

ఈనాడు

విజయవాడ 21-1-2019 సోమవారం సిటీ సంపుటి 45 . సంచిక 161 THE LARGEST CIRCULATED TELUGU DAILY రూ. 6-50 పేజీలు 18+20 www.eenadu.net

Vijayawada, Visakhapatnam, Hyderabad, Tirupati, Ananthapuramu, Karimnagar, Rajamahendravaram, Suryapet, Guntur, Nellore, Srikakulam, Kurnool, Tadepalligudem, Warangal, Kadapa, Nizamabad, Khammam, Ongole, Mahaboobnagar, Chennai, Bengaluru, Mumbai, Delhi

..అంతకు మించి!

- రైతుల కోసం ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన పథకం
- కేంద్రం ప్రకటించే వాటికంటే కొత్తగా
- వేర్వేరు ప్రతిపాదనలను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు - అమరావతి

ఆరుగాలాలు కష్టించి పంటలు సాగుచేసే అన్నదాతలను మరింతగా ఆదుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రైతులకు మేలు చేసేందుకు ఎలాంటి పథకం తీసుకురావాలనే విషయమై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు అవలంభిస్తున్న విధానాలతోపాటు కేంద్రం ఎలాంటి అడుగులు వేయబోతోందనే అంశాన్ని నిశితంగా గమనిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టే పథకం.. ఇతర రాష్ట్రాల పథకాల కంటే గొప్పగా, కొత్తగా ఉండాలని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే అధికారులకు స్పష్టంచేశారు. అదే సమయంలో కేంద్రం ప్రకటించే వరాలను చూసిన తర్వాతే ముందుకెళ్లాలని భావిస్తున్నారు.

పెట్టుబడి నిధిపై ముందుకు ఎలా?

రైతుకు సాయంపై నాలుగైదు రకాల ప్రతిపాదనలు తయారు చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటలను 2 కోట్ల ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున ఇచ్చినా ఏడాదికి రూ.10 వేల కోట్ల వరకు అవసరం అవుతుంది. అయితే పంపిణీలోనే సమస్యలున్నాయి.

ఇప్పటిదాకా చేసిందిలా..

రుణమాఫీ
మూడు వాయిదాల్లో రూ.15,147 కోట్ల చెల్లింపు

రైతు రథం
రూ.2.5 లక్షల రాయితీతో 12,215 పెద్ద ట్రాక్టర్ల పంపిణీ. ఈ ఏడాది 11,664 ట్రాక్టర్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

మద్దతు ధర
9.27 లక్షల టన్నుల ఉత్పత్తులను రూ. 3,556 కోట్లతో కొనుగోలు

కరవు నివారణ, పెట్టుబడి రాయితీల రూపంలో గత నాలుగేళ్లలో రూ.3,767 కోట్ల చెల్లింపు



పెట్టుబడి రాయితీలో దేనికెంతంటే
- వరి: రూ.10 వేల నుంచి రూ. 20 వేలకు పెంపు
- మొక్కజొన్న: రూ. 8,333 నుంచి రూ. 12,500కు
- పొద్దుతిరుగుడు: రూ.6,250 నుంచి రూ. 10 వేలకు
- పత్తి, వేరుశెనగ, చెరకు: రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంపు

★ గోకులం, మినీ గోకులం పథకాలు ప్రవేశపెట్టి పశు వసతిగృహాల నిర్మాణానికి ఆర్థికసాయం చేసింది.

- ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కౌలు రైతుల సంఖ్య అధికం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 16 లక్షల మంది వరకు ఉన్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో 60 శాతంపైనే కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. కౌలు రైతులు 90 శాతానికి పైగా ఉన్న గ్రామాలు కూడా ఉన్నాయి. వీరికి పంట రుణాలు అందించడానికే ప్రభుత్వం బ్యాంకులపై పెద్దఎత్తున ఒత్తిడి తెచ్చింది. ఎట్టకేలకు దేశంలోనే అత్యధికంగా రూ.5 వేల కోట్ల వరకు రుణాలుగా ఇప్పించింది. ఇప్పుడు పెట్టుబడి నిధి కూడా వీరికి చెందేలా చేయాలంటే ఏం చేయాలనే విషయమై ప్రస్తుతం ఆలోచిస్తోంది.
- సాగుదారులనే పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేస్తే.. భూమి యజమానుల సంగతి ఏమిటనే ప్రశ్న తలెత్తుతుంది. కౌలురైతులు, భూ యజమానులు అందరినీ కలిపి లెక్కలోకి తీసుకుంటే మొత్తం రైతుల సంఖ్య 96 లక్షలకు చేరుతుంది.

బీమా ప్రీమియం చెల్లిస్తే పోలా..

పంటల బీమా ఉచితంగా కల్పిస్తే రైతులందరికీ ప్రయోజనం కల్పించవచ్చు. దీని వల్ల రూ.1,000 కోట్ల (మిగతా 2లో)

పిన్న వయసులోనే ఉద్యోగం పట్టేశాం

25 ఏళ్ల లోపువారికే దక్కుతున్న ఎక్కువ పోస్టులు

రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన గ్రూపు-1 ఉద్యోగాలను చిన్న వయసు వారే దక్కించుకొంటున్నారు. డిగ్రీ పూర్తవగానే ప్రణాళికా బద్ధంగా సన్నద్ధమై ఉన్నత ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. 2016 గ్రూపు-1 నోటిఫికేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 75 ఉద్యోగాలను ఈ మధ్యే భర్తీ చేయగా 25 సంవత్సరాల లోపు ఉన్న వారు 32 (42.66%) మంది ఉన్నారు.

2016 గ్రూపు-I ద్వారా ఈ మధ్యే ఎంపికైన అభ్యర్థులు

పూర్తి వివరాలు 2లో



ఈ గట్టునుందామా.. ఆ గట్టుకెళ్దామా?

- పక్క పార్టీల వైపు అసంతృప్తుల చూపులు
- రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు
- వైకాపాకి వంగవీటి రాధా రాజీనామా
- అసంతృప్తిని వెళ్లగక్కిన రాజంపేట తెదేపా ఎమ్మెల్యే మేడా
- భాజపాను వీడిన ఎమ్మెల్యే ఆకుల

ఈనాడు - అమరావతి

ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. టికెట్ కోసం కొందరు.. తగిన ప్రాధాన్యం కోసం మరికొందరు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. సొంత పార్టీలో లేకపోతే పక్క పార్టీలోనైనా సరే సౌకర్యాన్ని (కంఫర్ట్) చూసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా, భాజపాలో జరిగిన ఘటనలు వచ్చే ఎన్నికల వేడికి అద్దం పడుతున్నాయి. ఆకుల సత్యనారాయణ భాజపాకు, వంగవీటి రాధా వైకాపాకు రాజీనామాలు చేయగా మరోవైపు కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పార్టీలో తనకు తగిన గౌరవం దక్కడం లేదని అసంతృప్తిని బహిర్గతం చేసిన ఘటనా ఆదివారమే చోటు చేసుకుంది.

ఆంక్షలులేని ప్రయాణం నాకు ముఖ్యం



‘ముఖ్యమంత్రి పదవి సాధించాలన్న మీ ఆకాంక్ష నెరవేరాలంటే, మీ పార్టీలో అందరికీ ఆంక్షలు విధించడం మీకు తప్పనిసరి. ఆంక్షలు లేని ప్రజా ప్రయాణం నాకు ముఖ్యం. ఈ నేపథ్యంలో వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.’

- జగన్‌కు రాసిన లేఖలో రాధా

3లో



కొండల్లో పుట్టి పెరిగి... కోనల్లో ఆడిపాడిన కొలాం గిరిజన తెగకు చెందిన ఇద్దరు అమ్మాయిలు కొండల్ని అధిరోహిస్తున్నారు. పర్వతారోహణ, ప్రపంచ వాటర్ రాపెల్లింగ్ పోటీల్లో బహుమతులూ గెలుస్తున్నారు. ఇంతకీ వాళ్లెవరు? ఎక్కడుంటారో.. తెలుసుకోవాలని ఉందా?

చక్కగా వండుకొని, తినేసే బోకేలు ఎక్కడ దొరుకుతాయో.. కొనుక్కోవాలనుందా? అయితే...

నేటి వారెవ్వా!లో చూడండి.

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు

- రెండు బీఆర్‌టీఎస్ కారిడార్లలో నడపాలని ప్రతిపాదన
- ఏఎఫ్‌డీ రుణం తీసుకుంటున్న కేంద్రం
- ఇందులో సగం తిరిగి చెల్లించేందుకు రాష్ట్రం సమ్మతి

ఈనాడు - అమరావతి



ఆకర్షణీయ నగరాల్లో మరిన్ని అదనపు ప్రాజెక్టుల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతోంది. ఫ్రెంచ్ ప్రభుత్వానికి చెందిన ‘ఏజెన్సీ ఫ్రాన్సైస్ డెవలప్‌మెంట్’ (ఏఎఫ్‌డీ) నుంచి కేంద్ర ప్రభుత్వం సాయం తీసుకుంటోంది. ప్రాజెక్టులకు అందించే సాయంలో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కేంద్ర ప్రభుత్వం మిగతా 50 శాతం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విశాఖలో రూ.350 కోట్లతో ప్రతిపాదించే మూడు ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అంగీకారం తెలుపుతూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన మొదటి వంద ఆకర్షణీయ నగరాల్లో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతికి చోటు దక్కింది. రెండో విడత జాబితాలో కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ అమరావతిని కూడా చేర్చింది. మొదటి విడత ఎంపికైన ఒక్కో నగరానికి 2015-16 నుంచి 2019-20 మధ్య రూ.వెయ్యి కోట్లు చొప్పున కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో కేంద్రం రూ.500 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్లు సమకూర్చుతోంది. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలో ఇప్పటికే పలు ప్రాజెక్టుల కింద వివిధ పనులు ప్రారంభమయ్యాయి. కార్యక్రమం 2019-20తో పూర్తి కానుండటంతో వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న కొత్త ప్రతిపాదనలపై అదనపు సాయం అందించేందుకు ఏఎఫ్‌డీ సాయం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. విశాఖలో అదనపు ప్రాజెక్టుల నిర్వహణకు మూడు ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. వీటిలో రెండు బీఆర్‌టీఎస్ కారిడార్లలో (మిగతా 2లో)



హైకోర్టు భవనంలోని నిర్మాణాలను పరిశీలిస్తున్న హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్, ఇతర న్యాయమూర్తులు

నెలాఖరుకు 13 కోర్టు హాళ్ల పనులు పూర్తి

తుళ్ళూరు, న్యూస్‌టుడే: ఈ నెలాఖరు నాటికి తాత్కాలిక హైకోర్టు భవనాల్లో 13 కోర్టు హాళ్ల నిర్మాణ పనులు పూర్తవుతాయని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ షణ్ముగం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్‌కు వివరించారు. తాత్కాలిక హైకోర్టు భవన నిర్మాణ పనులను జస్టిస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని న్యాయమూర్తుల బృందం ఆదివారం సాయంత్రం పరిశీలించింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాలుతో పాటు మరో 12 హాళ్లు పూర్తవుతాయని షణ్ముగం వివరించారు.

ఇదీ సంగతి!



చిత్తూరువైపు బిరబిరా కృష్ణమ్మ

సాకారమవుతోన్న చిరకాల స్వప్నం

పరుగులిడుతున్న ‘హంద్రీ-నీవా’ జలాలు

పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు నీటి విడుదల

2లో

చిరకాల స్వప్నం ఈడేరుతున్న వేళ

- చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోకి చేరిన కృష్ణా జలాలు
- స్వాగతించిన మంత్రి అమరనాథరెడ్డి

ఈనాడు - తిరుపతి

గలగలా పారుతూ కరవు సీమ చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని కృష్ణాజలాలు ముద్దాడాయి. సోమవారం ఉదయం ఐదింటికల్లా అవి జిల్లాలోకి ప్రవేశించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. చిరకాల స్వప్నం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి.

అనంతపురం జిల్లా కదిరి శివారులోని చెర్లోపల్లి జలాశయం నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు మూడు రోజుల క్రితం 150 క్యూసెక్కుల నీటిని ప్రయోగాత్మకంగా వదిలారు. ఇవి ఆదివారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోకి చేరాయి. పరిశ్రమలశాఖ మంత్రి కె.అమరనాథరెడ్డి అక్కడ ఆ జలాలకు స్వాగతం పలికారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టిసీమ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ముందుచూపుతో పూర్తిచేయడం వల్లనే కృష్ణాజలాలను రాయలసీమకు తరలించగలుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను అనుసంధానిస్తామని స్పష్టం చేశారు. గాలేరు- నగిరిలో భాగమైన గండికోట ప్రాజెక్టు నుంచి కృష్ణాజలాలను అనంతపురం జిల్లా కదిరి వద్ద హంద్రీ-నీవా కాలువలోకి మళ్లించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. తద్వారా పంపింగ్ తగ్గిపోయి సులభంగా, నేరుగా చిత్తూరు జిల్లాలోకి నీళ్లు చేరుతాయని ఆయన వివరించారు. హంద్రీ- నీవా జలాల తరలింపు ద్వారా కరవు పీడిత ప్రాంతమైన అనంతపురం జిల్లా వ్యవసాయ ఆదాయంలో రాష్ట్రంలోనే ప్రథమస్థానానికి చేరుకుందన్నారు. ఇదే ప్రాజెక్టు ద్వారా చిత్తూరు జిల్లాలో 1.81 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల మందికి తాగునీటిని సరఫరా చేయబోతున్నామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరీషా, తంబళ్లపల్లె ఎమ్మెల్యే జి.శంకర్ పాల్గొన్నారు.



అనంతపురం జిల్లా బొంతలపల్లె ఎత్తిపోతల పథకం వద్ద జలహారతి ఇస్తున్నా మంత్రి అమరనాథరెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టరు ప్రద్యుమ్న, సంయుక్త కలెక్టరు గిరీషా, తంబళ్ళపల్లె ఎమ్మెల్యే శంకర్ తదితరులు

బృహత్ ప్రాజెక్టు హంద్రీ-నీవా

కృష్ణానదిపై శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి నీటిని మళ్లించి కర్నూలు జిల్లాలోని హంద్రీ నది మీదుగా చిత్తూరు జిల్లాలోని నీవా నదిని అనుసంధానించే బృహత్ ప్రాజెక్టే హంద్రీ-నీవా సుజల స్రవంతి. సర్ అర్థర్ కాటన్ ఆలోచనల్లోంచి పుట్టిన ఈ ప్రాజెక్టు ఎన్టీఆర్ హయాంలో తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ హయాంలో కాస్త కదలిక వచ్చినా పురోగతి లోపించింది. రాష్ట్ర విభజన తర్వాత తెదేపా ప్రభుత్వం పనుల్లో వేగం పెంచడంతో ప్రస్తుతం బ్రాంచి కెనాల్ ద్వారా చిత్తూరు సరిహద్దుల వరకు నీటిని తీసుకురాగలిగారు.

మదనపల్లె ప్రాంతానికి జీవరేఖ

హంద్రీ-నీవా రెండో దశలో భాగంగా అనంతపురం జిల్లా జీడిపల్లి వద్ద 1.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మించిన జలాశయం ఇటీవల పూర్తిగా నిండింది. అక్కడి నుంచి మొదలయ్యే ప్రధాన కాలువ కదిరి మండలం పట్నం గ్రామం నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌గా వీడిపోతుంది. ఇది 22 కిలోమీటర్లు ప్రవహించి కదిరికి చేరువలోని చెర్లోపల్లి జలాశయానికి చేరుతుంది. ఈ మార్గంలో ఎనిమిది చోట్ల లిఫ్టుల ద్వారా నీటిని నిరంతరాయంగా తోడుతున్నారు. ఈ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1.425 టీఎంసీలు. ఇప్పటికే 0.6 టీఎంసీల నీరు చేరింది. మూడు రోజుల క్రితం నీటిని కిందికి వదలడంతో చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని పెద్దతిప్పసముద్రం మండలం బొంతాలపల్లె పంప్‌హౌస్‌కు చేరుతోంది. ఈ దఫాలో చిత్తూరు జిల్లాకు 1.2 టీఎంసీల నీటిని తరలించనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. దుర్భిక్ష ప్రాంతమైన మదనపల్లె డివిజన్‌కు ఈ కాలువ జీవరేఖ కానుందని భావిస్తున్నారు.

పరిశోధనాత్మక కథనాలకు ఏసీజే పురస్కారాలు

నామినేషన్లకు గడువు ఫిబ్రవరి 25

దిల్లీ: ప్రసార మాధ్యమాల్లో ఉత్తమ పరిశోధనాత్మక కథనాలను ప్రోత్సహించే ఉద్దేశంతో పురస్కారాలను ప్రదానం చేయనున్నట్లు ప్రతిష్ఠాత్మక 'ఏసియన్ కాలేజ్ ఆఫ్ జర్నలిజం' (ఏసీజే) ప్రకటించింది. ఎంపికైన కథనానికి రూ.2 లక్షల నగదు బహుమతితో పాటు పురస్కారాన్ని అందజేస్తామని, ఫిబ్రవరి 25లోగా నామినేషన్లు సమర్పించాలని తెలిపింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వెలికితీసిన అక్రమాలు, అధికార దుర్వినియోగం, మానవ హక్కుల ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు, కార్పొరేట్ అవకతవకలు వంటి వాటిని పరిశోధనాత్మక కథనాలుగా పరిగణిస్తారు. పరిశోధన తీరు, జనబాహుళ్యంపై అది చూపిన ప్రభావం ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. పత్రికలు, డిజిటల్ మాధ్యమాల్లో ఏ భాషలో వచ్చిన కథనాలనైనా ఆంగ్ల అనువాదంతో నామినేషన్లుగా పంపించవచ్చు. గత ఏడాది జనవరి 1 నుంచి డిసెంబరు 31 మధ్య ప్రచురితమైనవాటినే పరిగణనలోకి తీసుకుంటారు.

పిన్న వయసులోనే ఉద్యోగం పట్టేశాం

ఈనాడు - అమరావతి

డిగ్రీ పూర్తిచేసిన వారికి, అందునా ఇంజినీరింగ్ నేపథ్యం ఉన్న వారికి అంతర్జాలం ఆధారంగా వివిధ అంశాలపై పట్టు ఉండడంతో ఉద్యోగాల సాధనలో దూసుకుపోతున్నారు. మిగతా వారి కంటే ముందంజలో ఉంటున్నారు. కంఠస్థం, గుర్తుపెట్టుకోవడం వంటి వాటికి దూరంగా సొంతంగా విశ్లేషణలు చేయడం ద్వారా.. ప్రశ్నలకు తగ్గట్టు జవాబులు రాసి, మూల్యాంకనం చేసే వారిని ఆకట్టుకోగలుగుతున్నారు. మరో వైపు..ఇంజినీరింగ్ చేసిన వారికి గణితం నేపథ్యం ఉండడంతో.. మిగిలిన పరీక్షల్లో మార్కులు తగ్గినా గణితం పేపరులో ఎక్కువ మార్కులు సాధించి మంచి ర్యాంకులు సాధిస్తున్నారు. అభ్యర్థులు మాక్‌టెస్ట్ రూపంలో తమ సామర్థ్యాలు ఎంత వరకు ఉన్నాయో అంచనాకు వస్తూ జాగ్రత్త పడుతున్నారు. తాజాగా గ్రూప్-1 పోస్టులు దక్కించుకున్న వారి గణాంకాలు గమనిస్తే ఇది స్పష్టమవుతోంది. 25 సంవత్సరాలలోపు ఉన్నవారే 42.66 శాతం పోస్టులను దక్కించుకున్నారు. వీరిలో తొలి ప్రయత్నంలో ఉద్యోగాలు దక్కించుకున్న వారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఉద్యోగాల కోసం 42 సంవత్సరాల వారు దరఖాస్తు చేసుకున్నా. ..ఉద్యోగాలు దక్కించుకున్న వారి వయస్సు మాత్రం 38 సంవత్సరాలలోపే ఉంది.

డిగ్రీ పూర్తిచేసి ఏళ్లు గడుస్తున్నవారిలో..

డిగ్రీ పూర్తిచేసి, ఏళ్లు గడుస్తున్న వారిలో కొందరు 25 ఏళ్ల వయసుగల అభ్యర్థులతో పోటీ పడడంలో వెనుకబడుతున్నారు. వీరి చదువు నేపథ్యం మూస పద్ధతిలో జరిగి ఉండడం, నిర్ణీత పాఠ్య పుస్తకాలకు మాత్రమే పరిమితం కావడం, విశ్లేషణ సామర్థ్యం లోపించడం వంటి కారణాలతో సరైన అవకాశాలను దక్కించుకోలేకపోతున్నారు. అంతర్జాలంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకోవడంలోనూ పలువురు అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. దాదాపు 35 ఏళ్లు దాటిన అభ్యర్థులు పరీక్షల్లో వస్తున్న మార్పులకు తగ్గట్లు సన్నద్ధం కాలేకపోతున్నారని పోటీరంగ నిపుణులు పేర్కొంటున్నారు. వయస్సు, కుటుంబ పరమైన కారణాలతో ఉద్యోగాలు చేస్తూ ప్రత్యేకంగా పోటీ పరీక్షలకు సన్నద్ధం కాలేకపోవడం కూడా వీరికి ఆటంకంగా మారుతోంది. అదే... డిగ్రీ పూర్తిచేసిన తొలి, రెండు మూడేళ్లలో పోటీ పరీక్షల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.

గ్రూపు-1 నోటిఫికేషన్ కింద డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-2, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసింది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి 28 సంవత్సరాల వరకు ఉంది. ఎంపికైన వారిలో ఎక్కువ మంది బీటెక్ పూర్తిచేసిన వారు ఉన్నారు.

దారి సిద్ధంగా ఉంది.. నడవడమే ముఖ్యం



2011 గ్రూపు-1 ఉద్యోగాలకు 22 సంవత్సరాల వయస్సులో దరఖాస్తు చేశా. 4వ ర్యాంక్ సాధించా. మున్సిపల్ కమిషనర్ ఉద్యోగం వచ్చింది. రకరకాల కారణాల వల్ల 2011, 2016 గ్రూపు-1 ఉద్యోగ నియామకాలు స్వల్ప వ్యవధిలో వెంటవెంటనే జరిగాయి. 2016 గ్రూపు-1లో తొలి ర్యాంకు రావడంతో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం కర్నూలులో శిక్షణ పొందుతున్నా. ఇప్పుడు అంతర్జాలంలో మెటీరియల్, గతంలో జరిగిన ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం పూర్తిగా అందుబాటులో ఉంది. ఉద్యోగాలు దక్కించుకోవడానికి దారులు బాగున్నాయి. సద్వినియోగం చేసుకోవల్సింది అభ్యర్థులే. వచ్చే గ్రూపు-1 పరీక్షలు దాదాపుగా సివిల్స్ స్థాయిలో జరగనున్నాయి. దీనిని అభ్యర్థులు అవకాశంగా మలుచుకోవాలి.

– నిషాంత్‌రెడ్డి, అనంతపురం జిల్లా

కమిషనరేట్‌లో తిష్ఠ!

- సాంకేతిక విద్యాశాఖలో డెప్యూటేషన్‌ల మాయ

ఈనాడు - అమరావతి

సాంకేతిక విద్యా శాఖలో ఇష్టారాజ్యంగా డెప్యూటేషన్‌లు వేస్తుండడంతో పాలిటెక్నిక్ విద్యపై తీవ్ర ప్రభావం పడుతోంది. బదిలీల సమయంలోనే నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇవ్వడం, ఆ తర్వాత డెప్యూటేషన్‌లు వేయడం ఈ శాఖలో సర్వసాధారణంగా మారింది. కొంతమంది పైరవీలతో ఏకంగా కమిషనరేట్ లోనే తిష్ఠ వేస్తున్నారు. దీంతో జిల్లాల్లో పాలిటెక్నిక్ కళాశాలల నిర్వహణ గాడితప్పుతోంది. సాంకేతిక విద్య కమిషనరేట్‌లో ముగ్గురు డీడీలు ఉండాల్సి ఉండగా.. పూర్తిస్థాయిలో ఉన్నారు. అయినప్పటికీ ఏదో ఒక పని పేరుతో ఇతర ప్రిన్సిపాళ్లను ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇటీవల కాలంలో ఐదుగురు ప్రిన్సిపాళ్లను డెప్యూటేషన్‌పై కమిషనరేట్‌కు బదిలీ చేశారు.

పూర్తిస్థాయి ఇన్‌ఛార్జి ఇవ్వకుండానే

విశాఖపట్నం, కావలి, ఆలూరు, కుప్పం, శ్రీకాకుళం పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన ప్రిన్సిపాళ్లు కమిషనరేట్‌లో డెప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. వీరి స్థానాల్లో ఇన్‌ఛార్జి ప్రిన్సిపాళ్లను నియమించినా వారికి పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగించలేదు. దీంతో వీరు కళాశాలలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. సెమిస్టర్ పరీక్షలు, ప్రశ్నపత్రాల మూల్యాంకనం కారణంగా కళాశాలల్లో పాఠ్యాంశాలు ప్రణాళిక ప్రకారం పూర్తికావడం లేదు. ఇలాంటి సమయంలో ప్రిన్సిపాల్ నిర్ణయమే కీలకం. ప్రయోగశాలల అభివృద్ధి, కళాశాలల ప్రగతికి ప్రిన్సిపాళ్లే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతటి కీలకమైన పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. ఇప్పటికే పాలిటెక్నిక్ కళాశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. ఇలాంటి నిర్ణయాలు ప్రవేశాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. గతేడాది పాలిసెట్‌లో 1,03,775 మంది అర్హత సాధించగా.. 72కళాశాలల్లో మాత్రమే వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. నాలుగింటిలో ఒక్కరూ చేరలేదు. 1-5 విద్యార్థులు చేరినవి 13 ఉండగా.. 6-10 వరకు ప్రవేశాలు జరిగినవి 13 ఉన్నాయి. గత రెండేళ్లల్లో దాదాపు 12,548 ప్రవేశాలు తగ్గాయి.

పీజీ ప్రీ-పారా క్లినికల్ కోర్సుల్లో సంక్షోభం

ఏటా మిగులుతున్న సీట్లు

ఈనాడు, అమరావతి: పీజీ వైద్య విద్యలోని ప్రీ-పారా క్లినికల్ కోర్సులపై విద్యార్థులు ఆసక్తి చూపడంలేదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఆశాజనకంగా లేనందున వీటివైపు వారు దృష్టి పెట్టడంలేదు. ముఖ్యంగా 2018-19 నుంచి నీట్‌లో అర్హత తప్పనిసరి చేయడం, ఇన్ సర్వీస్ కోటాను తొలగించిన తరువాత ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీనివల్ల క్రమేణ బోధకులు కొరవడి.. వైద్య విద్యార్థులు, రోగులపై తీవ్రప్రభావం చూపించనుంది. ప్రీ-పారా క్లినికల్ కోర్సులుగా గుర్తించిన అనాటమీ, బయో కెమిస్ట్రీ, మరో ఆరింట్లో సీట్లు పెంచేందుకు జాతీయ వైద్యమండలి సిద్ధంగా ఉన్నా.. విద్యార్థుల్లో ఆసక్తి లేనందున బోధన ఆసుపత్రులు దూరంగా ఉంటున్నాయి. 2018-19లో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని 340 సీట్లకు 139 మాత్రమే భర్తీ అయ్యాయి. పీజీ వైద్య విద్యకు ప్రాధాన్యం ఉన్నా.. ప్రీ-పారా క్లినికల్ కోర్సుల్లో 201 సీట్లు మిగిలిపోవడంచర్చనీయాంశంగా మారింది. జనరల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ, ఇతర కోర్సుల్లో సీట్లు రాకుంటే మరో ఏడాది వరకు వేచి చూద్దామన్న ఆలోచనతో విద్యార్థులు మిన్నకుంటున్నారే తప్ప. . ప్రీ-పారా క్లినికల్ కోర్సుల్లో చేరేందుకు ముందుకు రావడంలేదు.

ఎంఎస్ఎంఈ పార్కుల్లో స్థలాలకు 2,400 దరఖాస్తులు

- మొదటి విడతగా 7,200 ప్లాట్లు సిద్ధం చేసిన ఏపీఐఐసీ
- అన్ని స్థాయిల్లో పరిశీలన తరువాతే కేటాయింపులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో మొదటి విడత 31 సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పార్కుల్లో స్థలాల కోసం నెల రోజుల వ్యవధిలో 2,400 దరఖాస్తులొచ్చాయి. దరఖాస్తుదారులంతా స్థల విలువలో పది శాతం మొత్తాన్ని ఆన్‌లైన్‌లో చెల్లించి ఖరారు చేసుకున్నారు. వీటిపై నిపుణుల బృందం మదింపు చేసి తదుపరి చర్యలు తీసుకోనున్నది.

ఎంఎస్ఎంఈ పార్కుల విశేషాలు

- నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలపై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) అధికారులు మొదటి విడతగా 13 జిల్లాల్లో 31 పార్కుల్లో 7,200 ప్లాట్లు సిద్ధం చేశారు.
- 25 నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఒక్కో పార్కును ఏర్పాటు చేసి వీటిలో ప్లాట్ విస్తీర్ణం 300 గజాలు ఉండేలా లేఅవుట్ రూపొందించారు.
- నెల రోజుల క్రితం వీటిని ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో పెట్టి ఔత్సాహికుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది.
- ఒక్కో వ్యక్తి, సంస్థకు గరిష్ఠంగా నాలుగు ప్లాట్లకు మించి కేటాయించే వీల్లేదు.
- ఎక్కువ మందికి అవకాశం కల్పించాలంటే పరిమితి తప్పదని అధికారులు చెబుతున్నారు.

ఆచితూచి కేటాయింపు

ప్లాట్ మొత్తం విలువలో పది శాతం మొత్తాన్ని చెల్లించినంతమాత్రాన కేటాయించే అవకాశం లేదు. ఇందుకోసం ఏపీఐఐసీ వివిధ దశల్లో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను నలుగురితో ఏర్పాటైన నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తోంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తెప్పించుకొని పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, పెట్టుబడి పెట్టే ఆర్థిక సామర్థ్యం, పరిశ్రమ నిర్వహణలో అనుభవం తదితర విషయాలను తెలుసుకుంటున్నారు.

జిల్లా స్థాయిలోనే ప్లాట్ల ఖరారు

రాష్ట్ర స్థాయిలో నిపుణుల కమిటీ పరిశీలించి పరిశ్రమ పెట్టేందుకు వీలుందని భావించిన వ్యక్తుల దరఖాస్తులను జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీకి పంపుతుంది. కలెక్టర్ ఛైర్మన్‌గా ఉండే ఈ కమిటీ ఇలాంటి దరఖాస్తులపై మరోసారి వడపోత చేపట్టి కచ్చితంగా పరిశ్రమ ఏర్పాటు చేస్తారనుకునే వ్యక్తుల, సంస్థలకు ప్లాట్లు ఖరారు చేస్తుంది. ఈ మేరకు వారి నుంచి ఏపీఐఐసీ మిగతా 90 శాతం మొత్తాన్ని వసూలు చేసి ఎప్పటిలోగా పరిశ్రమ ఏర్పాటు చేయాలి? ఉత్పత్తి ప్రారంభించేందుకు గడువు, ఇతరత్రా నిబంధనలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తుంది.

విశాఖలో ఎలక్ట్రిక్ బస్సులు

(మొదటి పేజీ తరువాయి)

ఎలక్ట్రిక్ బస్సుల ఏర్పాటు, చారిత్రక ముడసర్లోవ ఉద్యానవనం ఆధునికీకరణ, నగరపాలక సంస్థ పాఠశాలల డిజిటలైజేషన్ ప్రధానమైనవి. ఇందు కోసం కేటాయించే నిధుల్లో 50శాతాన్ని తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయడంతో సోమవారం దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించే ఉన్నతాధికారుల బృందం చర్చించి ఆమోదించనుంది. సమావేశానికి మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) కమిషనర్ కూడా హాజరవుతున్నారు. కాకినాడ, తిరుపతిలో అదనపు ప్రాజెక్టులకు నిధులపై సమ్మతి తెలిపే విషయం రాష్ట్రప్రభుత్వ పరిశీలనలో ఉంది.

కేబుల్ కారు తెగిపడి ఇద్దరి దుర్మరణం

జమ్ము: ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఓ రోప్ వేకు సంబంధించిన కేబుల్‌కారు మధ్యలోనే తెగి పడిపోయిన దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. నలుగురు గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. వాస్తవానికి ఈ రోప్‌వేను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫిబ్రవరి మూడోతేదీన ప్రారంభించాల్సి ఉండగా... ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

చిన్నదే కావొచ్చు..

చెయ్యాల్సిన పని ఎంత చిన్నదైనా సరే... మీరెంత బాగా చెయ్యగలరో అంత శ్రద్ధగా, ఒక ముఖ్యమైన పనికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో దాన్నీ అంతే ధ్యాసతో చెయ్యండి. ఎందుకంటే చివరికి మనమేంటన్నది నిర్ణయించేది ఈ చిన్నచిన్న పనులే!

– మహాత్మా గాంధీ

గ్రహం అనుగ్రహం

21-1-2019 సోమవారం

శ్రీ విళంబి నామ సం॥రం॥ ఉత్తరాయణం
హేమంత రుతువు; పుష్య మాసం; శుక్ల పక్షం
పూర్ణిమ: ఉ. 11.46 తదుపరి బహుళ పాడ్యమి
పుష్యమి నక్షత్రం: తె. 4.42 తదుపరి ఆశ్లేష
అమృత ఘడియలు: రా.10.42 నుంచి 12.12 వరకు
వర్జ్యం: మ. 1.44 నుంచి 3.13 వరకు
దుర్ముహూర్తం: మ. 12.34 నుంచి 1.19 వరకు
తిరిగి మ. 2.47 నుంచి 3.32 వరకు
రాహుకాలం: ఉ. 7.30 నుంచి 9.00 వరకు
సూర్యోదయం: ఉ.6-39; సూర్యాస్తమయం: సా.5-45

..అంతకు మించి!

(మొదటి పేజీ తరువాయి)

లోపు మాత్రమే రాష్ట్ర ఖజానాపై భారం పడుతుందని అంచనా. ఆహార, తృణ ధాన్యాలు, పప్పులు, నూనెగింజల పంటలకు నిర్ణయించిన స్వల్ప ప్రీమియం రేటులో 1.50 శాతం, మిర్చి, పసుపు తదితర పంటలకైతే 5 శాతం వరకు రైతులు ప్రస్తుతం చెల్లిస్తున్నారు. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. రైతు వాటాతో పనిలేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించడం వల్ల పంట నష్టం సమయాల్లో బీమా అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది. కేంద్రం ఆహార పంటల సాగుకు ఉచిత బీమా కల్పించే అంశాన్ని పరిశీలిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అక్కడ నుంచి ప్రకటన వెలువడ్డాకే రాష్ట్ర పరిధిలో ఏం చేయాలనే విషయమై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ అవసరమే

అధికారులు ఇతర రాష్ట్రాలతోపాటు వివిధ దేశాల్లో రైతులను ఆదుకునేందుకు అమలు చేస్తున్న విధానాలను పరిశీలిస్తున్నారు. ఎక్కడ చూసినా రుణమాఫీ, పెట్టుబడి నిధి, పంటలకు మద్దతు ధర కల్పించడం తదితర అంశాలే ప్రధానంగా ఉన్నాయనేది వారి అభిప్రాయంగా ఉంది. వాటితోపాటు మార్కెటింగ్, నిల్వ సౌకర్యాల పెంపు, గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటేనే దీర్ఘకాలంలో రైతులకు ప్రయోజనాలు కల్పించడం సాధ్యమవుతుందని వివరిస్తున్నారు.

రుణమాఫీ.. రైతు రథం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.24,500 కోట్లతో రుణమాఫీ చేపట్టి.. ఇప్పటి వరకు మూడు వాయిదాల్లో రూ.15,147 కోట్ల చెల్లింపులు చేసింది. దీని ద్వారా 58.29 లక్షల ఖాతాలకు రుణ ఉపశమనం లభించింది.

- 'రైతు రథం' పథకం ద్వారా గరిష్ఠంగా రూ.2.5 లక్షల రాయితీతో 12,215 పెద్ద ట్రాక్టర్లను అందించింది. ఈ ఏడాది 11,664 ట్రాక్టర్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
- మద్దతు కరవైనప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి 9.27 లక్షల టన్నుల ఉత్పత్తులను రూ.3,556 కోట్లతో కొనుగోలు చేసింది. కరవు నివారణ, పెట్టుబడి రాయితీల రూపంలో గత నాలుగేళ్లలో 39.33 లక్షల మంది రైతులకు రూ.3,767 కోట్లు చెల్లించింది. వ్యవసాయ అనుబంధ శాఖలకు 2018-19 బడ్జెట్లో రూ.19,070 కోట్లు కేటాయించింది.
- పంటలు దెబ్బతిన్న సమయంలో పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వరికి రూ.10 వేల నుంచి రూ.20 వేలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. మొక్కజొన్నకు రూ.8,333 నుంచి రూ.12,500, పొద్దు తిరుగుడుకు రూ.6,250 నుంచి రూ.10 వేలకు, పత్తి, వేరుశెనగ, చెరకు పంటలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. పశువులకు ఉచిత బీమా కింద రూ.50 కోట్లు కేటాయించింది. గోకులం, మినీ గోకులం పథకాలు ప్రవేశపెట్టి పశు వసతిగృహాల నిర్మాణానికి ఆర్థికసాయం చేసింది.



గంజాయి తోటలను ముంచెత్తిన ముడి ఇనుప ఖనిజం

ముడి ఇనుము చేరవేసే పైపులైను ధ్వంసం

- ఏవోబీలో మావోయిస్టుల దుశ్చర్య

చింతపల్లి, న్యూస్‌టుడే: ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా మీదుగా విశాఖకు ముడి ఇనుము(ఐరన్ వోర్) తరలించే ఎస్ఆర్ గుజరాత్ పైపులైనును ఆదివారం సాయుధ మావోయిస్టులు కోసేశారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయతీని ఆనుకుని ఒడిశా సరిహద్దులో రోళ్లగడ్డ, చీకుపనస గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది. ఫలితంగా దిగజనబ ప్రాంతంలో గిరిజనులు సాగు చేసే గంజాయి తోటలన్నీ ముడి ఖనిజం నీటితో నిండిపోయాయి. చింతపల్లి మండలం బలపం పంచాయతీలో 33 గ్రామాలున్నాయి. వీటిలో అనేకం ఒడిశా సరిహద్దును ఆనుకుని ఉన్నాయి. ఇవన్నీ ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ప్రాంతానికి చేరువలో ఉంటాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బైలదిల్లా నుంచి ముడి ఇనుప ఖనిజం ఒడిశా మీదుగా అటవీ మార్గంలో విశాఖపట్నంకు పైపులైనులో సరఫరా అవుతోంది. మావోయిస్టులు ఉనికిని చాటుకునేందుకు ఈ పైపులైనును ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది.

చలి - పులి

ప్రాంతం	కనిష్ఠ	గరిష్ఠ
మెదక్	9.0	34.6
ఆదిలాబాద్	9.2	31.5
రామగుండం	11.8	31.4
హైదరాబాద్	13.3	31.2
కడప	14.0	33.0
శ్రీకాకుళం	15.0	30.0
నిజామాబాద్	15.1	30.9
తిరుపతి	16.0	29.8
విశాఖపట్నం	16.6	29.8
అనంతపురం	16.6	32.1
కర్నూలు	18.2	33.5
గుంటూరు	18.5	31.4
ఖమ్మం	19.0	31.0
రాజమహేంద్రవరం	19.0	33.0
విజయవాడ	19.6	30.1
సూర్యాపేట	20.0	26.0
నెల్లూరు	20.0	31.0
తాడేపల్లిగూడెం	20.1	29.5
నరసాపురం	20.4	28.6
ఒంగోలు	21.4	31.3

బరువెక్కిన సిరి ధాన్యం

- కొర్రలు కిలో రూ.90 అండుకొర్రలు రూ.300 పైనే
- రంగు మార్చి వ్యాపారుల అమ్మకాలు
- సాగుకు విత్తనాలు దొరకని తీరు



అనంతపురం జిల్లాలో అండుకొర్రల సాగు

■ **కొర్రలు..** నాలుగు నెలల కిందట కిలో రూ.40 నుంచి రూ.50 మధ్యలో ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.90 అయ్యాయి. మాల్స్‌లో రూ.120- 150 మధ్య విక్రయిస్తున్నారు..

■ **అండు కొర్రలు..** కిలో ధర రూ.150 ఉండేది. నాలుగైదు నెలల వ్యవధిలోనే రూ.300 అయింది. వీటి సాగుకు రైతులు ముందుకొస్తున్నా విత్తనం దొరికే పరిస్థితి లేదు.

■ **పచ్చ జొన్నలు:** ఒకప్పుడు కిలో రూ.4 నుంచి 5కే దొరికేవి. ఇప్పుడేమో పావుకిలో జొన్న అటుకులే ఏకంగా రూ.50..!



ఒకప్పుడు చిరు ధాన్యాలు సాగు చేసినా కొనేవారు లేని పరిస్థితి. ఇప్పుడు వరి బియ్యం కిలో రూ.50 ఉంటే.. చిరుధాన్యాలు అంతకు రెట్టింపు ధర పలుకుతున్నాయి.

అనారోగ్య సమస్యల నేపథ్యంలో ప్రజలు ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు. సిరి (చిరు) ధాన్యాల పేర్లు వినని వారు సైతం వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా డిమాండు భారీగా పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వినియోగానికి తగట్లు రాష్ట్రంలో ఉత్పత్తి లేక పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించి కిట్లుగా తయారుచేసి అమ్ముతున్నారు. ఈ క్రమంలో నకిలీల బెడదా తలెత్తుతోంది.

▸▸ ఇటీవల రాగులు ఎక్కువగా వాడకంలోకి వచ్చాయి. జావ, లడ్డూలు తదితర రూపాల్లో తీసుకునేవారు. తర్వాత కొర్రల వినియోగం పెరిగింది.



పొట్టు తొలగించి తూర్పారపడుతున్న రైతు కూలీలు

▸▸ విత్తన ధరలు కూడా పెరిగాయి. గతంలో కిలో రూ.25-రూ.30 మధ్య ఉండే అండుకొర్రల ధర ఇప్పుడు రూ.100 నుంచి రూ.150 అయింది. కొర్ర విత్తనం గతంలో రూ.10 ఉంటే ఇప్పుడు రూ.30కి చేరింది. కొన్ని చోట్ల స్వచ్ఛంద సంస్థలు కిలో విత్తనం ఉచితంగా ఇచ్చి, పంట వచ్చాక రెండు, మూడు కిలోలు తిరిగి తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నాయి.

▸▸ కొర్రలు, అండుకొర్రలు, అరికలు, సామలు, రాగులు, సజ్జలు, జొన్నలు తదితరాలను కరవు పంటలంటారు. ఒకటి రెండు వర్షాలు కురిసినా పంట చేతికొస్తుంది. వీటిలో కొన్ని రకాలు కనుమరుగయ్యాయి. అండుకొర్రలైతే మన రాష్ట్రంలో సాగు పూర్తిగా తగ్గిపోయింది. పచ్చజొన్నా కన్పించడం లేదు.

▸▸ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం సాగు విస్తీర్ణంతో చూస్తే కరవు పంటల సాగు 3 శాతంలోపే ఉంటుంది. ఇందులోనూ ఉత్తరాంధ్ర, అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వీటి సాగు కాస్త ఎక్కువ. అన్నీ కలిపినా 2 లక్షల ఎకరాలలోపే ఈ పంటలన్నీ ఉన్నాయి. ప్రభుత్వం చిరుధాన్యాల ఉత్పత్తి పెంచేందుకు పథకాలు అమల్లోకి తెచ్చినా సాగు నామమాత్రంగానే పెరిగింది.

▸▸ డిమాండు పెరిగి, సరఫరా లేకపోవడంతో వ్యాపారులు తమ వద్ద ఉన్న సిరిధాన్యాలనే రంగు మార్చి విక్రయిస్తున్నారు. అరికలనే పాలిష్ పట్టించి అండుకొర్రలుగా అమ్మేస్తున్నారు. ఊదలు, సామలు ఒకేలా కన్పిస్తుండటంతో పేరు మార్చి అంటగడుతున్నారు.

ప్రభుత్వం ఏం చేయాలంటే..

- చిరుధాన్యాల విత్తనాలను ఉచితంగా ఇవ్వాలి.
- పరిశోధనలకు పెద్దపీట వేయాలి.
- పంటలకు మద్దతు ధర ప్రకటించి ఉచిత బీమా కల్పించాలి.
- చిరుధాన్యాలను బియ్యంగా మార్చే యంత్రాలు ఏర్పాటు చేయాలి.
- చౌక దుకాణాలు, అంగన్‌వాడీలు, వసతిగృహాలకు సరఫరా చేయాలి.

ఈనాడు, అమరావతి

వరికి బదులు రెండో పంటగా వేస్తే

చిరుధాన్యాల వినియోగం పెరిగినా ఆ మేరకు సాగు లేదు. వరి సాగుచేసే ప్రాంతాల్లో రెండో పంటగా వీటిని వేయించాలి. ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రాసెసింగ్ యంత్రాలు లేక సగానికి సగం వృథాగా పోతున్నాయి. ప్రభుత్వం వీటిని రాయితీపై అందజేయాలి. సాగు పెరిగే కొద్దీ మార్కెట్లో ధరలు తగ్గుతాయి.

– వై.వెంకటేశ్వరరావు, రైతునేస్తం, గుంటూరు జిల్లా

అయిదు రకాలకే డిమాండు

పదేళ్లుగా చిరుధాన్యాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాం. మూడేళ్లుగా ఉత్పత్తిపై దృష్టిపెట్టాం. డ్వాక్రా బజార్లలో దుకాణం పెట్టినప్పుడు ఎక్కువగా రాగి, సజ్జ పిండి, జొన్నరవ్వ అమ్ముతాం. ఈ ఏడాది అయిదు రకాల కిట్‌నే అడుగుతున్నారు. వీటిని సాగు చేయించాలన్నా విత్తనాలు దొరకటం లేదు.

– సరస్వతి, సబల స్వచ్ఛంద సంస్థ, విజయనగరం జిల్లా

రైతులు ముందుకొస్తున్నారు

రబీలో నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో వరికి బదులు అండుకొర్ర వేయటానికి రైతులు ముందుకొస్తున్నారు. ఉద్యాన తోటల్లో అంతరపంటగా దీన్ని సాగు చేయిస్తున్నాం. ధరలు పెరుగుతున్నందున చిరుధాన్యాలను నేరుగా వినియోగదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం.

– భానుజ, రెడ్స్, స్వచ్ఛంద సంస్థ, అనంతపురం జిల్లా

నేడు జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల

భాజపాకు, పదవికి రాజీనామా



రాజీనామా లేఖలు చూపిస్తున్న ఆకుల సత్యనారాయణ

రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే: రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆదివారం తన శాసనసభ సభ్యత్వానికి, భాజపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరంలోని ప్రకాశంనగర్‌లో పార్టీ శ్రేణులు, అనుచరులతో సమావేశమైన ఆయన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. రాజీనామా లేఖలను రాష్ట్ర శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణలకు ఈ-మెయిల్‌లో పంపారు. సోమవారం ఆయన విజయవాడలో పవన్‌కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు. ఆకుల వర్గీయులు, అనుచరులు కూడా భాజపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

సీఎం చంద్రబాబుతో సినీనటుడు అలీ భేటీ

ఈనాడు, అమరావతి: సినీ హాస్యనటుడు అలీ ఆదివారం ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సుమారు 30 నిమిషాలు పాటు సీఎంతో ఆయన చర్చలు జరిపారు. అలీ తెదేపాలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున ఆయన టికెట్టు ఆశిస్తున్నట్లు సమాచారం.

ఉద్యోగ, ఉపాధ్యాయ ఐకాస ఛైర్మన్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

ఈనాడు డిజిటల్– అమరావతి: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారుల ఐకాస ఛైర్మన్‌గా ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈయన ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఆదివారం విజయవాడలోని ఏపీఎన్జీవో భవన్‌లో జరిగిన ఐకాస కార్యవర్గ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 23న విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఉద్యోగులకు 35 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్న డిమాండ్‌తో దీన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

ఏపీ ఎన్జీవో సంఘం ప్రధాన కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన బండి శ్రీనివాస్ ఐకాస ఉప ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

వైకాపాకు వంగవీటి రాధా రాజీనామా

- జగన్‌కు లేఖ
- ఫలించని బొత్స బుజ్జగింపులు
- రాధా వస్తానంటే స్వాగతిస్తాం: బుద్ధా



ఈనాడు, విజయవాడ– సూర్యారావుపేట, న్యూస్‌టుడే: వంగవీటి రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన వైకాపా అధ్యక్షుడు జగన్‌కు లేఖ పంపారు. అంతకుముందు రాధాతో వైకాపా సీనియర్ నేత బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. పార్టీ వీడవద్దంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే రాధా డిమాండ్‌పై అధిష్ఠానం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో బొత్స బుజ్జగింపులు ఫలించలేదు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు ఇవ్వాలని కొంతకాలంగా రాధా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై జగన్ నుంచి హామీ లభించలేదు. ఈ నియోజకవర్గానికి ఇప్పటికే మల్లాది విష్ణును పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. విజయవాడ సెంట్రల్ బదులు రాధా గత ఎన్నికల్లో పోటీ చేసిన విజయవాడ తూర్పు నుంచి కానీ, మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి కానీ పోటీ చేయాలని అధిష్ఠానం గతంలోనే సూచించింది. దీనిపై ఆయన సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో రాధా వైకాపాను వీడతారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి రాధాకృష్ణ ఇంటికి వెళ్లి నచ్చజెప్పారు. అప్పుడు కూడా ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. తాజాగా ఆదివారం సాయంత్రం.. బొత్స సత్యనారాయణ విజయవాడలో రాధా ఇంటికి వెళ్లి గంట పాటు చర్చలు జరిపారు. పార్టీని వీడొద్దని, న్యాయం చేస్తామని బుజ్జగించారు. బొత్స వెళ్లిన కొద్ది సేపటికి రాధా ఇంటి వద్దకు ఆయన అనుచరులు భారీగా చేరుకున్నారు. అనంతరం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు రాధా లేఖ పంపించారు.

రెండు రోజుల్లో కార్యాచరణ ప్రకటిస్తా: రాధా

అనంతరం రాధా విలేకరులతో మాట్లాడుతూ.. ఏ పార్టీలో చేరాలనే విషయమై తన అభిమానులతో మాట్లాడి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తన రాజీనామాకు గల కారణాలను, భవిష్యత్తు కార్యాచరణను అప్పుడే చెబుతానని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ పదవి ప్రతిపాదించిన తెదేపా!

రాధా తెదేపాలో చేరితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆ పార్టీ ప్రతిపాదించినట్లు తెలిసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.

వైకాపా నుంచి మరికొందరు బయటకు'

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరతానంటే తమకు అభ్యంతరం లేదని, ఆయనను పార్టీలోకి స్వాగతిస్తున్నామని తెదేపా అర్బన్ అధ్యక్షుడు బుద్ధా వెంకన్న చెప్పారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్‌కు, రాధాకు ఉన్న పాత గొడవలతో దీనికి సంబంధం లేదన్నారు. జగన్మోహన్‌రెడ్డి లాంటి నియంతతో కలిసి ఎవరూ కొనసాగలేరన్నారు. మరికొంత మంది వైకాపా నుంచి బయటకు వస్తారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు.

నేడు మంత్రివర్గ సమావేశం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అవుతుంది. ఆటోలకు జీవిత కాలం పన్ను, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ నిర్ణయం తీసుకోనుంది. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.60 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోతుంది. అఖిలభారత సర్వీసుల అధికారులు, పాత్రికేయులు, గెజిటెడ్ అధికారులు, నాన్ గెజిటెడ్ అధికారులకు సంబంధించిన ఇళ్ల స్థలాల కేటాయింపు, డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరికీ రూ.10 వేలు ఇచ్చే అంశాలు భేటీలో చర్చకు రానున్నాయి.

మధ్యంతర భృతి ప్రకటించాలి..

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతిని సత్వరమే ప్రకటించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. 11వ వేతన సవరణ అమలు ఆలస్యమవుతున్నందున బకాయిపడ్డ రెండు విడతల కరవు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదివారం కోరారు. నోషనల్ ఇంక్రిమెంట్ల ఉత్తర్వుల విడుదలలో తీవ్ర జాప్యంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొందన్నారు.

రాజంపేట తెదేపాలో 'ఆహ్వాన' రచ్చ

- పార్టీ సమావేశానికి ఆహ్వానించలేదంటూ ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి కినుక
- చంద్రబాబుతో భేటీ తర్వాత నిర్ణయమని వెల్లడి
- పిలిచేందుకు ప్రయత్నిస్తే మేడా స్పందించలేదని నేతల వివరణ



ఈనాడు, కడప: కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు రచ్చకెక్కాయి. ప్రభుత్వ విప్, ఆ పార్టీ రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి జిల్లా ముఖ్యనేతల మధ్య విభేదాలతో ఆదివారం రాజంపేటలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశం రసాభాసగా మారింది. కడప జిల్లాలో తెదేపా తరఫున ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందిన మేడా మల్లికార్జునరెడ్డి ప్రభుత్వ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన వైకాపాలోకి వెళతారంటూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా తెదేపా ముఖ్యనేతలు ఆదివారం రాజంపేటలో పార్టీ శ్రేణులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక పార్టీ పరిస్థితులపై చర్చించడంతోపాటు ఈనెల 22న అమరావతిలో పార్టీ అధినేత చంద్రబాబుతో జరిగే భేటీకి హాజరయ్యే అంశంపైనా చర్చించటానికి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే అయిన మేడా మల్లికార్జునరెడ్డిని ఆహ్వానించలేదు. దీనిపై మేడా ఆగ్రహిస్తున్నారు.

రాజంపేటలో తెదేపా సమీక్షకు మంత్రి ఆదినారాయణరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. సమీక్ష ఆరంభంలోనే మేడా అనుచరగణం జిల్లా తెదేపా నేతలను ప్రశ్నించారు. మేడాకు ఆహ్వానం ఇవ్వకుండా ఎలా చేపడతారని అడగ్గా.. తాము సమాచారమిచ్చేందుకు ప్రయత్నించినా మేడా స్పందించలేదని ముఖ్యనేతలు సమాధానమిచ్చారు. దీనిపై సంతృప్తి చెందని మేడా వర్గీయులు నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిష్క్రమించారు. ఒక దశలో కుర్చీలను విసిరేయగా.. అరుపులు, కేకలతో రసాభాసగా మారింది. దీనిపై మంత్రి ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. సమీక్షపై ఆహ్వానించేందుకు ప్రయత్నించినా మేడా స్పందించలేదని తెలిపారు. ఇదే అంశంపై మేడా స్పందిస్తూ.. జిల్లా తెదేపా నేతలు అబద్ధాలు చెబుతున్నారని.. రాజంపేటలో సమీక్ష సమావేశం గురించి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు. పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ అయిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. మేడా వైకాపాలో చేరే అవకాశం ఉందని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

సంప్రదాయ ఆటలకు పట్టం

- సాంకేతికత వినోదాన్ని మాత్రమే పంచగలదు
- క్రీడా మౌలిక సదుపాయాలపై ప్రభుత్వాలు పెట్టుబడులు పెంచాలి
- యువ నాయకత్వ సదస్సులో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్

ఈనాడు – హైదరాబాద్



పిల్లలు ఇంటినుంచి బయటకు వెళ్లి సంప్రదాయ క్రీడలు ఆడుకునే పరిస్థితులు దూరమయ్యాయని బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడల్లో పాల్గొనే పిల్లలు, యువత మెదడు చురుగ్గా పనిచేస్తుందని, అలాంటివారే పరీక్షల్లో ఎక్కువ మార్కులు పొందే అవకాశాలున్నాయని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. ప్రభుత్వాలు క్రీడామౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టకుంటే.. భవిష్యత్తులో వైద్య సేవలకు అధికంగా ఖర్చు చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సంప్రదాయ క్రీడలను మరిచిపోయామని, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినోదాన్ని మాత్రమే పంచగలదని, పాఠశాలస్థాయి నుంచే క్రీడల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శిక్షకులు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి అంతర్జాతీయ యువ నాయకత్వ సదస్సులో ''యువత అభివృద్ధిలో అవరోధాలు: విజయాలు, కారణాలు'' అంశంపై జరిగిన సదస్సులో మాలావత్ పూర్ణ, ఎంపీ కవిత, ప్రముఖ రెజ్లర్ బబితకుమారి పోగాట్‌తో కలిసి ఆయన చర్చలో పాల్గొన్నారు.

'యువత క్రీడల్లో పాల్గొనేలా చట్టాలు చేయాలి. రెజ్లింగ్, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ, హాకీ లాంటి చేతులు, కర్రలతో ఆడే సంప్రదాయ ఆటలను, మూలాలను ప్రపంచక్రీడల ఆలోచనలో మరిచిపోయాం. జీవవైవిధ్యం ద్వారా సుస్థిరమైన అభివృద్ధి, సమాజాన్ని పొందవచ్చు. ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్లి మైదానాల్లో అందరితో ఆడుకునే పరిస్థితులు లేవు. ఈ తరహా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముంది. నూతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక యువత, పెద్దలకు మరింత సమయం మిగులుతోంది. వీరంతా క్రీడలు, శారీరక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లల కన్నా పెద్దలు క్రీడల్లో పాల్గొనడం ద్వారా 370 శాతం ఎక్కువగా సంతోషిస్తారు.'' అని గోపీచంద్ తెలిపారు. భవిష్యత్తులో అన్ని ఖండాల్లోని ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తానని మాలావత్ పూర్ణ పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్‌లో చేరడమే తన లక్ష్యమని చెప్పారు.

అబ్బాయిలతో కుస్తీ పోటీల్లో పాల్గొన్నా



అమ్మాయిలకు ఆత్మవిశ్వాసం, తల్లిదండ్రుల అండ ఉంటే ప్రపంచమంతా వ్యతిరేకంగా ఉన్నా అనుకున్నది సాధించగలరు. రెజ్లింగ్‌లో పతకాలు సాధించి, మీ ముందు ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే అమ్మానాన్నల ప్రోత్సాహమే కారణం. అమ్మాయిలమైనప్పటికీ రెజ్లర్ కావాలనే ఆలోచనను మాలో నాన్న కలిగించారు. ఆది, సోమవారాలు తేడా లేకుండా శిక్షణతో ఒక్కోసారి ఏడుపు వచ్చేది. ఇంతగా కష్టపడాలా? మేమూ మనుషులమే.. మాకు కొంత విశ్రాంతి కావాలని మా అమ్మను అడిగేవాళ్లం. అప్పుడు అమ్మ చెప్పేది..."రెండేళ్లు కష్టపడు. ఆ తరువాత మీరు లక్ష్యాన్ని చేరుకుని విజయవంతమవుతారు. అప్పుడు శిక్షణ కోసం మిమ్మల్ని బలవంతం చేసే అవకాశం ఉండదు. జీవితాల్లో నిలదొక్కుకుంటారు" అని. అమ్మ చెప్పిన మరో రెండేళ్లు అనే మాటే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చింది. సినిమాల్లో చూపించినట్లు నిజ జీవితంలో బాలురతో కుస్తీపోటీల్లో పాల్గొన్నారా? అని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు వాస్తవమే అని సమాధానమిచ్చారు. శిక్షణలో అబ్బాయిలతో పోటీపడేవాళ్లమని చెప్పారు.

– బబిత కుమారి ఫోగాట్, ప్రముఖ రెజ్లర్

ఈనాడు

ప్రాణాంతక ఖనిజ దోపిడీ

మాఫియా శక్తుల పడగనీడన అవినీతి గనులు, అక్రమ తవ్వకాలకు వత్తాసుగా ఆ వైపు ఏమాత్రం చూపు సారించని సర్కారీ ఘనులు- ఉమ్మడిగా రచించిన విషాదాధ్యాయం ఇది. దాదాపు ఆరువారాల నాడు మేఘాలయ బొగ్గు గనిలో చిక్కుకొన్న 15మంది శ్రామికులను రక్షించే యత్నాలు ఒకవంక సాగుతున్నా అదంతా దింపుడు కళ్ళెం ఆశనే తలపిస్తోంది. ఏదైనా అద్భుతం జరగకపోతుందా అంటూ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తీకరించినా- లైటిన్ నదీ ప్రవాహం ముంచెత్తిన ఆ గనిలో 160-210 అడుగుల లోతున ఓ మృత దేహాన్ని కనుగొన్నట్లు నౌకాదళం ప్రకటించింది. కనీసం కర్మకాండలైనా జరిపేందుకు మృతదేహాల్ని వెలికితీయాలన్న బాధిత కుటుంబాల వేడికోళ్లు ఒకవైపు, అది అసాధ్యమంటున్న నిపుణుల సూచనలు మరోవైపు- ఎలుక బొరియల్లాంటి అక్రమ బొగ్గు గనులు శ్రామికుల సజీవ సమాధి వేదికలవుతున్న ఘోర విషాదాన్ని కళ్లకు కడుతున్నాయి. 15మంది అభాగ్యులు 320 అడుగుల లోతున ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాస్తవం వెలికి వచ్చిన 13 రోజుల తరవాత, వాళ్లను రక్షించేందుకు తగిన సాధన సంపత్తి కావాలంటూ మేఘాలయ ప్రభుత్వం 'కోల్ ఇండియా' సంస్థకు విజ్ఞప్తి చేసింది. నీటిని తోడే భారీ పంపులు ప్రమాద స్థలికి చేరేసరికి మరో పదిరోజులు పట్టింది! బహిరంగ రహస్యంగా సాగుతున్న అక్రమ బొగ్గు గనుల తవ్వకాల్లో 2011 లగాయతు ఇప్పటికి 70కిపైగా ప్రమాదాలు 90మంది దాకా అభాగ్యుల్ని కబళించాయని తెలిసినా, ప్రభుత్వ యంత్రాంగంలో అంతెత్తున మేట వేసిన ఉదాసీనత- మరణ మృదంగ ధ్వనుల ఉద్ధృతికే ఊతమిస్తోంది. అక్రమ బొగ్గు తవ్వకాల్ని 2014లోనే నిషేధించినా, తన ఆదేశాల్ని అమలు చెయ్యడంలో మేఘాలయ ప్రభుత్వం విఫలమైందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ వందకోట్ల రూపాయల జరిమానా వడ్డించిన నేపథ్యంలోనే- మరో రెండు విషాదాలు చోటుచేసుకొన్నాయి. ఒక గని ప్రమాదంలో ఇద్దరు శ్రామికులు మృతి చెందగా, మరో గనిలో ముగ్గురు చిక్కుబడిన దుర్ఘటన- అవినీతి గనులు మృత్యు కుహరాలవుతున్నాయని ఎలుగెత్తుతున్నాయి!

'ఎక్కడెక్కడ అక్రమంగా గనుల తవ్వకం జరుగుతున్నదో పరిశీలించి కఠిన చర్యలు చేపట్టారా?'- మేఘాలయ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సంధించిన సూటి ప్రశ్న అది. ఫిబ్రవరి ఒకటినుంచి బొగ్గు రవాణాను రాష్ట్రంలో నిషేధించిన సుప్రీంకోర్టు, సక్రమంగా వ్యవహరించలేదంటూ కన్రాడ్ సంగ్మా ప్రభుత్వంపై కన్నెర్ర చేసినా- రాష్ట్రంలో బొగ్గు తవ్వకాలపై ఎన్‌జీటీ విధించిన నిషేధాన్ని పూర్తిగా ఎత్తేయాలని అది గట్టిగా కోరుతోంది. రాష్ట్రంలో 57 కోట్ల 60 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయని, దాదాపు పదిశాతం కుటుంబాలు బొగ్గు వెలికితీత, రవాణానే నమ్ముకొని బతుకుతున్నాయని, బొగ్గు తవ్వకాల నిషేధంతో రాష్ట్రం రూ.600 కోట్ల రాబడి నష్టపోయిందని ప్రభుత్వం చెబుతోంది. అక్రమ బొగ్గు తవ్వకాల కేంద్ర స్థలిగా ఉన్న జయంతియా హిల్స్ పరగణాలోనే ఎలుక బొరియల్ని పోలిన బొగ్గు క్షేత్రాల్లో 70వేలమంది దాకా బాల శ్రామికులు పని చేస్తున్నారని అధ్యయనాలు చాటుతున్నాయి. అంతకుమించి అక్రమ గనుల తవ్వకాల్లో రాటుతేలినవారు రాజకీయంగానూ బలపడటంతో హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు పసలేనివైపోయాయి. బొగ్గు తవ్వకాల్ని పునః ప్రారంభిస్తామన్న వాగ్దానంతో నిరుడు అధికార పగ్గాలు చేపట్టిన భాజపా- నేషనల్ పీపుల్స్ పార్టీ కూటమి ప్రభుత్వం, ఆ మేరకు కేంద్రంపై గట్టిగానే ఒత్తిడి తెస్తోంది. అక్రమ మైనింగ్ కారణంగా తలెత్తే భయానక ఉత్పాతాలు బహుముఖంగా ఎంతటి చెరుపు చేస్తాయో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల ఎన్నెన్నో రుజువులు పోగుపడ్డ దేశం మనది. అక్రమ తవ్వకాలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ- 14,500 చోట్ల ఖనిజ దోపిడీ జరుగుతోందని, దానివల్ల సామాజికంగా, ఆర్థికంగా, పర్యావరణపరంగా తీవ్ర నష్టం సంభవిస్తోందని నిష్ఠురసత్యం పలికి పుష్కరకాలం దాటింది. ఇప్పటికీ ఆగక సాగుతున్న ఖనిజ దోపిడీని అరికట్టే చొరవ ఏదీ?

'అత్యంత విలువైన ఖనిజ సంపదను తక్కువ ఖర్చుతో గరిష్ఠ ప్రయోజనదాయకంగా మలచుకోవడం జాతీయ ప్రాధాన్యంగల అంశం' అన్న జాతీయ ఖనిజ విధాన లక్ష్యాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో మన్నిస్తే- ఎక్కడికక్కడ మాఫియా శక్తులు కుబుసం విడిచే ఆస్కారం ఎక్కడిది? అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల జాబితాలో ఇండియా అయిదో స్థానంలో ఉన్నా, నల్లబంగారం దిగుమతిలో రెండో స్థానంలో నిలవడం- గిరాకీ సరఫరాల మధ్య అగాధాన్నే కాదు, అమూల్య వనరులను జాగ్రత్తగా వినియోగించుకోలేని వ్యూహ వైఫల్యాన్నీ కళ్లకుకడుతోంది. లోగడ లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణం దేశాన్ని దిగ్భ్రాంతపరిస్తే, ఖనిజ సంపదపై పరచుకొంటున్న మాఫియా పడగనీడ మరింత ఆందోళన కలిగిస్తోంది. బొగ్గు గనుల తవ్వకాలే తమకు మనుగడ అంటున్న మేఘాలయ లాంటి రాష్ట్రాల సామాజిక, ఆర్థిక అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని, మాఫియా మూలాల్ని ఛేదించేలా, శాస్త్రీయ పంథాలో సకల భద్రతా ప్రమాణాలతో పర్యావరణ హితకరంగా మైనింగ్ కార్యకలాపాలు సాగేందుకు తగు ప్రాతిపదికలు సిద్ధం కావాల్సిన తరుణమిది. దేశ విదేశీ ప్రైవేటు సంస్థలు వాణిజ్య ప్రాతిపదికన బొగ్గు క్షేత్రాల్ని వేలంలో పాడుకొని, అవసరం ఉన్నవారికి స్వేచ్ఛగా విక్రయించుకొనే విధానానికి కేంద్ర ప్రభుత్వం నిరుడు ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. భారీ కర్మాగారాలకు ఇంధన భద్రత, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి సృష్టితో యువతకు జీవన భద్రత కల్పించే ఈ చొరవ- మేఘాలయలాంటి రాష్ట్రాలకు ఈసరికే వెలుగు దివ్వె కావాల్సింది. పారదర్శకత జవాబుదారీతనాలతో పట్టాలకెక్కే- ఖనిజ విధానం- మాఫియా మూకల కోరలు పెరికే కఠిన నిబంధనలతో అమలైనప్పుడే, శ్రామికుల భద్రతకూ భరోసా దక్కేది!

ముందుకు సాగని 'మౌలికం'

ప్రగతి మందగమనం



దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జీవనాడి వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాల్లో అపరిమిత ఆలస్యం రాజ్యమేలుతోంది. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం ఫలితంగా లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం హరించుకుపోతోంది. ప్రాజెక్టుల ప్రారంభ సమయంలో ఇవి పూర్తయితే- దేశ ఆర్థిక ప్రగతికి రథ చక్రాల్లా మారుతాయని వాటి ప్రణాళికా పత్రాల్లో ఘనంగా చెప్పడం ఆనవాయితీగా మారింది. కానీ ఆయా నిర్మాణాలు జరుగుతున్న తీరు, అంతులేని కాలహరణంతో అవి మింగేస్తున్న ప్రజాధనాన్ని చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరవాత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగవంతం చేస్తానని ప్రకటించారు. వీటి నిర్మాణాల పురోగతిని ఎప్పటికప్పుడు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుంది. తాజా అంచనా ప్రకారం ఇప్పటికే నిర్మాణంలో జాప్యం వల్ల అదనంగా మోయాల్సిన భారం రూ.3.37 లక్షల కోట్ల వరకూ ఉంటుందని గుర్తించారు. కనీసం అరడజను రాష్ట్రాల వార్షిక బడ్జెట్లకు సమానమైన ఇంతటి భారీ మొత్తాన్ని కేవలం పనుల్లో జాప్యం కారణంగా ప్రజలు జేబుల నుంచి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఆలస్యానికి కారణాలు అనేకం

ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనదేశం ముందుందని నేతలు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. మొత్తం 1,417 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాలు ప్రారంభించినప్పుడు తొలి అంచనా వ్యయాలు రూ.17.38 లక్షల కోట్లు. ఇప్పుడు ఏకంగా మరో రూ.3.39 లక్షల కోట్లు పెరిగి రూ.20.77 లక్షల కోట్లకు చేరినట్లు 'కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ' తాజా నివేదిక వెల్లడించింది. అంచనా వ్యయం ఏకంగా 19.55 శాతం అధికమైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టే వాటిలో రూ.150 కోట్లకు మించి వ్యయమయ్యే వాటిని ఈ శాఖ పర్యవేక్షిస్తుంది. రహదారులు, రైల్వే, టెలికం, స్టీల్, విద్యుత్, బొగ్గు, విమాన, నౌకాశ్రయాలు తదితర రంగాల్లో చేపట్టే పనులను మౌలిక సదుపాయాల రంగం కింద ప్రకటిస్తారు. ఇప్పటికిప్పుడు ఇవి పూర్తయ్యే సూచనలు లేవు. ఇవన్నీ పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేనాటికి నిర్మాణ వ్యయం మరెంతగా పెరుగుతుందో చెప్పలేని పరిస్థితి. వీటిలో 57శాతం ప్రాజెక్టులు నిర్ణీత గడువు కన్నా రెండేళ్ల నుంచి అయిదేళ్లకు పైగా సాగుతున్నాయి. ఇందులో 296 ప్రాజెక్టుల సగటు ఆలస్యం 48 నెలలుగా తేలింది. అంటే ఒక ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు పేర్కొన్న గడువుకన్నా మరో నాలుగేళ్లు దాటినా పూర్తి కావడం లేదు. భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతిలో జాప్యం, నిర్మాణ సామగ్రి పంపిణీలో నిర్లక్ష్యం, కూలీలు, నిధుల కొరత తదితర కారణాల వల్ల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయి.

పెరుగుతున్న వ్యయం

దేశంలో 2020 చివరికల్లా 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2014-15లో మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంటులో చెప్పారు. ఈ గడువు పూర్తికావడానికి మరో 24 నెలలే గడువుంది. కానీ గతేడాది వరకు 56 కోట్ల టన్నుల బొగ్గు మాత్రమే తవ్వారు. భూసేకరణలో ఇబ్బందులు, కొత్త గనుల ప్రారంభంలో జాప్యం, పర్యావరణ సమస్యల కారణాల వల్ల వంద కోట్ల టన్నుల బొగ్గు లక్ష్య సాధన కష్టమే. బొగ్గు తవ్వకాలు పెరగకపోతే విద్యుత్కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కష్టమవుతుంది. తవ్వకాలు పెరిగితే థర్మల్ విద్యుదుత్పత్తి అధికమవుతుంది. కేంద్ర ప్రాయోజిత ప్రాజెక్టులే కాకుండా రాష్ట్రాలు సొంతంగా నిర్మిస్తున్నవీ ఏళ్ల తరబడి ఆలస్యమవుతున్నాయి. ఆదాయానికి మించి కొత్త ప్రాజెక్టులను మొదలు పెట్టడం వల్ల అవి ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

రూ.150 కోట్లకు మించి వ్యయమయ్యే ప్రాజెక్టుల ఆలస్యం తీరు (రూ.కోట్లలో)

రంగం	ఎన్ని ప్రాజెక్టులు	తొలి అంచనా వ్యయం	తాజా అంచనా
రైల్వేలు	36	44,219	1,13,147
జాతీయ రహదారులు	74	64,849	68.524
పట్టణాభివృద్ధి	20	60,054	65,110
పెట్రోలియం	35	59,790	63,010
అణు ఇంధనం	3	27,271	29,779
టెలికం	3	15,863	27,093
నౌకాశ్రయాలు	8	4,117	5,085

ఆధారం: కేంద్ర గణాంకాలు, మౌలిక సదుపాయాల మంత్రిత్వ శాఖ నివేదిక

పనుల్లో జాప్యం ప్రజలపై భారం



విద్యుత్ ప్రాజెక్టుల్లో అపరిమిత జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఇవి ఆర్థికంగా గుదిబండల్లా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా 124 విద్యుత్కేంద్రాల నిర్మాణ పనుల్లో 61 కేంద్రాల పనులు ఆలస్యంగా సాగుతున్నాయి. దీని తరవాత జాబితాలో రైల్వే, పట్టణాభివృద్ధి, రహదారి ప్రాజెక్టులు ఉన్నాయి. 44 విద్యుత్కేంద్రాల నిర్మాణం తొలి అంచనా రూ.1.05 వేల కోట్ల నుంచి రూ.1.63 వేల కోట్లకు పెరిగింది. వీటి సగటు ఆలస్యం 54 నెలల దాకా ఉంది. కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) మార్గదర్శకాల ప్రకారం సాధారణంగా ఒక విద్యుత్కేంద్రం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి 48 నెలల్లోనే పూర్తిచేయాలి. ఈ గడువు ముగిశాక మరో 54 నెలల దాకా పనులు పూర్తికాలేదంటే ప్రజాధనం వృథా అవుతుందని అర్థం. నిర్మాణం ఆలస్యమైతే అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ ధర బాగా పెరుగుతుంది. చివరికి ప్రజలు చెల్లించే విద్యుత్ ఛార్జీల నుంచే ఈ సొమ్మునంతా వసూలు చేస్తారు. కానీ విద్యుత్కేంద్రం నిర్మాణంలో జాప్యం వల్లనే విద్యుత్ ధర పెంచినట్లు ఎక్కడా చెప్పరు. ఇలా మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన జాప్యాలే అనేక రకాల ఛార్జీలు, రుసుముల రూపంలో ప్రజల జేబులకు చిల్లుకొడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించిన కృష్ణపట్నం విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయం తడిసిమోపెడవడంతో అక్కడ ఉత్పత్తయ్యే విద్యుత్ ధర ఖరీదైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మార్వా విద్యుత్కేంద్రంలో ఒక మెగావాట్ ఉత్పత్తి వ్యయం సగటున రూ.9 కోట్లకు చేరింది. వాస్తవానికి ప్రస్తుత ధరల్లో ఈ వ్యయం రూ.7 కోట్లే ఉంది. ఏళ్ల తరబడి నిర్మాణంలో జాప్యం వల్ల మార్వా నుంచి విద్యుత్ కొనుగోలు ఖరీదైన వ్యవహారంగా మారింది. ఈ విద్యుత్‌ను తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు కొంటున్నాయి. వివిధ కారణాలతో జాప్యం జరగడం వల్ల నిర్మాణ వ్యయం రూ.9 కోట్లకు చేరిందని, అంతా చెల్లించాలని ఆ రాష్ట్ర జెన్‌కో వాదిస్తోంది. ఇందుకు తెలంగాణ డిస్కమ్‌లు అంగీకరించడం లేదు.

విదేశాల్లో వేగంగా...

మౌలిక సదుపాయాలు వృద్ధి చెందకపోతే ఏ దేశమూ ప్రగతి పథంలో పయనించలేదని ప్రపంచ అనుభవాలు, వివిధ అధ్యయనాలు చాటుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నా, శరవేగంగా చైనా అభివృద్ధి చెందడానికి అక్కడి ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులే ప్రధాన కారణం. ప్రపంచంలోనే అతి పెద్దదైన త్రీగోర్జెస్ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు సముద్రాలు, మంచు పర్వతాల్లో అతి పెద్ద వంతెలు, జాతీయ రహదారుల నిర్మాణంలో పోటీపడుతూ అమెరికా వంటి దేశాలకు చైనా సవాల్ విసురుతోంది. ఆ స్థాయి మౌలిక సదుపాయాలు వృద్ధి చెందితేనే భారత్ ప్రపంచంలో పోటీపడగలదు. భారత్‌లో ఒక ప్రాజెక్టు రూపకల్పన జరిగితే అది పూర్తయ్యేనాటికి ఎన్ని ప్రభుత్వాలు మారుతాయో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ప్రధానమంత్రి కార్యాలయం నెలవారీగా 'ప్రగతి' పేరుతో ఈ ప్రాజెక్టుల పనులను సమీక్షిస్తుంది. ఆలస్యమవుతున్న వాటిని గుర్తించి సంబంధిత మంత్రిత్వశాఖలకు తదనుగుణ మార్గదర్శకాలనూ ఇస్తుంది. ఆయా శాఖలు సైతం అంతర్గతంగా సమీక్షలు జరుపుతున్నాయి. అయినా వేగిరంగా ప్రాజెక్టులు పూర్తికావడం లేదు. రాష్ట్రాలు సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై శ్రద్ధ చూపితేనే ఆదాయ వనరులు పెరుగుతాయి. ఒక ఆనకట్ట లేదా జాతీయ రహదారి నిర్మించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చయినా అది పూర్తయిన తరవాత ఆయా ప్రాంతాల ప్రగతికి, సామాజికాభివృద్ధికి అది జీవనాడిలా మారుతుంది. మరో పాతికేళ్ల తరవాత పెరిగే జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలి. ప్రధాన పట్టణాలు, నగరాలతో గ్రామీణ ప్రాంతాలకు నేరుగా అనుసంధానం ఏర్పడేలా రవాణా వ్యవస్థలు పెరగాలి. ప్రతి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి నాలుగు వరసలు, రాష్ట్ర రాజధాని నుంచి దేశ రాజధానికి ఎనిమిది వరసల రహదారుల నిర్మాణం అవసరం. వెనకబడిన ప్రాంతాలకు రైలు మార్గాలు వేయాలంటే వేల కోట్ల రూపాయలు గుమ్మరించడం సాధ్యం కాదని రైల్వే శాఖ వెనకడుగు వేస్తోంది. అభివృద్ధి అంటే ప్రజల చేతికి ఐశ్వర్యం అందడం. వెనుకబడిన ప్రాంతంలో మేలైన మౌలిక సదుపాయాలు పెరగాలి. అప్పుడే ఆ ప్రాంతాలతో పాటు, అక్కడి పరిశ్రమలు దేశానికి, రాష్ట్రానికి ఆదాయ వనరుల్లా మారతాయి. పోలవరం, కాళేశ్వరంలాంటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తయితేనే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళతాయి. దశాబ్దాల క్రితమే జపాన్, చైనా వంటి దేశాల్లో బుల్లెట్‌రైళ్లు నడిచాయి. భారత్‌లో ఇప్పటికీ అది అందని కలగానే ప్రజలను ఊరిస్తోంది. మౌలిక ప్రాజెక్టులకు ప్రభుత్వాలు మొదటి ప్రాధాన్యం ఇచ్చినప్పుడే ప్రగతి సాధ్యమవుతుంది. నిర్మాణ పనుల్లో జాప్యం వల్ల ప్రజాధనం వృథాతో పాటు ప్రగతి కుంటుపడుతుంది!

– మంగమూరి శ్రీనివాస్

'బ్రెగ్జిట్'పై ప్రతిష్టంభన

రెండో ప్రపంచ యుద్ధం ఐరోపాకు చాలా పాఠాలు నేర్పింది. ఆ యుద్ధంలో భారీయెత్తున ధన ప్రాణ నష్టాలు సంభవించడంతో ఐరోపా దేశాలు తప్పు తెలుసుకున్నాయి. కలహించుకోవడం మాని వేసి పరస్పరం సహకరించుకొంటూ శాంతి సామరస్యాలను, ఆర్థికాభివృద్ధిని సాధ్యం చేసుకొన్నాయి. మొదట 1952లో ఐరోపా బొగ్గు ఇనుము సమాఖ్య (యూరోపియన్ స్టీల్ అండ్ కోల్ కమ్యూనిటీ) ఏర్పడింది. అందులో జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ మొదలైన దేశాలు పారిశ్రామికంగా సహకరించుకున్నాయి. ట్రీటీ ఆఫ్ రోమ్ తరవాత 1957లో ఐరోపా ఆర్థిక సమాఖ్య(ఈఈసీ) ఏర్పడింది. నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్‌లు 'బెనెలక్స్' పేరిట సమాఖ్యగా ఆవిర్భవించాయి. నెదర్లాండ్స్ వీసాతో బెల్జియంలోనూ ప్రవేశించవచ్చు. ఇలా మూడు దేశాలు కలిసిపోవడం రాజకీయంగా చెప్పుకోదగిన ముందడుగు. 1973లో ఐరోపా ఆర్థిక సమాఖ్యలో బ్రిటన్ చేరింది. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌ను కేంద్ర కార్యాలయంగా చేసుకొని 1993లో ఈఈసీ ఐరోపా సమాఖ్య(ఈయూ)గా రూపాంతరం చెందింది.

క్రమంగా ఈయూలో చేరే దేశాల సంఖ్య పెరుగుతూనే ఉంది. మొదట్లో జర్మనీ, ఫ్రాన్సులు ఐరోపా సమాఖ్యలో బ్రిటన్ చేరికను వ్యతిరేకించాయి. బ్రిటన్ సారథ్యంలోని కామన్వెల్త్ ఈయూ తరహాలో పురోగతి సాధించలేదు. గడచిన మూడు దశాబ్దాల్లో ఈయూలో 28 దేశాలు చేరడమే సమాఖ్య పురోగమన వేగానికి నిదర్శనం. వీటి మధ్య సరిహద్దులు నామమాత్రం. ఈయూ సూత్రావళి మేరకు ప్రజలు, వస్తువులు అన్ని దేశాల మధ్య ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయాణించవచ్చు. ఆయా దేశాలన్నీ కలిసికట్టుగా 'షెంజెన్ వీసా' పద్ధతిని పాటిస్తున్నాయి. దీనివల్ల పర్యాటకులకు ఎంతో సౌకర్యం. యూరోజోన్ పేరిట ఐరోపాలోని 19దేశాలు తమ కరెన్సీలను సైతం రద్దుచేసుకొని యూరో కరెన్సీని చలామణీలోకి తీసుకువచ్చాయి. వివిధ దేశాలు కలిసి నిచేస్తే ఎన్ని లాభాలుంటాయో ఐరోపా ఉదాహరణ.

బ్రిటన్‌ది స్వీయ అస్తిత్వ పంథా. యూకేలోని వేల్స్, స్కాట్‌లాండ్, ఉత్తర ఐర్లాండ్ రాజకీయ, భాషా వైవిధ్యం కలిగి ఉన్నాయి. ఇంగ్లండు బ్రిటన్‌లో ఒక భాగం మాత్రమే. స్కాట్‌లాండ్ ప్రత్యేక రాజకీయ అస్తిత్వాన్ని కలిగిఉంది. ఐరోపానుంచి బ్రిటన్‌ను సముద్రం వేరుచేస్తోంది. ఆంగ్లేయుల్లో చాలామందికి అస్తిత్వ స్పృహ ఎక్కువ. అయితే ఏనాడూ బ్రిటన్ ఐరోపా ఐక్యతకు అడ్డం రాలేదు.

చాలాకాలంగా బ్రిటిష్ పౌరులలో ఐరోపా సమాఖ్య నిబంధనలపట్ల కొంత అసహనం ఉంది. ఏటా ఇతర దేశాలకు చెందిన వేలమంది శరణార్థులకు, అక్రమ వలసదారులకు బ్రిటన్ ఆశ్రయం, పౌరసత్వం ఇవ్వాల్సి వస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్వీయ అస్తిత్వాన్ని కోల్పోవలసి వస్తుందన్న భయం బ్రిటన్ వాసుల్లో ఉంది. ఏటా లక్షలమంది నిర్వాసితులు ఐరోపాలో ప్రవేశిస్తున్నారు. ఆఫ్రికానుంచి ప్రమాదకరంగా రక్షణలేని పడవలలో ఇటలీకి అటునుంచి ఇతర ఐరోపా దేశాలకు చేరుతున్నారు. మరోవంక టర్కీద్వారా సిరియన్లు, ఇతరులు



బ్రిటన్ దారెటు?

లక్షల సంఖ్యలో ఐరోపాకు చేరుతున్నారు. బ్రిటన్ దీవి కాబట్టి తనను తాను సులభంగానే ఈ అక్రమ వలసల బారినుంచి కాపాడుకోగలదు. కానీ, ఈయూలో కొనసాగితే తూర్పు ఐరోపా దేశాలనుంచి పెద్దయెత్తున వచ్చే వలసలను భరించాల్సి ఉంటుంది. ఈయూ పౌరులు వీసా, వర్క్ పర్మిట్‌లు లేకుండా ఐరోపాలోని ఏ దేశంలో అయినా పనిచేయవచ్చు. వీరి సంఖ్య అంతకంతకూ పెరిగి భవిష్యత్తులో బ్రిటన్ రాజకీయాలను శాసించే పరిస్థితి తలెత్తవచ్చునన్న భయంతోపాటు ఈయూకు ఏటా చెల్లించాల్సిన డబ్బు అంతకంతకూ పెరిగిపోతుండటం కూడా 'బ్రెగ్జిట్' దిశగా బ్రిటన్ అడుగులు కదపడానికి కారణమయ్యాయి. బ్రిటన్ చట్టాలనూ ఐరోపా న్యాయస్థానం ప్రభావితం చేయవచ్చు. ఐరోపా చట్టాలకు, బ్రిటన్ సాధారణ న్యాయ సూత్రావళికీ మధ్య ఎన్నో తేడాలున్నాయి. బ్రిటిష్ పార్లమెంటు నిర్ణయాలనే ఐరోపా కోర్టు కొట్టివేయగలిగితే ఇక స్వతంత్ర అస్తిత్వానికి అర్థమే లేదన్నది 'బ్రెగ్జిట్' సమర్థకుల వాదన. 2016లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించినప్పుడు 28శాతం మంది ఓటు వేయలేదు. కాగా- ఈయూలో కొనసాగాలని 35 శాతం, విడిపోవాలని 37శాతం ఓటు వేశారు. ఇదంతా ఇపుడు చరిత్ర. విడిపోవాలన్న ఆకాంక్ష వెనక బ్రిటన్‌లోని అత్యంత ధనవంతుల హస్తం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈయూ 2019 ఏప్రిల్‌నుంచి కొత్త పన్నుల విధానం ప్రవేశపెడుతోంది. పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా ఈయూ అమలు చేయ తలపెట్టిన చట్టం అక్రమాలకు చరమగీతం పాడుతుంది. దేశాలమధ్య చట్టాల్లో తేడాలను కార్పొరేట్ సంస్థలు ఇప్పటివరకూ తమకు సానుకూలంగా మార్చుకున్నాయి. ఇకమీదట అందుకు వీలు కాదు. అందుకే బ్రిటన్‌లోని అత్యంత సంపన్నులు ప్రజాభిప్రాయాన్ని వివిధ మార్గాల ద్వారా 'బ్రెగ్జిట్'కు అనుకూలంగా ప్రభావితం చేశారన్న వాదన వినిపిస్తోంది. ఈయూలో కొనసాగితే బ్రిటన్ మూలాలు దెబ్బతినే ప్రమాదం ఉందని అధికశాతం ప్రజలు విశ్వసిస్తున్నారు.

బ్రిటన్ పౌండు విలువ తగ్గితే భారత్‌కు కొంత ప్రయోజనమే. ఆ దేశంలో వ్యాపారం నిర్వహించే భారతీయ వ్యాపారులకు ఐరోపా మార్కెట్లతో అనుసంధానం తగ్గుతుంది. అయితే బ్రిటన్ భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా అవతరించే అవకాశాలున్నాయి. అక్కడ విద్యా సంస్థలు వసూలు చేసే సుంకాలు తగ్గిపోతాయి. దానివల్ల అక్కడికి వెళ్ళి చదువుకునే భారతీయ విద్యార్థులకు మేలు కలుగుతుంది. ఉత్తర ఐర్లాండ్ బ్రిటన్‌లో అంతర్భాగం. దీని సరిహద్దుల్లో ఎటువంటి నియంత్రణలు ఉండాలన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిటన్ పార్లమెంటు బ్రెగ్జిట్‌ను విస్మరించి ఈయూలో కొనసాగవచ్చు. అందుకు ఈయూ దేశాల అనుమతి అవసరంలేదని ఐరోపా న్యాయస్థానం ఇప్పటికే ప్రకటించింది. మరో రెండునెలల్లో బ్రిటన్ ఈయూనుంచి విడిపోనూవచ్చు. ఎన్నికలు జరిగి ప్రధాని థెరెసా మే ఆధ్వర్యంలోని కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోయి లేబర్ పార్టీ అధికారంలోకొస్తే బ్రెగ్జిట్ రూపం మారవచ్చు. ఏదిఏమైనా 'బ్రెగ్జిట్'పై స్పష్టత వస్తే ఐరోపాలో రాజకీయ, సామాజిక వైవిధ్యం వెల్లివిరియడం ఖాయం.

– డాక్టర్ పి.వి.రంగనాయకులు

(రచయిత– తిరుమల ఎస్వీ మ్యూజియం పూర్వ సంచాలకులు)

ఈనాడు లేఖలు

స్పష్టత లేని రాజకీయ ముఖచిత్రం

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నా దేశ రాజకీయ ముఖచిత్రంలో స్పష్టత రావడం లేదు. లేకపోగా మరింత అస్పష్టత నెలకొంటోంది. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ సారథ్యంలో కూటమి ఏర్పాటు కొన్ని పార్టీలకు ఇష్టం లేదు. అదే సమయంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఒకే వేదికగా కలసి పని చేసే పరిస్థితి లేదు. కొన్ని పార్టీలు రాష్ట్రస్థాయిలో పొత్తులకు ముందుకు వస్తున్నాయి. బిజూ జనతాదళ్ వంటి పార్టీలు రెండు ప్రధాన జాతీయ పార్టీలకు సమదూరం అని చెబుతున్నాయి. మౌలిక అంశాలైన విద్య, వైద్యం, ఉపాధి వంటి విషయాలపై ఏ పార్టీ నిర్దిష్టంగా మాట్లాడటం లేదు. రాజకీయ ఎజెండాలను పక్కనపెడితే దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై తమ విధానాలను ఆయా పార్టీలు ప్రకటించడం అవసరం.

- డాక్టర్ డీవీజీ శంకరరావు, మాజీ ఎంపీ, పార్వతీపురం, విజయనగరం జిల్లా

'చేనేత'పై చిన్న చూపు

చేనేత రంగం నానాటికీ చితికిపోతోంది. కుటీర పరిశ్రమల్లో మేటి అయిన ఈ రంగం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పరిశ్రమకు అవసరమైన ముడిసరకుపై అయిదు శాతం జీఎస్టీ విధించడం భారంగా మారింది. ఒకపక్క నూలుధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఉత్పత్తుల ధరలు మాత్రం పెరగడం లేదు. 2006లో జాతీయ చేనేత విధానానికి సంబంధించి ముసాయిదాను తయారుచేశారు. ఇప్పటికీ అది పార్లమెంట్ ఆమోదం పొందలేదు. పరపతి సౌకర్యం కల్పించడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించడం ప్రభుత్వాల బాధ్యత.

- పడవల లక్ష్మణస్వామి, ఉద్యోగ్‌నగర్, గుంటూరు

సుస్వర భావుకుడు త్యాగయ్య

భారతీయ సమాజంలో ధర్మం, కళ, విజ్ఞానం అన్యోన్యంగా వర్ధిల్లుతూ వచ్చాయి. అందుకే ఈ నేల ఏకస్వనమై అలరారుతూ వస్తోంది. శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్, త్యాగయ్య వంటి నాదోపాసకులు, బౌద్ధాయణుడు, ఆర్యభట్టు, బ్రహ్మగుప్తుడు లాంటి శాస్త్రవేత్తలు ఈ భువిపైనే పుట్టి నడయాడారు.

సంగీతాన్ని త్యాగయ్య ఈశ్వరతుల్యమైన కళగా భావించేవారు. నిష్కామ కర్మ సాధనతో, సంగీత యుక్తమైన దైవ నామ సంకీర్తనతో సర్వేశ్వరుణ్ని సాధించవచ్చని సామవేదం చెబుతోంది. ధ్వని విజ్ఞానం, మనఃప్రవృత్తి, గణితశాస్త్రం (లయ, తాళం)తో సంగీత కళ ఒకదానితో ఒకటి అల్లుకొన్న శాస్త్రం అని ఆ వేదంలోని రుక్కులు, యజుస్సులు, సామాలు చెబుతున్నాయి. ఇవన్నీ బీజాంకురాలై త్యాగరాజస్వామి వారిలో మూర్తీభవించాయి.

త్యాగయ్య నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్ప వాగ్గేయకారుడు. ఆయన రాసి గానం చేసిన కీర్తనలు వేదాలు, ఉపనిషత్తులపై వారికున్న పట్టును తెలియజెబుతాయి. వీరిది ములకనాడు తెలుగు బ్రాహ్మణ వంశం. వీరు త్రిలింగ వైదీకులు. తిరువయ్యూర్‌కు చెందిన శొంఠి వేంకటరమణయ్య వద్ద త్యాగయ్య సంగీతాభ్యాసం చేశారు. త్యాగయ్య తొంభైఆరు కోట్ల శ్రీరామ నామాలు జపించి శ్రీవారి ఆశీర్వాదం పొందారు. త్యాగరాజు మంచి వైణికులు. తన స్వరరాగ లయ విన్యాసాలను సంప్రదాయ ఒరవడిలోనే విలక్షణ రీతిలో గానం చేసి శ్రోతల చిత్తాలను రస రంజితం చేసేవారు. నీ దయ రాదా... కాదనే వారెవరు కల్యాణ రామా (వసంత భైరవి) కీర్తనలో దైవాన్ని జాలిగా ప్రార్థించాలనే భావం వ్యక్తం అవుతుంది. సహజమైన ఆర్తి త్యాగయ్య కీర్తనల్లో వ్యక్తం కావడం నవవిధ భక్తిలోని దాస్యం, ఆత్మ నివేదనకు తార్కాణం.

భక్తి ప్రపత్తులతో పాటు త్యాగరాజుకు సామాజిక స్పృహా అధికమే. భగవంతుడిపై అనన్య భావం కలిగిన పెద్దలు, బాహ్యంగా పేదవారైనా దైవంపై అమృత మొలుకు మాటలతో విధేయత చూపాలని ఆయన భావించేవారు. డాంబిక భక్తి కూడనిదని ఆయన తరచూ చెప్పేవారు. త్యాగయ్యకు అణిమాది సిద్ధులు కలిగించే శక్తి ఉండేదని కొందరి అభిప్రాయం. అల్పమైన ప్రక్రియలతో లోకాన్ని వంచించకూడదని హితవు పలికేవారు. ప్రజలను పాలించే ఏలికలకు సైతం హితవు పలికిన త్యాగయ్య- ఇల్లును చక్కదిద్దుకొన్న రీతిలోనే రాజ్యాన్నీ చక్కదిద్దుకోవాలని చెప్పడం ఆయన నీతిజ్ఞతకు నిదర్శనం.



అంతర్యామి


త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. నారదుడే స్వయంగా ఆయనకు సంగీతంలోని రహస్యాలను చెప్పి, 'స్వరార్ణవం' ఇచ్చాడని, ఆ సందర్భంలోనే త్యాగరాజు పంచరత్న కృతుల్లో మూడోదైన 'సాధించెనే ఓ మనసా' (అరభి) అంటూ తన్మయంతో గానం చేశాడని చెబుతారు. త్యాగయ్య దివ్యనామ సంకీర్తనలు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు అనే బృంద కీర్తనలు సైతం రచించారు.

ఆయన రాసిన పంచరత్న కృతులు పరమ పావనమైనవని సంగీతజ్ఞులు నమ్ముతారు. తనలో అహం అంటూ ఏదైనా ఉంటే రాముడు తనను కాపాడతాడా అనే అర్థంలో రాసి గానం చేసిన 'దుడుకుగల నన్నే దొరకొడుకు బ్రోచురా' (గౌళ రాగం) కీర్తన ఎంతో ప్రాచుర్యం పొందింది. షడ్జమం, పంచమాలతో పాటు శుద్ధ రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం గల గౌళరాగం పాడేటప్పుడు గొప్ప విద్వాంసులు సైతం ప్రత్యేకంగా గమకాలు పలికి శ్రోతలను రంజింపజేసేందుకు ప్రయత్నిస్తారు.

త్యాగరాజస్వామి రామభక్తామృతాన్ని సేవించి, కర్ణాటక సంగీత సంప్రదాయంలో అనేక కృతులను మధుర కీర్తనలుగా మలచి సంగీత, సాహిత్య రసజ్ఞుల హృదయాల్లో చిరంజీవిగా నిలిచారు!

– అప్పరుసు రమాకాంతరావు

నత్తనడకాభివృద్ధి సంస్థలు



- కానరాని బృహత్ ప్రణాళికల తయారీ
- పర్యవేక్షణ వ్యవస్థా కొరవడిన వైనం
- రాష్ట్రంలో విస్తరిస్తున్న యూడీఏలు
- నాలుగున్నరేళ్లలో కొత్తగా 8 ఏర్పాటు
- అభివృద్ధి కార్యక్రమాల కోసమే తీసుకొస్తున్నామంటున్న ప్రభుత్వం

గత నాలుగున్నరేళ్ల వ్యవధిలో రెండు విడతల్లో కొత్తగా ఎనిమిది నగరాభివృద్ధి సంస్థ (యూడీఏ)లను ఏర్పాటు చేసి అనేక పురపాలక సంఘాలు, పంచాయతీలను వీటి పరిధిలో చేర్చారు.

ఈనాడు - అమరావతి

గ్రామాల నుంచి వలసలతో పట్టణ, నగర జనాభా పెరుగుతోంది. దీంతో అవసరాలు పెరగడంతో పురపాలక, నగరపాలక, నగరాభివృద్ధి సంస్థల విస్తరణ, కొత్తవి ఏర్పాటుకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. అయితే వీటి అభివృద్ధికి తగిన ప్రణాళికల రూపకల్పన, అమలులో తగిన కృషి కనిపించడంలేదు. దీంతో ఆయా నగరపాలక సంస్థల పరిధి పెరిగి ప్రజలకు అ'ధన'పు కష్టాలు రావడం తప్పితే, సౌకర్యాలు సమకూరడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

కొత్తగా వచ్చిన యూడీఏలు

- రాష్ట్రంలో పట్టణ జనాభా 47.60 శాతంగా ఉంది. పట్టణాల్లో జనాభాతోపాటు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలు, ఇళ్లు, మౌలిక సదుపాయాల కొరతను అధిగమించేందుకు కొత్త నగరాభివృద్ధి సంస్థ(యూడీఏ)లను తీసుకొస్తున్నారు.
- రెండేళ్ల క్రితం మచిలీపట్నం, గోదావరి, నెల్లూరు, కర్నూలు, అనంతపురం-హిందూపురం నగరాభివృద్ధి సంస్థలను ప్రారంభించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ తాజాగా ఏలూరు, ఒంగోలు, కడప నగరాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసింది. వీటి పరిధిలో 26 పట్టణ స్థానిక సంస్థలు, మరో 1,153 గ్రామాలను చేర్చారు.

బృహత్తర ప్రణాళికలే కీలకం

యూడీఏల ఏర్పాటుతోపాటు వీటి పరిధిలో అభివృద్ధికి బృహత్తర ప్రణాళికల (మాస్టర్ ప్లాను) తయారీ, అమలు అత్యావశ్యం. రెండేళ్ల క్రితం ఏర్పాటైన యూడీఏలకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో మాస్టర్ ప్లాన్లు అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)ను విస్తరించి అందులో కొత్తగా చేర్చిన పంచాయతీలకు ఇప్పటికీ మాస్టర్‌ప్లాన్లు లేవు. వాటితోనే క్రమపద్ధతిలో ప్రాంతాలు అభివృద్ధి చెందే వీలుంటుంది. ప్రజల భవిష్యత్తు అవసరాల మేరకు రహదారుల విస్తరణ, కొత్తవి ఏర్పాటు, పైవంతెనలు, ఉద్యానవనాలు, సామాజిక భవనాలు, కల్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాలు అందుబాటులోకి వస్తాయి. మాస్టర్ ప్లాను ఉన్న యూడీఏలకు కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తుంది. వీటితో తాగునీరు, విద్యుత్తు, మురుగునీటిపారుదల, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి వ్యవస్థలను మెరుగు పరచొచ్చు. రవాణా, సమాచార వ్యవస్థలతోపాటు విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వినోద సంబంధిత రంగాలను అభివృద్ధి చేసే వీలుంది.

పర్యవేక్షణ వ్యవస్థ ఏదీ?

- యూడీఏల్లో తగిన పర్యవేక్షణ వ్యవస్థ లేనందున అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లపై నియంత్రణ కొరవడుతోంది.
- అక్రమ వ్యవహారాలతో వివిధ రుసుముల కింద వచ్చే ఆదాయాన్ని యూడీఏలు కోల్పోతున్నాయి.
- అక్రమ లేఅవుట్లలో స్థలాలు కొన్న కుటుంబాలు తదుపరి అనుమతులు రాక, బ్యాంకులు రుణాలివ్వక ఇబ్బందులు పడుతున్నాయి.
- చట్టాన్ని అమలు చేసి అక్రమాలను నియంత్రించేందుకు యూడీఏల్లో తగినంత సిబ్బంది లేరు.
- కొన్ని చోట్ల అరకొరగా ఉన్నా స్థానిక పంచాయతీ కార్యదర్శులతో కుమ్మక్కై సొమ్ము చేసుకుంటున్నారు.
- ప్రధాన ఆదాయ వనరును కాపాడుకోవడంతో కొత్తగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వెచ్చించొచ్చు.
- యూడీఏ వైస్ ఛైర్మన్లుగా ఐఏఎస్‌లను నియమించడంతో సమర్థమైన పాలన సాధ్యమవుతుంది.
- పైరవీలపై వచ్చే అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించడంతో వ్యవస్థ పక్కదారిపట్టే ప్రమాదం ఉంది.

అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ



"అమలులో ఉన్న, కొత్తగా ఏర్పాటైన యూడీఏల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం. అన్నిటికీ మాస్టర్ ప్లాన్లు తప్పనిసరని, ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. కొన్ని చోట్ల ముందస్తు ప్రక్రియ మొదలైంది. యూడీఏల ఏర్పాటుతో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజలకు అనేక సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే వీలుంది. ఈ ఉద్దేశంతోనే ప్రభుత్వం కొత్తగా యూడీఏలను తీసుకొచ్చింది"

– కరికల్ వలవెన్, ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ

కొత్తగా ఏర్పడిన యూడీఏలతో కలిపి రాష్ట్రంలోని మొత్తం నగరాభివృద్ధి సంస్థలు, వాటి విస్తీర్ణం, జనాభా వివరాలు

నగరాభివృద్ధి సంస్థ	విస్తీర్ణం (చదరపు కిలో మీటర్లలో)	జనాభా (లక్షల్లో)
రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)	8,603.00	58.00
విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ)	6,501.65	50.18
తిరుపతి నగరాభివృద్ధి సంస్థ	1,201.00	8.88
పుట్టపర్తి నగరాభివృద్ధి సంస్థ	71.2	0.32
మచిలీపట్నం నగరాభివృద్ధి సంస్థ	426.00	2.41
గోదావరి నగరాభివృద్ధి సంస్థ	2,740.3	22.95
నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ	1,644,17	13.01
కర్నూలు నగరాభివృద్ధి సంస్థ	2,599.50	12.23
అనంతపురం-హిందూపురం నగరాభివృద్ధి సంస్థ	5,020.49	16.67
ఏలూరు నగరాభివృద్ధి సంస్థ	3,174	20.19
ఒంగోలు నగరాభివృద్ధి సంస్థ	4,864	18.24
కడప నగరాభివృద్ధి సంస్థ	5,392	50.82
మొత్తం	42,237.31	273.90



ఏలూరు పట్టణం

పురపాలక సంఘాలు » 110 | **పంచాయతీలు » 12,918** | **వీటిలో యూడీఏలో కలిసిన పంచాయతీలు » 42** | **పురపాలక సంఘల్లో కలిసినవి » 3,393**

విద్యుత్తు పొదుపు మంత్రం

వాణిజ్య భవన నిర్మాణాల్లో ఈసీబీసీ అమలుకు మొగ్గు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్తును పొదుపు చేసే దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేయనుంది. ఇంధన సంరక్షణ బిల్డింగ్ కోడ్-2017(ఈసీబీసీ)ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసీబీసీ అమలుతో రాష్ట్రంలో 20-22 శాతం మేర విద్యుత్తును ఆదా చేయవచ్చన్నారు. దక్షిణ భారత్‌లోనే ఈసీబీసీని రాష్ట్ర చట్టంలో చేర్చనున్న తొలి రాష్ట్రం ఏపీనేనని సీఎస్ తెలిపారు. 1000 చదరపు మీటర్లు, అంతకంటే ఎక్కువ నిర్మిత ప్రాంతం ఉన్న వాణిజ్య భవనాలకు ఈసీబీసీ అమలు తప్పనిసరని స్పష్టం చేశారు. ఇక మల్టీప్లెక్సులు, ఆసుపత్రులు, హోటళ్లు వంటి వాటి నిర్మాణం పూర్తిగా ఈ విధానంలో చేపట్టాల్సిందేనన్నారు. రాజధాని నగర పరిధిలోని వాణిజ్య భవనాలనూ ఈ విధానానికి అనుగుణంగానే నిర్మించాలని తెలిపారు.

నిఘా నీడలో కారాగారాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని కారాగారాలన్నీ పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లనున్నాయి. రూ.10 కోట్ల వ్యయంతో 44 కారాగారాల్లో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన పరిపాలన అనుమతులను ఇటీవల మంజూరు చేసింది. దేశవ్యాప్తంగా అన్ని జైళ్లలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ 2015 జులై 24న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కేంద్ర కారాగారాలతో పాటు, మరికొన్నింటిలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ అవి సరిపడా లేవు. ఈ నేపథ్యంలో తొలిసారి అన్ని కారాగారాల్లోనూ పెద్ద ఎత్తున నిఘా కెమెరాల వ్యవస్థను నెలకొల్పుతున్నారు.

మూడు విడతల్లో రూ.10 వేల సాయం

డ్వాక్రా మహిళలకు ఫిబ్రవరి 5, మార్చి 5, 25 తేదీల్లో చెల్లింపులు!

ఈనాడు డిజిటల్, అమరావతి: స్వయం సహాయక సంఘాల సభ్యులకు మరోసారి పసుపు-కుంకుమ కింద రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం మార్చి చివరి నాటికి ఈ చెల్లింపులను పూర్తి చేయాలని భావిస్తోంది. ఫిబ్రవరి 5న మొదటి విడతగా రూ.2,500; మార్చి 5న మరో రూ.2,500, మార్చి 25న మూడో విడతగా రూ.5 వేల మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు ఈ సాయం అందనుంది.

కళాకారులకు ఉచితంగా డప్పు, గజ్జెలు

ఈనాడు డిజిటల్, అమరావతి: డప్పు కళాకారులకు పింఛన్లతో పాటు ఒక డప్పు, పంచె, చొక్కా, గజ్జెలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటిని పూర్తి ఉచితంగా అందించనుంది. పింఛన్లకు అర్హులైన మొత్తం 30 వేల మంది డప్పు కళాకారులకు వీటిని ఇవ్వనుంది. ఫిబ్రవరి నెలాఖరులో వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డప్పు కళాకారులకు నెలా వారీగా పింఛన్లు మాత్రమే ఇవ్వాలని తొలుత నిర్ణయించారు. పింఛనుతో పాటు ప్రదర్శనలు ఇచ్చే సమయంలో ధరించే గజ్జెలు, పంచె, చొక్కాతో పాటు డప్పు కూడా ఇస్తే కొంత ప్రయోజనం కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గజ్జెలు, డప్పు, దుస్తుల కొనుగోలు కోసం ఇప్పటికే టెండర్లు కూడా పిలిచినట్లు సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు ఎం.రామారావు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన వివరించారు.

ఏపీ ఉద్యోగి ఒక్కరొచ్చినా ఉద్యమమే

తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్స్ అసోసియేషన్

హైదరాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణను వీడకుండా ఉన్న 1157 మంది ఏపీ విద్యుత్తు ఉద్యోగుల కోసం కమిషన్ వేస్తే దానిని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ఉద్యోగులంతా తమ రాష్ట్రంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ విద్యుత్తు ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ ఆరోపించారు. ఏపీ నుంచి ఒక్క ఉద్యోగి వచ్చినా మరో ఉద్యమం చేపట్టి ఎంతకైనా తెగిస్తామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

త్వరగా విడుదల చేయాలి

జైల్లో దీక్ష చేపట్టిన రాజీవ్ హత్యకేసు నిందితుడు మురుగన్

వేలూరు, న్యూస్‌టుడే: తమిళనాడులోని వేలూరు కేంద్ర కారాగారం నుంచి త్వరగా విడుదల చేయాలని కోరుతూ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న మురుగన్ శనివారం రాత్రి జైలులో నిరాహార దీక్ష చేపట్టాడని స్థానిక అధికారులు తెలిపారు. ఆదివారం నాటికి ఈ దీక్ష రెండో రోజుకు చేరిందన్నారు. గత 27 ఏళ్లుగా వేలూరు జైలులో ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నిందితులైన మురుగన్, ఆయన భార్య నళిని, పేరరివాళన్ సహా ఏడుగురిని విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం మురుగన్.. మహిళా జైలులో శిక్ష అనుభవిస్తున్న భార్య నళినీని కలిసి గంట పాటు మాట్లాడాడు. అదే రోజు రాత్రి ఆయన వేలూరు కారాగారంలో నిరాహార దీక్ష ప్రారంభించాడని జైలు అధికారులు తెలిపారు. రెండో రోజైన ఆదివారం ఉదయం మురుగన్ ఒక వినతి పత్రాన్ని జైలు ఉన్నతాధికారికి అందజేసి గవర్నర్‌కు పంపాలని కోరాడు. దాన్ని గవర్నర్ పరిశీలించి తన సత్వర విడుదలకు సంబంధించి చర్యలు తీసుకొనేవరకు దీక్ష కొనసాగుతుందని మురుగన్ ప్రకటించాడు.

చైనా దూసుకెళ్తోంది.. అప్రమత్తం కావాలి

- ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్



ఈనాడు, హైదరాబాద్: భారత్‌కు ఉత్తరం వైపు ఉన్న విరోధి.. కృత్రిమ మేధ, బిగ్ డేటా అనలిటిక్స్, సైబర్ యుద్ధ సాంకేతికతలపై భారీగా ధనాన్ని ఖర్చు చేస్తూ దూసుకెళ్తోందని.. మనం వెనకబడకూడదంటే రక్షణ రంగంలో వీటిపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. చైనాను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలో స్వావలంబన అంశంపై హైదరాబాద్‌లో జరిగిన రెండ్రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన పాల్గొన్నారు. సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ, బిగ్ డేటా సాంకేతికత అవసరాన్ని గుర్తించామని.. దీన్ని సాయుధ వ్యవస్థల్లో ప్రవేశపెట్టడం ఎలా అనే దానిపై ఆలోచిస్తున్నామన్నారు. సరిహద్దు అవతల ఉండే శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు శాటిలైట్ నిఘా వ్యవస్థ ఒక్కటే సరిపోదని డ్రోన్లు, మానవరహిత వాహనాలు, రిమోట్ వాహనాల అవసరం ఉందన్నారు. సమావేశంలో మేజర్ జనరల్ ఏబీ గోర్థి, లెఫ్టినెంట్ జనరల్ డీబీ షేకత్కర్, సెక్రటరీ జనరల్ బాల్ దేసాయ్, కెప్టెన్ సంజయ్, వి.ఎస్. హెగ్డే తదితరులు పాల్గొన్నారు.

దేశరాజధానిలోని ఆంధ్రా ఎడ్యుకేషనల్ సొసైటీ(ఏఈఎస్)లో ఆదివారం ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనిలో ఏఈఎస్ సభ్యులు, తెలుగు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటలపోటీలు నిర్వహించారు. ఏఈఎస్ అధ్యక్షుడు పి.వాసుదేవరావు, కార్యదర్శి ఈశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

కారాగారంలో శశికళకు ప్రత్యేక సౌకర్యాలు

- సహ కార్యకర్త నరసింహమూర్తి ఆరోపణ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పటికీ విలాసవంతమైన సౌకర్యాలు పొందుతున్నారని సహ కార్యకర్త నరసింహమూర్తి ఆరోపించారు. సహచట్టం కింద తాను దాఖలు చేసిన అర్జీకి అధికారులు వివరాలు ఇచ్చారని చెప్పారు. శశికళకు కారాగారంలో 5 గదులు కేటాయించారని, వంట చేసేందుకు తమిళం తెలిసిన ఓ మహిళా ఖైదీని నియమించారని ఆదివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆమెను కలుసుకునేందుకు నిత్యం తమిళనాడు నుంచి వస్తున్న రాజకీయ నాయకులతో ములాఖాత్ కోసం 4 గంటల పాటు అనుమతిస్తున్నారని చెప్పారు. దీనిపై కారాగారం అధికారులు స్పందిస్తూ భద్రతను దృష్టిలో ఉంచుకుని శశికళకు కేటాయించిన బ్యారక్‌లో ఆమెతో పాటు ఇళవరసిని ఉంచామని, కారాగారంలో చేరినప్పటి నుంచి వారికి 5 గదులను కొనసాగిస్తున్నామని తెలిపారు. శశికళకు కారాగారంలో విలాసవంతమైన సదుపాయాలు కల్పించేందుకు అప్పటి కారాగార అధికారి సత్యనారాయణరావు రూ.2 కోట్లు ముడుపులు తీసుకున్నారని మరో అధికారిణి రూపామౌద్గిల్ 2017లో ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. శశికళకు కారాగారంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించారని వినయ్‌కుమార్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికను పూర్తిగా అధ్యయనం చేయవలసి ఉందంటూ గత 5 నెలలుగా ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. మరోవైపు రూప తన ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఆరోపిస్తూ, ఆమెపై సత్యనారాయణరావు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ ఉన్నత న్యాయస్థానంలో కొనసాగుతోంది.

హత్యా నేరం రుజువుకు 30 ఏళ్లా?

- న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు అవసరం
- కొన్ని కేసుల్లో కింది కోర్టు తీర్పే అంతిమం కావాలి
- అఖిల భారత న్యాయమూర్తుల సంఘం వెల్లడి



హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతున్న అఖిల భారత న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ రాజేంద్ర ప్రసాద్. పక్కన వసంత్‌కుమార్ షా, ఏకే సింగ్

ఈనాడు, హైదరాబాద్: న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని, అప్పుడే సామాన్యులకు సత్వర న్యాయం దక్కుతుందని అఖిల భారత న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో ఒకటి రెండు నెలల్లోనే నిందితులకు శిక్ష పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 40 ఏళ్ల వ్యక్తిపై నమోదైన హత్యా నేరం రుజువు కావడానికి 30 ఏళ్లు పడుతోందని, దీనివల్ల సాధించే ప్రయోజనం ఏమీ ఉండదని ఉదహరించారు. రెండో జ్యుడిషియల్ పే కమిషన్ అమలుపై అఖిల భారత న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడు జస్టిస్ రాజేంద్రప్రసాద్, కార్య నిర్వాహక అధ్యక్షుడు వసంత్‌కుమార్ షా తదితరులు ఆదివారం హైదరాబాద్‌లోని స్థానిక న్యాయాధికారులతో చర్చలు జరిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో జస్టిస్ రాజేంద్రప్రసాద్ మాట్లాడారు. రెండో జ్యుడిషియల్ పే కమిషన్ అమలు జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. సత్వర న్యాయం అందించే దిశగా న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలు తీసుకొస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూనే, ఆ ప్రక్రియ నిరంతరం కొనసాగాల్సి ఉందన్నారు. చాలా మంది కింది కోర్టు ఇచ్చిన తీర్పులను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు వరకు వెళ్తున్న నేపథ్యంలో కేసుల విచారణలో జాప్యం జరగడంతోపాటు సామాన్యులకు న్యాయం దక్కడం లేదని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలోనే తుది తీర్పు ఇచ్చే వ్యవస్థ అవసరమని అభిప్రాయపడ్డారు. కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి విధానాలను అనుసరిస్తున్నందునే, కేసుల విచారణలో జాప్యం జరుగుతోందన్నారు. పోలీసులు సమర్పించే ఆధారాలనుబట్టే శిక్షలు పడటం ఆధారపడి ఉంటుందన్న ఆయన పలుకుబడి, అధికారంలో ఉన్న వారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ శిక్షల నుంచి తప్పించుకుంటున్నారని తెలిపారు.

అనిశా దాడుల అంశాన్ని హైకోర్టుకు విన్నవిస్తాం

న్యాయాధికారుల సమస్యలతోపాటు, ఇటీవల చోటుచేసుకున్న ఏసీబీ దాడుల వ్యవహారాన్ని హైకోర్టు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని సంఘ సభ్యులు తెలిపారు. న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చినపుడు రిజిస్ట్రార్ విజిలెన్స్‌తో విచారణ జరిపించి చర్య తీసుకోవాలని సూచించారు. ఇటీవల అరెస్టయిన రంగారెడ్డి జిల్లా అదనపు జిల్లా జడ్జి వరప్రసాద్‌పై ఏసీబీ మోపిన అభియోగాలను పరిశీలించామని, సదరు ఆరోపణల్లో వాస్తవాలు లేవన్నారు. ఆయనకు తమ సంఘం మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ వ్యవహారంపై హైకోర్టుకు, ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పిస్తామని వెల్లడించారు. విలేకర్ల సమావేశంలో బిహార్ న్యాయాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై సహచర సభ్యుడి దాడి


కంప్లి ఎమ్మెల్యే గణేశ్


బాధిత ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్

- 'ఆపరేషన్ కమల'కు దూరంగా కాంగ్రెస్ విడిదిలో అనూహ్య ఘటన
- చికిత్స పొందుతున్న విజయనగర ఎమ్మెల్యే ఆనంద్ సింగ్
- కర్ణాటకలో కలకలం

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్టులో బసచేసిన బళ్లారి జిల్లా విజయనగర(హొసపేటె) శాసనసభ్యుడు ఆనంద్‌సింగ్‌పై ఇదే జిల్లా కంప్లి నియోజకవర్గ ఎమ్మెల్యే జె.ఎన్.గణేశ్ మద్యం సీసాతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆనంద్‌సింగ్ తలకు గాయాలయ్యాయి. శరీరానికి గాజు ముక్కలు గుచ్చుకున్నాయి. ఈ ఎమ్మెల్యేలిద్దరూ కాంగ్రెస్ పార్టీవారే కావటం గమనార్హం. తమ ఎమ్మెల్యేపై దాడి జరగలేదని, కాలుజారి పడడంతో గాజుముక్కలు గుచ్చుకున్నాయని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రి డి.కె.శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు ఈశ్వర ఖండ్రేలు సమర్థించుకునే ప్రయత్నాలు చేశారు. దాడిలో గాయపడిన ఆనంద్‌సింగ్‌ను శనివారం అర్ధరాత్రే శేషాద్రిపురంలోని అపోలో వైద్యశాలలో చేర్చారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన తలకు, శరీరానికి స్కానింగ్ చేశాక ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధరించారు. ఘటనపై రిసార్టు యాజమాన్యం చేసిన ఫిర్యాదును బిడది పోలీసులు ఆదివారం రాత్రి స్వీకరించారు. ఆనంద్‌సింగ్ వాంగ్మూలం తీసుకున్నాక కేసు నమోదు చేస్తామన్నారు.

'ఆపరేషన్ కమల'కు తమ ఎమ్మెల్యేలు ఆకర్షితులవుతారన్న అనుమానంతో కాంగ్రెస్‌పార్టీ నగర శివార్లలోని రిసార్టులో వారికి బస ఏర్పాటుచేసింది. శనివారం రాత్రి అందులో నాయకులు విందు చేసుకున్నారు. అర్ధరాత్రి దాటాక ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, జె.ఎన్.గణేశ్‌ల మధ్య మాటామాటా పెరిగింది. మద్యం సీసాతో గణేశ్ దాడిచేయడంతో ఆనంద్‌సింగ్ కన్ను పక్కన దెబ్బ తగిలింది. గణేశ్ పక్కకు తోసేయడంతో కింద పడ్డారు. గాజుపెంకులు గుచ్చుకుని గాయపడ్డారు.


ఐకాసగా ఏర్పడ్డాక నినాదాలు చేస్తున్న నాయకులు

ఆర్టీసీకి రూ.3,720 కోట్లు కేటాయించాలి

- ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస
- వేతన సవరణపై సానుకూలత రాకుంటే 23న భావి కార్యాచరణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ) పరిరక్షణకు రాష్ట్ర బడ్జెట్‌లో తక్షణమే రూ.3,720 కోట్లు కేటాయించాలని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండు చేసింది. విజయవాడలోని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఐకాస ఎన్నిక కోసం సమావేశం జరిగింది. నేషనల్ మజ్దూర్ యూనియన్ మినహా మిగతా ప్రధాన కార్మిక సంఘాలన్నీ దీనికి హాజరయ్యాయి. కన్వీనర్‌గా పలిశెట్టి దామోదరరావు (ఎంప్లాయీస్ యూనియన్), కో కన్వీనర్లుగా సీహెచ్.సుందరయ్య (ఎస్‌డబ్ల్యూఎఫ్), వి.వరహాలనాయుడు(కార్మిక పరిషత్) తదితరులు 13 మందితో ఐకాసను ఎన్నుకున్నారు. అనంతర సమావేశంలో ఐకాస నాయకులు మాట్లాడుతూ.. విద్య, వైద్యరంగాల తరహాలోనే ఆర్టీసీకీ ప్రభుత్వమే బడ్జెట్ కేటాయించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పోలిస్తే ఆర్టీసీ ఉద్యోగులకు 20 నుంచి 30శాతం మేర తక్కువ వేతనాలు ఉన్నందున ఆర్టీసీ కార్మికులకు 50శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండు చేశారు. ఈ నెల 22న యాజమాన్యంతో జరిగే చర్చల్లో వేతన సవరణపై సానుకూల నిర్ణయం రాకుంట 23న భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వై.వి.రావు, సీబీఎస్‌రెడ్డి, కొండారెడ్డి, ప్రకాశ్, మాల్యాద్రి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నేడు, రేపు ఎన్ఎంయూ నిరాహార దీక్షలు

ఆర్టీసీ కార్మికులకు 50శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్న డిమాండుతో పాటు ఇతర సమస్యలపై సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని అన్ని డిపోలు, నాన్ ఆపరేషన్ యూనిట్లలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు చల్లా చంద్రయ్య, వై.శ్రీనివాసరావు, పీ.వి.రమణారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

31న భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

- 25 నుంచి 31 వరకు నిరసన వారోత్సవాలు

పాడేరు, న్యూస్‌టుడే: భారత విప్లవోద్యమాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో పాలకవర్గాలు తీసుకువచ్చిన సరికొత్త వ్యూహం 'సమాధాన్'ను వ్యతిరేకిస్తూ ఈ నెల 25 నుంచి నిరసన వారోత్సవాలు, 31న భారత్ బంద్ చేపట్టనున్నట్లు సీపీఐ మావోయిస్టు పార్టీ ఏవోబీ అధికార ప్రతినిధి జగబంధు పేరిట ఆదివారం ఒక ప్రకటన వెలువడింది. సమాధాన్ పేరిట పీడిత ప్రజలు, ప్రజాస్వామ్యవాదులపై తలపెట్టిన దమనకాండను ఖండించాలని పిలుపునిచ్చారు. రాంగుడ ఘటన తర్వాత మావోయిస్టులు ఉనికిని కోల్పోయారంటూ ప్రభుత్వాలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టులో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్య ఘటన దోపిడి పాలకవర్గాలను కలవరపెడుతోందని ఆయన చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సాయిధ బలగాల సాయంతో రహదారుల నిర్మాణాలను శరవేగంగా చేపడుతున్నారని, సెల్‌టవర్లనూ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ, ప్రకృతి సంపదను దోచుకునే కుట్రలో ఇది భాగమని ఆయన ఆరోపించారు. కూంబింగ్ పేరుతో గ్రామాల్లో పోలీసు బలగాలు చేస్తున్న దాడులు, అత్యాచారాలను ప్రతిఘటించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మావోయిస్టుల నిరసన వారోత్సవాలను, బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

జగన్ జవాబివ్వాలి

- విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి
- రాష్ట్ర విద్యార్థులకు తెలంగాణలో జరిగే అన్యాయాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు?
- కేసీఆర్‌తో అంటకాగుతూ.. మోదీకి ఊడిగం చేస్తున్నారు
- ప్రతిపక్ష నేతపై మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం
- జవాబివ్వాలంటూ పలు ప్రశ్నలతో బహిరంగలేఖ

ఈనాడు, అమరావతి: తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల జీవితాలను చీకటిమయం చేసే ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిందేమిటని రాష్ట్ర యువజన సర్వీసులు, క్రీడలు, న్యాయశాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. విభజన సమస్యల పరిష్కారం, ఉమ్మడి సంస్థల ఆస్తుల పంపకం విషయంలో కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తుంటే.. జగన్ మాత్రం లోటస్ పాండ్‌లో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆదివారం జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మంత్రి.. తెలంగాణ నేతలు ఏపీ విద్యార్థులకు చేసిన



ద్రోహాన్ని వివరిస్తూ పలు ప్రశ్నలను సంధించారు. ఆంధ్రప్రదేశ్ యువత, విద్యార్థులపై ద్వేషభావంతో వ్యవహరిస్తున్న కేసీఆర్‌తో జగన్ అంటకాగుతూ మోదీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు.

- ★ హైదరాబాద్‌లోని ఏపీ ఉన్నత విద్యామండలికి చెందిన ఉమ్మడి ఆస్తులు రూ.135 కోట్లు ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తే మీరెప్పుడైనా ప్రశ్నించారా?
- ★ 1956 ముందు తెలంగాణలో స్థిరపడినట్లు నిరూపించుకుంటేనే ఫీజులు చెల్లిస్తామంటూ కేసీఆర్ వితండవాదం చేస్తే ప్రతిపక్షనేతగా ఏనాడైనా ప్రశ్నించారా?
- ★ విభజన చట్టం 10వ షెడ్యూల్‌లో పొందుపరచిన ఉన్నత విద్యామండలి, ఇంటర్మీడియట్ బోర్డు, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చిలతోపాటు 21 పైగా విద్యాసంస్థల విభజనలో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేసీఆర్‌తో అంటకాగడం దేనికి నిదర్శనం?
- ★ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం షెడ్యూలు 9, 10 సంస్థలను పంచుకుందామని ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చినా.. తెలంగాణ సర్కార్ మాత్రం 'ఎక్కడి ఆస్తులు అక్కడే' అనే మొండి వాదనతో మన రాష్ట్రాన్ని నష్టపరచింది. అయినా కేసీఆర్‌ను ఎందుకు ప్రశ్నించలేదు?
- ★ కేంద్రీయ విద్యా సంస్థలు, ఉన్నత విద్యాసంస్థల్లో ఇంటర్వ్యూలు నిర్వహించి.. మార్కుల్లో ఏపీ విద్యార్థులకు కోత విధించి అన్యాయం చేస్తున్నా ప్రశ్నించడానికి మీరెందుకు ముందుకు రావడం లేదు?
- ★ గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరం లేదని కేంద్రం చెప్పినా వినకుండా కేసీఆర్ ప్రభుత్వం మొండిగా ఇంటర్వ్యూలు నిర్వహించి ఏపీకి చెందిన వారికి ఒక్కరికీ ఉద్యోగం రాకుండా చేసిన విషయం వాస్తవం కాదా? ఈ విషయంలో ఎందుకు మాట్లాడరు?
- ★ ఉమ్మడి ఆస్తులను ఏకపక్షంగా స్వాధీనం చేసుకుని ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ దెబ్బతీస్తే ఎందుకు వేలెత్తి చూపలేకపోతున్నారు?
- ★ ఎంసెట్ నిర్వహణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసింది వాస్తవమని తెలిసినా ఎందుకు ప్రశ్నించలేదు?


సగర సంఘీభావ రాష్ట్ర సదస్సులో మాట్లాడుతున్న సత్యనారాయణ. వేదికపై కర్ణాటక స్వామిజీ పురుషోత్తమనందపురి మహాస్వామిజీ, జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్ తదితరులు

సగర కులాన్ని బీసీ-ఏలో చేర్చాలి

- సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్

జగ్గంపేట, న్యూస్‌టుడే: సగర కులాన్ని బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ములికే సత్యనారాయణ కోరారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరంలో సగర సంఘీభావ రాష్ట్ర సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సత్యనారాయణ మాట్లాడారు. సగరులకు తగిన గుర్తింపు లేకపోవడంతో వెనుకబాటుతనంతో జీవిస్తున్నారన్నారు. సగర కులస్థులు అందరూ శ్రమజీవులు కావడంతో 50 ఏళ్లకే పని చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటున్నారని, వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. ఎస్టీ జాబితాలోకి చేర్చేందుకు కేంద్రానికి సిఫార్సు చేయాలన్నారు. జడ్పీ ఛైర్మన్ జ్యోతుల నవీన్‌కుమార్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జగ్గంపేట నియోజకవర్గ వైకాపా కన్వీనర్ జ్యోతుల చంటిబాబు, కర్ణాటక స్వామిజీ పురుషోత్తమనందపురి మహాస్వామిజీ, సగర సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నక్కా శ్రీనివాసరావు, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

బీసీల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఉదయ్ కిరణ్

అలంకార్ కూడలి (విజయవాడ), న్యూస్‌టుడే: బీసీల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు దేరంగుల ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశారు. ఆదివారం విజయవాడ ధర్నాచౌక్‌లో బీసీల హక్కుల సాధనకు ధర్మదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన ఏపీలో 100 ఎమ్మెల్యే, 15 ఎంపీల సీట్లను బీసీలకు కేటాయించాలని అన్నారు. ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని వడ్డెర, రజక, విశ్వబ్రాహ్మణ తదితర కులాలకు కూడా ప్రాధాన్యం కల్పించాలని కోరారు. బీసీ మహిళలకు 30 ఎమ్మెల్యే, 5 ఎంపీ స్థానాలను కేటాయించాలన్నారు. రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్వీఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. బ్యాంకులకు సంబంధం లేకుండా కార్పొరేషన్ నుంచి నేరుగా రుణాలు ఇవ్వాలని, బీసీ సమస్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన ఉన్న వారిని బీసీ కమిషన్ ఛైర్మన్‌గా, కమిటీ సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేశారు. ధర్మదీక్షకు వివిధ జిల్లాల నుంచి బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

పతనం అంచున భాజపా ప్రభుత్వం

- ప్రజల్లో వ్యతిరేకతకు కోల్‌కతా ర్యాలీయే నిదర్శనం
- మంత్రి యనమల రామకృష్ణుడు

ఈనాడు, అమరావతి: భాజపా ప్రభుత్వం పతనం అంచుకు చేరిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. అందుకే మోదీలో అసహనం కన్పిస్తోందని మండిపడ్డారు. దోపిడీదారులంతా ఒక్కటయ్యారని మోదీ అనడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని మంత్రి యనమల ఆదివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో విమర్శించారు. తోడుదొంగలంతా భాజపాలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. 22 పార్టీల నేతలను ఒకే వేదికపై చూసి మోదీ బెంబేలెత్తారని పేర్కొన్నారు. 'రఫేల్ కన్నా పెద్ద దోపిడీ ఏముంది? రూ.43 వేల కోట్ల దోపిడీ మోదీ ఘనత కాదా? వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసిన వారి వెనక ఉన్నదెవరు? మోసగాళ్ల పరారీ వెనక హస్తం ఎవరిది? అరుణ్‌జైట్లీకి చెప్పే వెళ్లానని మాల్యా అనలేదా?' అని గుర్తు చేశారు. పెద్ద నోట్ల రద్దును కుంభకోణంగా మార్చిన భాజపా బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని పోగొట్టిందని దుయ్యబట్టారు. భాజపా పాలనపై దేశంలో పెరుగుతున్న వ్యతిరేకతకు కోల్‌కతా ర్యాలీ, సభ అద్దం పట్టాయని స్పష్టం చేశారు.

మోదీ భజన కోసమే కేసీఆర్, జగన్‌ల ఫెడేల్ ఫ్రంట్

- మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

విజయవాడ, న్యూస్‌టుడే: అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను గతంలో రిమాండ్‌లో ఉంచితే, జైలును కూడా జగన్ కబ్జా చేస్తారన్న తెరాస నాయకులతో.. నేడు వైకాపా ఎలా చేతులు కలిపిందని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ఆదివారం విజయవాడలో ఆయన మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి-దిండి ప్రాజెక్టులతో ఏపీకి గండికొడుతున్న తెరాసతో, జగన్ చేతులు కలిపి, రాయలసీమకు ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఇచ్చే నాలుగు కాంట్రాక్టు పనులు, డబ్బుల కోసం కక్కుర్తిపడి, రైతులకు అన్యాయం చేస్తూ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారన్నారు. కడపలో భాజపా సమావేశానికి వైకాపా కార్యకర్తలను ఎందుకు పంపారని నిలదీశారు. కేసీఆర్, జగన్‌ల ఫెడేల్ ఫ్రంట్.. మోదీకి భజన చేసేందుకేనని విమర్శించారు.

జలవనరుల శాఖకు గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు

ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ ఇండియా వారు మానవ వనరుల అభివృద్ధి విభాగం కింద రాష్ట్ర జలవనరుల శాఖకు గ్లోబల్ ప్లాటినమ్ అవార్డు-2019ని ప్రకటించినట్లు మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. ఫిబ్రవరి 17న దిల్లీలో నిర్వహించనున్న గ్లోబల్ పెట్రో కోల్ అంతర్జాతీయ సదస్సులో ఈ పురస్కారాన్ని స్వీకరించడానికి ఆహ్వానం అందిందన్నారు.

ఉద్యమాన్ని ఉద్ధృతం చేద్దాం

- బడ్జెట్ రోజున రాష్ట్ర బంద్‌కు యోచన
- ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు వెల్లడి

విజయవాడ, న్యూస్‌టుడే: ప్రత్యేక హోదా కోసం సమష్టి నిర్ణయాలతో పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు. ఆదివారం ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఖాళీ కుండలు చూపుతూ రామకృష్ణ మాట్లాడారు. ఎన్నికల వాతావరణం వచ్చిన నేపథ్యంలో కేంద్రానికి పెద్దఎత్తున నిరసన తెలియజేయాలని అన్నారు. పార్లమెంటులో ఓటు ఆన్ అకౌంట్ రోజున


సమావేశంలో ఖాళీ కుండలను చూపిస్తున్న రామకృష్ణ, చలసాని, అఖిలపక్ష నాయకులు

రాష్ట్రంలో బంద్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విద్యార్థి సంఘాలతో భారీఎత్తున ర్యాలీ చేపట్టాలని, సరిహద్దుల్లో రోడ్డురోకో నిర్వహించాలన్నారు. రాష్ట్ర పర్యటనకు మోదీ ఎప్పుడొచ్చినా ఖాళీ కుండలతో నిరసన తెలుపుతామన్నారు. సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజకీయ పక్షాలు వ్యక్తిగత దూషణలు మానుకుని ఉమ్మడి ఉద్యమానికి కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి సమయం కోసం ఎంపీ రాజా ప్రయత్నిస్తున్నారని, అన్ని రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లి హోదా ఆవశ్యకతను ఆయనకు వివరిస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్, ఆర్టీసీ ఛైర్మన్ వర్ల రామయ్య, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

పోస్టులు సత్వరమే భర్తీ చేయాలి

- నిరుద్యోగుల అర్ధనగ్న ప్రదర్శన

కరెన్సీనగర్ (విజయవాడ), న్యూస్‌టుడే: ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మరింతగా పెరిగిందని ఏపీ నిరుద్యోగ జేఏసీ నేతలు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను ఆదుకోవాలని కోరారు. ఆదివారం విజయవాడ బెంజిసర్కిల్ వద్ద రహదారిపై నిరుద్యోగ జేఏసీ సభ్యులు అర్ధనగ్న ప్రదర్శన, భిక్షాటన నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీపీఎస్సీ చరిత్రలోనే అతి తక్కువ పోస్టులతో ఇటీవల నోటిఫికేషన్లు విడుదల చేశారన్నారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను సత్వరమే



విజయవాడలో భిక్షాటన చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నాయకులు

భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ మెయిన్స్, గ్రూప్-1 పరీక్షలకు వ్యవధి తక్కువ ఉందని, వాటిని నెలరోజులు వాయిదా వేయాలన్నారు. గ్రంథాలయ శాఖలో ఖాళీగా ఉన్న 2 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీచేయాలని, రాష్ట్రంలోని 14 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. 2018లో నోటిఫికేషన్ ఇచ్చిన డిగ్రీ కళాశాల అధ్యాపక పోస్టులకు 2019లో యూజీసీనెట్ ఉత్తీర్ణులైన వారికి అర్హత కల్పించాలని కోరారు. ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ పరీక్షలకు వయోపరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ జూన్ 1ని కటాఫ్ తేదీగా ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు తిరుపతిరావు, సంతోష్, ఉమ్మడి మహేష్, ఎం.నాగేశ్వరరావు, అప్పికొండ ఈశ్వరరావు, ప్రసాద్, రూప, లక్ష్మీ, రమ్యశ్రీ, రజని తదితరులు పాల్గొన్నారు.

బేడ, బుడగ జంగం కులస్థులకు న్యాయం చేస్తాం: మంత్రి జవహర్

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: బేడ, బుడగ జంగం కుటుంబాలకు మేలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని మంత్రి జవహర్ అన్నారు. బేడ, బుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు అధ్యక్షతన కర్నూలులో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ సంపన్న వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు ప్రకటించి రెండు రోజుల్లో పార్లమెంట్‌లో ఆమోదింపజేశారన్నారు. అదే రాష్ట్రం నుంచి కేంద్రానికి పంపిన ఎమ్మార్పీఎస్ వర్గీకరణ, కాపు, వాల్మీకి, బోయ, రజక కులస్థుల రిజర్వేషన్లపై నోరెత్తడం లేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో జీవో 144ను రద్దు చేసేందుకు, ఎస్సీల తరహాలో బేడ, బుడగ జంగం కుటుంబాలకు సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. బేడ, బుడగ జంగం ఆలిండియా అధ్యక్షుడు డా.తూర్పాటి బాలగురుమూర్తి మాట్లాడుతూ.. పదేళ్లకు పైగా జాతి కుల ధ్రువీకరణ పత్రం కోసం పోరాడుతుంటే పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ జీవనం సాగిస్తున్న నాలుగున్నర లక్షల మందికి కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.

అసహనంతోనే మోదీ వ్యాఖ్యలు

కోల్‌కతా ర్యాలీకి లభించిన అనూహ్య స్పందనను చూసి తట్టుకోలేక ప్రధాని మోదీ అసహనంతో ఏవేవో వ్యాఖ్యలు చేస్తున్నారని మంత్రి జవహర్ విమర్శించారు. 'రఫేల్ కుంభకోణంలో మోదీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయింది. పెద్ద నోట్లు రద్దు ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి.. పేద ప్రజలకు కరెన్సీ లభించకుండా చేసిన ఘనత మోదీదే. హిట్లర్ తరహాలో పాలిస్తున్న మోదీ నుంచి దేశాన్ని కాపాడటానికే మహాకూటమి ఏర్పడింది. 2019 ఎన్నికల్లో మహాకూటమితో భాజపాను గద్దె దింపి ఆ పార్టీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం' అని ప్రకటనలో వివరించారు.

వారానికి ఒక కేంద్ర మంత్రి

- కేంద్ర పథకాలను ప్రజలకు వివరించేలా ప్రణాళిక: కన్నా లక్ష్మీనారాయణ

ఈనాడు, గుంటూరు, న్యూస్‌టుడే, నగరంపాలెం: ''కేంద్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో రాష్ట్రానికి ఏం చేసిందో వారానికి ఒక కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ప్రజలకు తెలియజేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి తెదేపా బయటకు వచ్చినా రాష్ట్రానికి సాయం ఆగలేదు. ఒక్క గ్రామీణాభివృద్ధిశాఖ నుంచే రూ.24 వేల కోట్ల సాయం చేశాం" అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కేంద్ర మంత్రుల పర్యటనలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రధాని మోదీ వీలైనంత మేర సాయం చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు, తెదేపా నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. "ఇప్పటికైనా వారు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి" అని కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు. ఆదివారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారిద్దరూ మాట్లాడారు. "నోట్లు రద్దు చేయాలని లేఖ రాసింది తానేనని చంద్రబాబు చెప్పారు. ఆ కమిటీకి కన్వీనర్ కూడా ఆయనే. నోట్ల రద్దు వల్ల ఏదైనా సమస్య ఏర్పడితే దానికి చంద్రబాబే బాధ్యత వహించాలి" అని


సమావేశంలో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. చిత్రంలో పురందేశ్వరి, సునీల్ దేవ్‌ధర్, మురళీధరన్, సత్యకుమార్, జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణుకుమార్‌రాజు

కన్నా డిమాండ్ చేశారు. సోమవారం కేంద్ర మంత్రి గడ్కరీ విజయవాడకు వస్తున్నారని చెప్పారు. కేంద్రం మంజూరు చేసిన పలు ఎలక్ట్రానిక్ కంపెనీలను చినబాబు (లోకేశ్) తన ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ధ్వజమెత్తారు. భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మార్చి 3న నిర్వహించే బైకు ర్యాలీని రాష్ట్రంలో విజయవంతం చేయడంపై ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశంలో నేతలు చర్చించారు. కన్నా లక్ష్మీనారాయణ, జీవీఎల్ నరసింహారావు, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి, సహ ఇన్‌ఛార్జులు మురళీధరన్, సునీల్ దేవ్‌ధర్, పురందేశ్వరి, సత్యకుమార్, సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తదితరులు హాజరయ్యారు.

కన్నాతో మందకృష్ణ మాదిగ భేటీ

షెడ్యూల్ కులాల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కన్నాను పార్టీ కార్యాలయంలో కలిశారు. దీనిపై స్పందించిన కన్నా కచ్చితంగా పార్టీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

లౌకిక ప్రజాతంత్ర కూటమికి సన్నాహాలు: మధు

బాపట్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వామపక్ష పార్టీలు, జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో లౌకిక ప్రజాతంత్ర కూటమి ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్లలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకొంటున్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల తర్వాత కేంద్రంలో లౌకిక ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మతోన్మాదం, సరళీకృత ఆర్థిక విధానాలపై పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందే లౌకిక కూటమి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నామని చెప్పారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం జనసేన పార్టీ, సీపీఐ, సీపీఎం కలిసి పనిచేస్తాయని వివరించారు.

23న పాడేరులో జనసేన బహిరంగ సభ

ఈనాడు, అమరావతి: విశాఖపట్నం జిల్లా పాడేరులో ఈ నెల 23వ తేదీన జనసేన పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొంటారు. ఈ సభ ద్వారా మన్యంలోని ప్రజానీకానికి చేరువ కావాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఉగ్రవాదంపై ముమ్మరపోరు

- ప్రపంచ దేశాలకు వెంకయ్య నాయుడు పిలుపు




గాంధీనగర్‌లో 'వైబ్రెంట్ గుజరాత్' సదస్సులో పాల్గొన్న ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, గుజరాత్ గవర్నర్ ఓం ప్రకాశ్ కోహ్లి, ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ తదితరులు

గాంధీనగర్: మానవాళి ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, అవినీతి అనే మూడు సమస్యలపై అన్ని దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న ఉజ్వల గుజరాత్ సదస్సులో ఆదివారం ఆయన ప్రసంగిస్తూ ఉగ్రవాద నిర్మూలనకు ఉమ్మడి కృషి అత్యవసరమని చెప్పారు. "ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉండాలి. అభివృద్ధి జరగాలంటే తొలుత శాంతి నెలకొనాలి. ఉగ్రవాదం మానవత్వానికి వ్యతిరేకం. ఉగ్రవాదానికి మతం లేదు. దీనిని కూకటివేళ్లతో సహా పెకిలించడానికి దేశాలన్నీ కలిసి రావాలి" అని సూచించారు. వాతావరణ మార్పులు కూడా మరో పెద్ద సమస్య అని, దీన్ని కనిష్ఠస్థాయికి తీసుకొని రావాల్సి ఉందని తెలిపారు. ఇందులో భాగంగా భారత్ చొరవతో ఏర్పాటయిన అంతర్జాతీయ సౌరవిద్యుత్తు కూటమి పాత్రను ఆయన ప్రశంసించారు. అవినీతి అన్ని వ్యవస్థలను తినేస్తోందని, దీన్ని అరికట్టడానికి కూడా అన్ని దేశాలు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. ఆర్థిక నేరగాళ్లకు చెందిన బ్యాంకు ఖాతాల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ఈ మూడు పెద్ద సమస్యలను ఎదుర్కోవడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. గత 15 ఏళ్లలో భారత్ అభివృద్ధి కేవలం పరిశ్రమలకే పరిమితం కాలేదని; వ్యవసాయం, మౌలిక రంగాలు, గ్రామీణ అభివృద్ధి, ఐటీ రంగాల్లోనూ విస్తరించిందని వెంకయ్య నాయుడు తెలిపారు. ఇతర దేశాలతో కేవలం వాణిజ్యం, పెట్టుబడులకే పరిమితం కాకుండా సహకారం, విశ్వాసంతో దీర్ఘకాలిక సంబంధాలను పెంచుకోవాలని భారత్ భావిస్తోందని చెప్పారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా పెద్దయెత్తున విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. స్థిరాస్తి నుంచి ఆరోగ్యం వరకు అన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులు పెట్టడానికి ఇదే మంచి తరుణమని చెప్పారు.

వెలకట్టలేనిది ఐక్యతా విగ్రహం

అంతకుముందు ఉపరాష్ట్రపతి కేవడియాలోని 182 అడుగుల సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాన్ని సందర్శించారు. ఇది వెలకట్టలేనిదని, అంత పెట్టుబడి పెట్టడానికి అర్హమైనదేనని వ్యాఖ్యానించారు. "ఆధునిక భారత దేశ నిర్మాణంలో సర్దార్ పటేల్ ప్రదర్శించిన ధైర్యం, దూరదృష్టిలకు ఈ ఐక్యతా విగ్రహం చిహ్నంలాంటిది" అని చెప్పారు. చరిత్ర నమోదులో జరిగిన ఒక లోపాన్ని సరిదిద్దినట్టు అయిందని తెలిపారు. ఒక రైతు ఆధునిక భారత రూపకర్తగా నిలిచారని, ఇది అందరికీ గర్వకారణమని ప్రశంసించారు. "నా హృదయం భావోద్వేగం, గర్వంతో నిండిపోయింది. సర్దార్ పటేల్ వారసత్వానికి గుర్తుగా మనకు భారీ విగ్రహం ఉంది" అని వ్యాఖ్యానించారు.

○ ఉరకలెత్తిన పరుగు



ముంబయిలో ఆదివారం నిర్వహించిన మారథాన్‌లో బాలీవుడ్ తారలు మొదలుకొని క్రీడాకారుల వరకు చిన్నాపెద్దా అందరూ పాలుపంచుకున్నారు. వీరి పరుగుతో బాంద్రా-వర్లీ వంతెన ఇలా కళకళలాడింది.

మరో ప్రతిపాదనతో ట్రంప్

- తిరస్కరించిన డెమోక్రాట్లు



శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

వాషింగ్టన్: అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చారు. మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మాణం కోసం తాను డిమాండ్ చేస్తున్న నిధులను కేటాయిస్తే, సరైన పత్రాల్లేకుండానే అమెరికాలోకి ప్రవేశించిన డ్రీమర్లు, మరికొంతమంది వలసదారులకు ఉపశమనం కల్పిస్తానని ప్రతిపాదించారు. దేశం నుంచి వెంటనే బయటకు పంపకుండా వారికి తాత్కాలిక రక్షణ కల్పిస్తామని తెలిపారు. ఆయన ప్రతిపాదనను డెమోక్రాట్లు తిరస్కరించారు.

చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించినవారిని 'డ్రీమర్లు'గా పిలుస్తారు. సరిహద్దు గోడ నిర్మాణం కోసం తాను డిమాండ్ చేస్తున్న 570 కోట్ల డాలర్లను కాంగ్రెస్ కేటాయిస్తే.. ప్రకృతి విపత్తులు, హింస కారణంగా స్వదేశాలను వీడి అమెరికాలో తాత్కాలిక రక్షణ హోదా(టీపీఎస్) పొందినవారితోపాటు డ్రీమర్లను దేశం నుంచి వెళ్లగొట్టకుండా మూడేళ్లపాటు ఉపశమనం కల్పిస్తానని ట్రంప్ శనివారం ప్రతిపాదించారు. దీనివల్ల ఏడు లక్షలమంది డ్రీమర్లు, మూడు లక్షలమంది టీపీఎస్‌దారులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. డ్రీమర్లు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతులు లభిస్తాయని వివరించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభాన్ని తొలగించేందుకే ఈ రాజీ ప్రతిపాదనతో తాను ముందుకొచ్చానని, దానికి రిపబ్లికన్లు-డెమోక్రాట్లు సంయుక్తంగా మద్దతు పలకాలని ట్రంప్ పిలుపునిచ్చారు. 'అత్యవసర మానవీయ సహాయం' కింద 80 కోట్ల డాలర్లు, ఓడరేవుల్లో మాదకద్రవ్యాలను గుర్తించే సాంకేతికత కోసం 80.5 కోట్ల డాలర్లు కేటాయించాలని కూడా ఆయన కోరారు. సరిహద్దు భద్రత, పోలీసు వ్యవస్థలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

గతంలో తిరస్కరించినవే: డెమోక్రాట్లు

ట్రంప్ ప్రతిపాదనను తాము అంగీకరించే ప్రసక్తే లేదని డెమోక్రాట్లు తేల్చిచెప్పారు. గతంలో తిరస్కరించిన పలు అంశాలను ట్రంప్ మళ్లీ ఈ ప్రతిపాదన రూపంలో ఒక్కచోటికి చేర్చి తమ ముందుకు తీసుకొచ్చారని ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ విమర్శించారు. సెనేట్ మైనారిటీ నేత చుక్ షూమర్ కూడా ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ఆదివారంతో 30వ రోజుకు చేరుకుంది.

పాక్‌లో ఎన్‌కౌంటర్ ప్రకంపనలు

- మృతుల్లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులు కారు
- విచారణకు ఆదేశించిన ప్రధాని

లాహోర్: పాకిస్థాన్‌లో నలుగురి ప్రాణాలను హరించిన ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. మృతుల్లో ముగ్గురు ఐసిస్ ఉగ్రవాద ముఠా సభ్యులు కారని అధికారులు అంగీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 16 మంది భద్రతా సిబ్బందిని అరెస్టు చేశారు.

లాహోర్‌కు 200 కిలోమీటర్ల దూరంలో సాహివాల్ హైవేపై ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో లాహోర్‌కు చెందిన మహ్మద్ ఖలీల్ (42), ఆయన భార్య నబిలా (38), కుమార్తె అరీబా (13), స్నేహితుడు జీషన్ జావెద్ చనిపోయారు. ఖలీల్ కుమారుడికి తూటా గాయాలయ్యాయి. మరో ఇద్దరు కుమార్తెలు క్షేమంగా తప్పించుకున్నారు. వీరంతా జీషన్ కారులో బురేవాలాలో జరిగిన ఒక వివాహానికి వెళ్లి వస్తున్నారు. అయితే జీషన్ ఐసిస్ ముఠా సభ్యుడని ఈ ఎన్‌కౌంటర్‌ను నిర్వహించిన ఉగ్రవాద నిరోధక విభాగం పేర్కొంది. కాల్పుల్లో అతడు హతమయ్యాక ముఠాలోని మిగతా సభ్యులను అజ్ఞాతంలోకి వెళ్లిపోవాల్సిందిగా అఫ్గానిస్థాన్ నుంచి ఫోన్‌కాల్ వచ్చిందని తెలిపింది. ఇద్దరు మహిళలు సహా నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని తొలుత పోలీసులు పేర్కొన్నారు. అయితే ఆదివారం తమ ప్రకటనను వెనక్కి తీసుకున్నారు. ఖలీల్ కుటుంబ సభ్యులు అమాయకులని అంగీకరించారు. జీషన్ గురించి వీరికి తెలియదని చెప్పారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌కు మందుగుండు సామగ్రిని జీషన్ సరఫరా చేస్తుంటాడని తెలిపారు. శనివారం కూడా ఆయుధాలు, పేలుడు పదార్థాలను సరఫరా చేయడానికి ఖలీల్ కుటుంబాన్ని తన కారులో ఎక్కించుకున్నాడని చెప్పారు. మహిళలు, చిన్నారులు ఉన్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయరన్న ధీమాతో అలా చేశాడని వివరించారు. అయినా ఆ కారును తాము ఆపడానికి ప్రయత్నించినప్పుడు జీషన్ తొలుత కాల్పులు జరిపాడని పేర్కొన్నారు. తాము జరిపిన ఎదురుకాల్పుల్లో అతడితోపాటు ఖలీల్ కుటుంబంలోని ముగ్గురు చనిపోయారని తెలిపారు. మరోవైపు ఈ ఎన్‌కౌంటర్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖలీల్ కుటుంబ సభ్యులను పట్టుకొని కాల్చేశారని బంధువులు, ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. ఎన్‌కౌంటర్‌పై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.

శబరిమల ఆలయం మూసివేత

శబరిమల/తిరువనంతపురం: తిరువాభరణం, మకరజ్యోతి దర్శనం తదితర కార్యక్రమాల అనంతరం శబరిమలలో 67 రోజుల ప్రత్యేక సీజన్ పరిసమాప్తం కావడంతో ఆదివారం ఉదయం 6 గంటల 15 నిముషాలకు ఆలయ గర్భగుడిని మూసివేశారు. అంతకుముందు సంప్రదాయాను సారం 'భస్మాభిషేకం' నిర్వహించారు. పండలం రాజకుటుంబ వారసులైన పి.రాఘవ వర్మ రాజా దర్శనం చేసుకున్న తర్వాతే ఈ కార్యక్రమాలు జరిగాయి. తిరిగి ఫిబ్రవరి 13వ తేదీన 'కుంభం' పూజల నిమిత్తం ఆలయాన్ని తెరుస్తారు.

త్వరలోనే 'సైజ్ ఇండియా' పథకం!

- మంత్రి స్మృతి ఇరానీ వెల్లడి

గాంధీనగర్: భారతీయ రెడీమేడ్ దుస్తుల పరిశ్రమకు ఇప్పుడిక సొంత ప్రామాణిక కొలతలు రానున్నాయి. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా వర్తించేలా 'సైజ్ ఇండియా' పథకం త్వరలోనే అమల్లోకి రాబోతోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ విషయాన్ని ఆదివారం నాడిక్కడ వెల్లడించారు. రెడీమేడ్ దుస్తుల విషయానికి వస్తే అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు వాటికంటూ నిర్దేశిత కొలతలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉదాహరణకు 42, 44, ఎక్స్‌ఎల్ వంటి సైజులనే తీసుకుంటే...వాటికి మనవైన నిర్దేశిత కొలతలంటూ ప్రత్యేకించి లేవు. ఇప్పుడా కొరత తీరనుంది. త్వరలోనే భారతీయ జౌళి, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమ కూడా ప్రామాణిక కొలతలను సొంతం చేసుకోనుంది. 'సైజ్ ఇండియా' పథకానికి సంబంధించి అధ్యయనం కూడా చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు.

నేపాల్, భూటాన్‌లకు 'ఆధార్'తో వెళ్లొచ్చు

15 ఏళ్ల వయస్సు లోపు, 65 ఏళ్ల పైబడిన భారతీయులకు వెసులుబాటు

దిల్లీ: ఆధార్ కార్డుకు మరో ప్రయోజనం కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. 15 ఏళ్ల వయస్సు లోపు, 65 ఏళ్ల పైబడ్డ భారతీయులు నేపాల్, భూటాన్ దేశాలకు వెళ్లాలనుకుంటే ఇవి గుర్తింపు కార్డుల మాదిరిగా ఉపయోగపడతాయి. మిగిలిన వయసుల వారు వాటిని గుర్తింపు పత్రాలుగా ఉపయోగించడానికి వీల్లేదు. ఈ రెండు పొరుగు దేశాలకు వెళ్లే భారతీయులకు వీసా అవసరం లేదు. పాసుపోర్టు, ఓటరు కార్డు/పాన్‌కార్డులాంటి ఫొటో గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. తాజాగా ఈ జాబితాలో ఆధార్ కార్డు చేరింది. 15 ఏళ్ల వయస్సు లోపు, 65 ఏళ్ల పైబడ్డ భారతీయులు ఆధార్‌ను గుర్తింపు పత్రంగా చూపించొచ్చు. భారత పౌరులకు కాఠ్‌మాండూలోని భారత రాయబార కార్యాలయం ఇచ్చే రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం ఆధారంగా ఇకపై రెండు దేశాల మధ్య ప్రయాణించడానికి వీల్లేదు. అయితే నేపాల్‌లోని భారతీయులు అత్యవసరంగా భారత్ రావాల్సిన సమయంలో రాయబార కార్యాలయం ఇచ్చే అత్యవసర ధ్రువపత్రం, గుర్తింపు ధ్రువపత్రం ఆధారంగా ఒకవైపు ప్రయాణం చేయవచ్చు. భారత్, నేపాల్ మధ్య ప్రయాణించాలనుకునే రెండు దేశాల్లోని 15-18 ఏళ్లలోపు విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఇచ్చే ధ్రువపత్రం సరిపోతుంది. కుటుంబం అంతా కలిసి వెళ్తున్నప్పుడు అందరికీ కాకుండా ఒక్కరికి పాస్‌పోర్టు, ఫొటో గుర్తింపు కార్డు ఉన్నా చాలు.

అది అస్థిర అవినీతి కూటమి

- ప్రతిపక్షాలపై మరోసారి ధ్వజమెత్తిన ప్రధాని



ముంబయి, మార్గోవా: తనకు వ్యతిరేకంగా కూటమి కడుతున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ పార్టీలకు ధన్‌శక్తి (ధనబలం) ఉంటే భాజపాకి జన్‌శక్తి (జన బలం) ఉందని చెప్పారు. మహారాష్ట్రలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలతోపాటు దక్షిణ గోవా నియోజకవర్గానికి చెందిన పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తలతో ఆదివారం ఆయన ప్రత్యక్ష ప్రసార సదస్సు విధానంలో మాట్లాడుతూ... కోల్‌కతాలో విపక్షాల నేతలు చేతులు కలపడాన్ని ఎద్దేవా చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాలకు ఓటమి తప్పదని, దానికి సాకులు వెతకడంలో భాగంగానే నెపాన్ని ఈవీఎంలపైకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

'విపక్షాల మహాకూటమి అంటే పెట్టుబడిదారుల, అవినీతిపరుల, ప్రజా వ్యతిరేకుల కలయిక. కోల్‌కతా సభలో ఒక నేత మాట్లాడుతూ బోఫోర్స్ కుంభకోణం గురించి ప్రస్తావించిన తీరును మీరంతా చూశారు. నిజాన్ని దాచిపెట్టలేమనడానికి అదే నిదర్శనం. విపక్షాలు వేర్వేరు రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే మనం మాత్రం 125 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలు, వారి స్వప్నాలతో పొత్తు కుదుర్చుకున్నాం. కోల్‌కతా సమావేశ వేదికపై ఆశీనులైనవారంతా ఓ పెద్ద నేతకు కుమారుడో, కుమార్తో లేదా రాజకీయాల్లో తన వారసుల్ని పెద్దస్థాయిలో చూడాలని అనుకుంటున్నవారే కావడాన్ని గమనించండి. తమతమ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ఎన్నడూ విశ్వసించనివారే ఇప్పుడు బహిరంగ సభా వేదికపై నుంచి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. వారికి ఏ వ్యవస్థపైనా విశ్వాసం లేదు. రాజ్యాంగబద్ధ సంస్థల్ని అప్రతిష్ఠపాల్జేయడంలో వారంతా నిమగ్నమై ఉన్నారు' అని మోదీ విమర్శించారు.

పేదలకు కోటాతో విపక్షానికి నిద్ర కరవు

ఆర్థికంగా వెనుకబడిన వారికి జనరల్ కేటగిరిలో 10% రిజర్వేషన్లు కల్పించడానికి వీలుగా తాము తీసుకున్న నిర్ణయంతో విపక్షాలకు నిద్ర కరవయిందని ప్రధాని అన్నారు. విపక్షాలు క్షేత్ర స్థాయికి వెళ్లి అబద్ధాలు, వదంతులు వ్యాప్తి చేస్తున్నారంటే తాము చేసిన పని మంచిదేనని అన్నారు. కొత్త కోటా కోసం విద్యాసంస్థల్లో సీట్ల సంఖ్యను 10% మేర పెంచబోతున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాల్లో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టంచేశారు. రాజ్యాంగాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేశాకే ఈ చరిత్రాత్మక కోటా ప్రకటించామని చెప్పారు.

ఆ ఆర్తనాదాలు ప్రజలవి: రాహుల్



దిల్లీ: భాజపా ప్రభుత్వ నిరంకుశ పాలన నుంచి విముక్తి కల్పించాలంటూ దేశ ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ప్రతిపక్షాల 'ఐక్యతా భారత్' సభ గురించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. "పశ్చిమ బెంగాల్‌లో మా పార్టీకి ఒకే ఎమ్మెల్యే ఉన్నారు. అయినా సత్యమార్గంలో నడిచే మేమంటే వారికి భయం. దేశవ్యాప్తంగా పార్టీలన్నింటినీ కూడగట్టి, కాపాడండంటూ పెడబొబ్బలు పెడుతున్నారు" అని మోదీ అన్నారు. దీనిపై రాహుల్ ట్విటర్ ద్వారా స్పందించారు. "కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నది దేశ ప్రజలు. మోదీ ప్రభుత్వం నుంచి విముక్తి కల్పించాలని కోట్ల మంది నిరుద్యోగులు, రైతులు, దళితులు, మైనార్టీలు, వ్యాపారులు వేడుకుంటున్నారు. మరో వంద రోజుల్లో వారి ఆకాంక్ష నెరవేరుతుంది" అని రాహుల్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్‌కి విశాల హృదయం ఉండాలి: తేజస్వి

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో విపక్షాల కూటమికి నేతృత్వం వహించే సత్తా కాంగ్రెస్‌కి ఉందని, అయితే పొత్తుల విషయంలో ఆ పార్టీ విశాల హృదయంతో ఉండాలని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. తగినంత సొంత బలం లేని రాష్ట్రాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలకు సముచిత పాత్ర కల్పించడానికి కాంగ్రెస్ ముందుకు రావాలని ఆదివారం ఒక వార్తాసంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా విస్తరించిన కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాల కంటే గరిష్ఠ స్థాయిలో సీట్లు సంపాదించగల స్థాయిలో ఉందని చెప్పారు. గెలుపు అవకాశాలే ధ్యేయంగా రాష్ట్రాలవారీగా పొత్తులు నిర్ణయించుకోవాలన్నారు. అఖిలేశ్, మాయావతిలతో భేటీ కావడం.. కాంగ్రెస్‌పై ఒత్తిడి పెంచే వ్యూహం కాదన్నారు.

అధికారం కోసం గౌరవాన్ని అమ్ముకున్నారు

- మాయావతిపై భాజపా ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

లఖ్‌నవూ, దిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతిపై భాజపా మహిళా ఎమ్మెల్యే సాధనా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముఘల్‌సరాయి నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ఉన్న సాధనా చందౌలిలో శనివారం నిర్వహించిన సభలో ప్రసంగించారు. "ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి మహిళ అని గానీ పురుషుడు అని గానీ నేను అనుకోవడం లేదు. ఆమె ట్రాన్స్‌జెండర్ కంటే హీనం. ఆమెకు గౌరవం అంటే అర్థం తెలియదు" అని వ్యాఖ్యానించారు.

తీవ్రంగా స్పందించిన బీఎస్పీ

సాధనా సింగ్ వ్యాఖ్యలపై బీఎస్పీ తీవ్రంగా స్పందించింది. భాజపా మానసిక స్థితికి ఆమె మాటలు అద్దం పడుతున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్ర అభిప్రాయపడ్డారు. ఎస్పీ, బీఎస్పీ జట్టు కట్టడంతో భాజపా మానసిక సమతుల్యతను కోల్పోయిందని అన్నారు. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్‌పర్సన్ రేఖా శర్మ కూడా ఖండించారు.

మధ్యధరా సాగరంలో విషాదం!

- 170 మంది శరణార్థుల గల్లంతు

ఐరాస: మధ్యధరా సముద్రంపై మరో విషాదం చోటుచేసుకుంది. అక్కడ రెండు పడవలకు సంబంధించిన శకలాలు కనిపించాయి. వీటిపై పయనమైన దాదాపు 170 మంది శరణార్థులు చనిపోవడం కానీ గల్లంతు కావడం కానీ జరిగి ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితులను రక్షించేందుకు అన్ని చర్యలూ చేపట్టాలని ఐరాస శరణార్థి సంస్థ (యూఎన్‌హెచ్‌సీఆర్) కోరింది. "మధ్యధరా సముద్రంలో విషాదాలు ఇలా నిరంతరంగా కొనసాగరాదు" అని సంస్థ ఉన్నతాధికారి ఫిలిప్పో గ్రాండి చెప్పారు. గాలింపు చర్యల్లో స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొనేందుకు అనుమతించాలని సంబంధిత దేశాలను కోరారు. పశ్చిమ మధ్యధరా సాగరంలో ఒక శకలం వెలుగు చూసింది. అందులోని ఒక శరణార్థిని సమీపంలోని మత్స్యకారుల పడవ రక్షించింది. పలు స్వచ్ఛంద సంస్థల అంచనా ప్రకారం ఇందులోని 53 మంది చనిపోయారు. వీరి కోసం మొరాకో, స్పెయిన్ సహాయ నౌకలు గాలింపు చేపడుతున్నాయని, ఇప్పటివరకూ ఎలాంటి ఫలితం లేదని అధికారులు చెబుతున్నారు. సముద్రంలోని మధ్య ప్రాంతంలో మరో నౌక శకలాలు కనిపించినట్లు ఇటలీ నౌకాదళం పేర్కొంది. వాటిపై ఉన్న ముగ్గురు బాధితులను రక్షించినట్లు చెప్పింది. తమతోపాటు లిబియా నుంచి మరో 117 మందితో ఈ పడవలో బయలుదేరినట్లు వారు చెప్పారు. గత ఏడాది మధ్యధరా సముద్రం గుండా ఐరోపా చేరేందుకు ప్రయత్నిస్తూ 2262 మంది శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు.

తదుపరి సీబీఐ డైరెక్టర్ ఎవరో?

24న అత్యున్నత స్థాయి సంఘం భేటీ

దిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ-సీబీఐ తదుపరి డైరెక్టర్ ఎవరన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతనగల అత్యున్నత స్థాయి సంఘం గురువారం సమావేశమవుతున్న నేపథ్యంలో దీనిపై చర్చ జరుగుతోంది. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిగానీ ఆయన ప్రతినిధిగానీ; లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

ఈ పదవికి 1982 నుంచి 1985 వరకుగల బ్యాచ్‌ల ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ మేరకు పలువురు ఉన్నతాధికార్ల పేర్లపై ఆయా వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

★ **పరమీందర్ రాయ్:** 1982 బ్యాచ్ హరియాణా కేడర్ అధికారి. అందరిలో సీనియర్. అయితే సీబీఐలో పనిచేసిన అనుభవం లేదు. ఆయన పదవీ విరమణ గడువు ఈ నెల 31 కావడం గమనార్హం.

★ **రీనా మిత్ర:** 1983 బ్యాచ్ అధికారిణి. కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత)గా పనిచేస్తున్నారు. సీబీఐలో అయిదేళ్లపాటు పనిచేసిన అనుభవం ఉంది. ఒకవేళ ఆమెను నియమిస్తే సీబీఐకి తొలి మహిళా డైరెక్టర్ అవుతారు.

★ **జావేద్ అహ్మద్:** 1984 బ్యాచ్ ఉత్తర్ ప్రదేశ్ కేడర్ అధికారి. ప్రస్తుతం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ, ఫోరెన్సిక్ సైన్సెస్ అధిపతిగా పనిచేస్తున్నారు. సీబీఐలో 13 ఏళ్ల పాటు పనిచేశారు.

★ **ఒ.పి.గల్హోత్రా:** సీబీఐలో 11 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉంది. రాజస్థాన్ డీజీపీగా పనిచేశారు.

★ **హెచ్.సి. అవస్థి:** యూపీ కేడర్ అధికారి. సీబీఐలో ఎనిమిదేళ్లపాటు పనిచేశారు.

★ **యోగేశ్ చందర్ మోదీ:** ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఈయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్ అధికారి. 2002లో జరిగిన గుజరాత్ అల్లర్లపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో ఉన్నారు. ఆ విభాగంలో 2010 నుంచి 2012 వరకు పనిచేశారు. అల్లర్లలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రమేయం లేదని ఈ 'సిట్' పేర్కొంది. అప్పటి గుజరాత్ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసుపై దర్యాప్తు జరిపిన సీబీఐ బృందంలోనూ ఉన్నారు.

★ **రాజేశ్ రంజన్:** సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. 1984 బ్యాచ్ బిహార్ కేడర్ అధికారి. సీబీఐలో అయిదేళ్లపాటు పనిచేశారు. ఇంటర్‌పోల్‌లో పనిచేసిన అనుభం కూడా ఉంది.

★ **రజనీకాంత్ మిశ్ర:** బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్. 1984 ఉత్తర్‌ప్రదేశ్ కేడర్ అధికారి. సీబీఐలో అయిదేళ్లపాటు పనిచేశారు. వచ్చే ఆగస్టులో పదవీ విరమణ చేయనున్నారు.

★ ఎస్.ఎస్.దేశ్వాల్, అరుణ్ మిశ్ర, లోక్‌నాథ్ బెహరా, రిషిరాజ్, అమూల్య పట్నాయక్, జె.కె. శర్మల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.

చెత్తకుప్పలు దాటి.. మేయర్ పీఠంపైకి



రాజేశ్ కాలియా స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగారు


చండీగఢ్: రాజేశ్ కాలియా.. ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం వీధుల్లో తిరుగుతూ చెత్త ఏరుకున్నారు. పూట గడవడం కోసం ఆటో రిక్షా నడిపారు. చేతికి దొరికిన పని చేశారు. ఇప్పుడు ఏకంగా చండీగఢ్ నగర మేయర్ పీఠమెక్కారు. నాడు భుజాన సంచి తగిలించుకొని చెత్త ఏరుకున్న ఆయన.. నేడు చండీగఢ్‌ను దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు కృషిచేయబోతున్నారు. 46 ఏళ్ల కాలియా వాల్మీకీ సామాజికవర్గానికి చెందినవారు. స్వస్థలం హరియాణాలోని సోనిపట్ జిల్లా అహులానా గ్రామం. తండ్రి కుందన్ లాల్ స్వీపర్‌గా పనిచేసేవారు. 1977లో వారి కుటుంబం చండీగఢ్‌కు వచ్చి స్థిరపడింది. కుందన్ సంపాదనతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. దీంతో ప్రతిరోజు పాఠశాలలో తరగతులు ముగిశాక కాలియా తన ఇద్దరు సోదరులు, నలుగురు సోదరీమణులతో కలిసి వీధుల్లో తిరుగుతూ చెత్త ఏరుకునేవారు. పనిచేస్తూనే 12వ తరగతి వరకు కాలియా చదువుకున్నారు. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యకర్త కూడా. పెళ్లయ్యాక కాలియా కొంతకాలం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించారు. చెత్త సేకరణ పనిని ఓ ప్రైవేటు సంస్థకు అప్పగిస్తూ చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ గత ఏడాది నిర్ణయం తీసుకోగా, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా చెత్త సేకరణ కార్మికులు నిర్వహించిన ఆందోళనకు కాలియా నేతృత్వం వహించారు. తాజాగా నగరంలోని 7వ వార్డు నుంచి భాజపా అభ్యర్థిగా కాలియా విజయం సాధించారు. శనివారం జరిగిన ఎన్నికల్లో మొత్తం 27 ఓట్లకుగాను 16 ఓట్లు దక్కించుకొని ఆయన మేయర్ పీఠమెక్కారు.

○ జపాన్ కురు వృద్ధుడి కన్నుమూత



ప్రపంచంలోనే ఎక్కువ వయస్సున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న జపాన్‌వాసి మెజాజో నొనాకా కన్నుమూశారు. ఉత్తర జపాన్‌లోని హొక్కైదో దీవిలో తన సొంత నివాసంలోనే ఆదివారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. 113ఏళ్ల మెజాజోది సహజ మరణమేనని కుటుంబ సభ్యులు తెలిపారు. 1905, జులై 25న మెజాజో జన్మించారు. గత ఏడాది 112 ఏళ్ల 259 రోజులు పూర్తి చేసుకొని గిన్నిస్ రికార్డు దక్కించుకున్నారు.

35750–36000 శ్రేణిలో దన్ను



సమీక్ష : అంతర్జాతీయ సంకేతాలు, ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో గత వారం మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య వివాదం పరిష్కారం దిశగా వెళ్తోందన్న వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లు బలపడ్డాయి. అమెరికా కార్పొరేట్ ఫలితాలు, బ్రిటన్ ప్రధాని థెరెసా మే అవిశ్వాస తీర్మానంలో గట్టెక్కడం సెంటిమెంట్‌ను మెరుగుపరిచాయి. దేశీయంగా పారిశ్రామికోత్పత్తి మందగించినప్పటికీ.. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం పలు నెలల కనిష్ఠానికి చేరడంతో ఉపశమనం లభించింది. రిజర్వు బ్యాంక్ వచ్చే పరపతి సమీక్షలో రేట్ల కోతకు పరిస్థితులు అనుకూలిస్తున్నాయన్న అంచనాలు జోరందుకున్నాయి. అయితే జీఎస్‌టీ వసూళ్లు తగ్గడం, పెట్టుబడుల ఉపసంహరణ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి కారణాలతో ప్రభుత్వం ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరలేదనే అంచనాల వల్ల మదుపర్లు అప్రమత్తతతో వ్యవహరించారు. ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్ వంటి పెద్ద కంపెనీల ఫలితాలు మదుపర్లను మెప్పించాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడగా, ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగింది. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్ 1 శాతం పెరిగి 36,387 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 1 శాతం లాభంతో 10,907 పాయింట్ల దగ్గర స్థిరపడింది. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.54 కోట్ల షేర్లను కొనుగోలు చేయగా, డీఐఐలు, ఫండ్ల కొనుగోళ్లు రూ.521 కోట్లుగా నమోదయ్యాయి.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 2:3గా నమోదు కావడం.. చిన్న, మధ్య తరహా షేర్లలో అప్రమత్తత, బలహీనతలను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా } కీలకమైన 36,300 పాయింట్ల వద్ద మద్దతు లభించడంతో గత వారం సూచీల లాభాలు కొనసాగాయి. 35,750- 36,000 పాయింట్ల శ్రేణి దన్నుగా నిలిస్తే.. స్వల్పకాలంలో లాభాలు కొనసాగే అవకాశం ఉంది. 36,750- 37,150 పాయింట్ల శ్రేణిలో మార్కెట్లకు గట్టి నిరోధం ఎదురుకావొచ్చు.


ప్రభావిత అంశాలు } అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేయనున్నాయి. దేశీయంగా చూస్తే.. సమీపకాలంలో మార్కెట్లకు కంపెనీల ఫలితాలు కీలకం కానున్నాయి. చమురు ఉత్పత్తి దేశాల భారీ ఉత్పత్తి కోతలు, అమెరికా- చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరొచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు దాదాపు 3.7 శాతం పెరిగాయి. ముడిచమురు ధరలు మరింత పెరిగితే దేశీయ సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉంది. లాభాలకు సైతం అడ్డుకట్ట పడొచ్చు. వచ్చే మధ్యంతర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రత్యేక తాయిలాలు ఉండొచ్చన్న వార్తలపై మార్కెట్లు దృష్టి పెట్టొచ్చు. ద్రవ్యలోటుపై వీటి ప్రభావాన్ని మదింపు చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా చూస్తే.. అమెరికా- చైనా వాణిజ్య చర్చల పురోగతిపై మార్కెట్లు కన్నేయొచ్చు. స్వల్పకాలంలో చర్చల నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నాయి. బ్రెగ్జిట్‌పై అనిశ్చితి నేపథ్యంలో బ్రిటన్‌లో రాజకీయ పరిణామాలు కీలకం కానున్నాయి. చైనా నుంచి వెలువడే వార్తలు, గణాంకాలు ప్రభావం చూపనున్నాయి.

తక్షణ మద్దతు స్థాయిలు: 35,950, 35,753, 35,382;
తక్షణ నిరోధ స్థాయిలు: 36,554, 36,750, 37,128

మార్కెట్లకు 35,750- 36,000 శ్రేణిలో మద్దతు లభించొచ్చు. ఈ శ్రేణిలో ఉన్నంతకాలం మార్కెట్లు సానుకూలతలు కొనసాగించొచ్చు.

– సతీశ్ కంతేటి, జెన్ మనీ

ఈనాడు బిజినెస్



కోడిగుడ్లు

20న ఫారంగేటు అమ్మకం ధరలు (నెక్)

(100కు రూపాయలలో)

హైదరాబాద్	405	వరంగల్	407
చిల్లరగా (ఒక గుడ్డు)	4.65	విశాఖపట్నం	425
బెంగళూరు	425	చెన్నై	440
21వ తేదీకి...		చిత్తూరు	433
విజయవాడ/గోదావరి	425	నమక్కల్	425

అంతటా సానుకూలతలే

● కలిసొస్తున్న కంపెనీల ఫలితాలు ● అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం తగ్గుముఖం ● 11,000 పాయింట్లకు నిఫ్టీ! ● బ్యాంకు, లోహ షేర్ల రాణింపు ● ఔషధ రంగానికి ప్రతికూలతలు ● విశ్లేషకుల అంచనాలు

స్టాక్ మార్కెట్ ఈ వారం

ఈ వారం నిఫ్టీ తన కీలక నిరోధ స్థాయి అయిన 11,000 పాయింట్లను పరీక్షించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లు రాణిస్తుండడం ఒక కారణమైతే.. దేశీయంగా వినియోగదారు కంపెనీలు, ప్రైవేటు రంగ బ్యాంకుల ఆర్థిక ఫలితాలు బాగుండే సూచనలుండటం మరో కారణం. చైనా వస్తువులపై దిగుమతి సుంకాలను తగ్గించే అంశాన్ని అమెరికా వాణిజ్య అధికారులు పరిశీలిస్తున్నట్లు వచ్చిన వార్తలు సానుకూలతలు తెచ్చిపెట్టొచ్చు. నిఫ్టీకి తొలుత 10,800 వద్ద ఆ తర్వాత 10,500 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు.

- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి ప్రైవేటు రంగ బ్యాంకుల మద్దతు వల్ల **బ్యాంకు** షేర్లు సానుకూలంగా రాణించవచ్చు. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ బ్యాంక్ నికర లాభం 24% వృద్ధితో రూ.1310 కోట్లకు చేరొచ్చన్న అంచనాలున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఫలితాలు అంచనాలను చేరడం కలిసొచ్చే అంశం. యూనియన్ బ్యాంక్, విజయా బ్యాంక్, యెస్ బ్యాంక్ ఫలితాలపై కూడా మదుపర్లు ఓ కన్నేయవచ్చు.
- **ఎఫ్ఎమ్‌సీజీ** విభాగంలో ఇప్పటికే వెలువడిన హెచ్‌యూఎల్ ఫలితాలు మదుపర్లను నిరుత్సాహ పరిచాయి. బుధవారం వెలువడబోయే ఐటీసీ గణాంకాల నుంచి ఈ రంగ షేర్లు సంకేతాలను అందిపుచ్చుకోవచ్చు.
- **ఔషధ** కంపెనీలు బలహీనతలను కొనసాగించొచ్చు. సన్ ఫార్మాలో కార్పొరేట్ పాలనా సమస్యలు ఇందుకు నేపథ్యం. కీలక సూచీలు లాభాలు పొందుతాయన్న అంచనాల మధ్య ఈ రంగ షేర్లలో నష్టాలు తగ్గే అవకాశం ఉంది.
- **లోహ, గనుల** తవ్వక కంపెనీలు రాణించే అవకాశం ఉంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పడుతుందన్న అంచనాలు ఇందుకు నేపథ్యం. సోమవారం ఫలితాలను ప్రకటించనున్న హిందుస్థాన్ జింక్‌పై మదుపర్లు దృష్టి సారించే అవకాశం ఉంది.
- **సిమెంటు** కంపెనీల షేర్లు మిశ్రమ ధోరణిలో కనిపించొచ్చు. అక్టోబరు-డిసెంబరులో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సిమెంటు ధరలు పెరిగిన విషయం విదితమే. గురువారం వెలువడే అల్ట్రాటెక్ సిమెంట్ ఫలితాల వరకు మదుపర్లు వేచిచూసే అవకాశం ఉంది.
- ఎటువంటి ప్రధాన వార్తలూ లేనందున **యంత్ర పరికరాల** షేర్లు చాలా తక్కువ శ్రేణిలో కదలాడొచ్చు. శుక్రవారం ఫలితాలను ప్రకటించనున్న ఎల్ అండ్ టీ కీలకం కానుంది.
- ప్రభుత్వ రంగ **చమురు** కంపెనీలు ఈ వారం స్థిరీకరణకు గురికావొచ్చు. ఓఎన్‌జీసీ వంటి అప్‌స్ట్రీమ్ కంపెనీలు సానుకూల ధోరణిని, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ వంటి డౌన్‌స్ట్రీమ్ కంపెనీలు ప్రతికూల ధోరణిని కనబరచవచ్చు.
- **రిలయన్స్ జియో** బలమైన ఫలితాలు, ఆ కంపెనీ మరింత మంది వినియోగదార్లను జతచేసుకునే దిశగా ఆలోచించేలా చేయవచ్చు. ఇది భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా షేర్లపై ఒత్తిడి తీసుకురావొచ్చు. జనవరి 31న వెలువడే భారతీ ఎయిర్‌టెల్ ఫలితాల కోసం ఈ రంగం ఎదురు చూడొచ్చు.
- **వాహన** రంగంలో ఈ వారం ఎంపిక చేసిన స్క్రిప్‌లలో కదలికలను గమనించవచ్చు. ఫలితాలు ప్రకటించనున్న మారుతీ సుజుకీ(శుక్ర), టీవీఎస్ మోటార్(మంగళ) కంపెనీల ఫలితాలపై దృష్టి ఉంటుంది..
- ఈ వారం **ఐటీ** షేర్లు స్తబ్దుగా ఉండొచ్చు. విప్రో తన మార్చి త్రైమాసికానికి విక్రయ అంచనాలను తక్కువగా ప్రకటించిన నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు నష్టాల పాలు కావొచ్చు.

చమురు	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
బీపీసీఎల్	354.20	360.80	348.00
హెచ్‌పీసీఎల్	239.50	248.10	233.90
ఐఓసీఎల్	137.85	139.50	136.40
ఓఎన్‌జీసీ	146.75	149.10	143.90
ఆయిల్ ఇండియా	172.40	174.20	171.10

టెలికాం	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
భారతీ ఎయిర్‌టెల్	311.15	344.10	287.80
ఆర్‌కామ్	13.35	13.80	13.10
ఆర్ఐఎల్	1184.35	1224.50	1115.20
వొడాఫోన్ ఐడియా	35.20	38.20	32.90

యంత్రపరికరాలు	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
భెల్	70.95	72.10	69.20
ఎల్ అండ్ టీ	1,317.90	1,366.60	1,288.60
థెర్మాక్స్	1,080.50	1,137.30	1,033.80
సీమెన్స్	1,054.75	1,075.50	1,039.60

వాహన	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
అశోక్ లేలాండ్	92.30	94.20	91.10
హీరో మోటోకార్ప్	2898.75	2964.20	2830.30
ఎం అండ్ ఎం	734.95	743.50	723.70
మారుతీ సుజుకీ	7357.95	7413.90	7290.00
టాటా మోటార్స్	183.30	187.80	179.10
టీవీఎస్ మోటార్	535.65	557.20	521.20

బ్యాంకింగ్	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
కెనరా బ్యాంక్	272.60	280.00	268.10
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్	2130.25	2152.40	2103.50
ఐసీఐసీఐ బ్యాంక్	372.00	379.00	366.90
ఇండస్ఇండ్ బ్యాంక్	1516.90	1540.20	1501.40
ఎస్‌బీఐ	294.95	302.00	290.80

ఎఫ్ఎమ్‌సీజీ	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
బ్రిటానియా ఇండస్ట్రీస్	3,171.35	3,257.40	3,091.20
డాబర్ ఇండియా	424.10	431.70	414.80
హెచ్‌యూఎల్	1,744.10	1,788.30	1,705.20
ఐటీసీ	291.45	296.90	288.00

ఔషధ	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
అరబిందో ఫార్మా	770.05	789.40	753.40
క్యాడిలా హెల్త్‌కేర్	347.05	359.60	336.80
సిప్లా	509.40	515.60	504.20
డాక్టర్ రెడ్డీస్	2596.80	2641.70	2572.00
లుపిన్	862.30	876.00	845.00
సన్‌ఫార్మా	390.75	448.90	341.10

లోహ	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
హిందాల్కో ఇండస్ట్రీస్	208.80	211.50	204.60
జిందాల్ స్టీల్	145.65	148.80	143.00
జేఎస్‌డబ్ల్యూ స్టీల్	285.60	295.50	278.30
ఎన్ఎమ్‌డీసీ	90.70	92.70	89.60
టాటా స్టీల్	470.65	481.80	462.40

సిమెంట్	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
ఏసీసీ	1439.75	1480.60	1414.60
అంబుజా సిమెంట్స్	212.65	217.40	209.80
ఇండియా సిమెంట్స్	85.00	87.50	83.60
శ్రీ సిమెంట్	15590.25	16185.40	15177.40
అల్ట్రాటెక్ సిమెంట్	3819.95	3904.30	3729.50

ఐటీ	ప్రస్తుత ధర	నిరోధం	మద్దతు
హెచ్‌సీఎల్ టెక్నాలజీస్	966.30	982.90	938.10
ఇన్ఫోసిస్	730.95	741.10	721.30
టీసీఎస్	1900.65	1921.80	1865.40
టెక్ మహీంద్రా	709.15	720.40	696.70

ఈ ఏడాదే బ్రిటన్‌ను అధిగమిస్తాం

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానానికి భారత్: పీడబ్ల్యూసీ

దిల్లీ: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో బ్రిటన్‌ను ఈ ఏడాది భారత్ అధిగమించే అవకాశముందని అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ తాజా నివేదికలో పేర్కొంది. 2017లో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన అంతర్జాతీయ ర్యాంకింగుల్లో ఫ్రాన్స్‌ను అధిగమించి భారత్ ఆరో స్థానానికి ఎగబాకింది. పీడబ్ల్యూసీ అంతర్జాతీయ ఆర్థిక నివేదిక ప్రకారం, ఈ ఏడాది బ్రిటన్ వాస్తవ జీడీపీ 1.6 శాతం, ఫ్రాన్స్ వాస్తవ జీడీపీ 1.7 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో 2019-20లో భారత్ వృద్ధి 7.6 శాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల భారత్, ఫ్రాన్స్‌లు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల 2019 జాబితాలో యునైటెడ్ కింగ్‌డమ్ (బ్రిటన్)ను అధిగమించే వీలు కలుగుతోంది. దీంతో భారత్ 5వ స్థానం, ఫ్రాన్స్ 6వ స్థానంలో నిలిచే అవకాశం ఉండటంతో బ్రిటన్ 7వ స్థానానికి దిగజారే పరిస్థితి కనిపిస్తోందని అభిప్రాయపడింది.

స్పెక్ట్రమ్ చెల్లింపునకు రెండేళ్ల గడువివ్వండి

● వొడాఫోన్ ఐడియా వినతి

దిల్లీ: అధిక రుణభారంతో సతమతమవుతున్నందున, స్పెక్ట్రమ్ వార్షిక చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం విధించాలని వొడాఫోన్ ఐడియా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 'వార్షిక చెల్లింపు కింద రూ.10,000 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టెలికాం విభాగానికి వొడాఫోన్ ఇండియా నుంచి రెండేళ్ల మారటోరియం విజ్ఞాపన వచ్చింది. దీనిని పరిశీలించి, నిర్ణయం తీసుకునేందుకు వేర్వేరు మంత్రిత్వ శాఖలు, విభాగాలు క్షుణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది' అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఇరు సంస్థలు విలీనం కాక ముందు 2010, 2012, 2014, 2015, 2016 సంవత్సరాలలో జరిగిన వేలంలో రూ.79,343 కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను వొడాఫోన్, రూ.63,597 కోట్ల స్పెక్ట్రమ్‌ను ఐడియా కొనుగోలు చేశాయి.

కియా మోటార్స్ ప్రయోగాత్మక ఉత్పత్తి ఈనెలలోనే

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో నెలకొల్పిన ప్లాంటులో, స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్‌యూవీ) ఎస్‌పీ కాన్సెప్ట్ వాహన ప్రయోగాత్మక ఉత్పత్తి ఈ నెలలోనే చేపట్టేందుకు దక్షిణ కొరియా సంస్థ కియా మోటార్స్ అనుబంధ కియా మోటార్స్ ఇండియా సన్నాహాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంస్థకు ఇది 15వ ప్లాంటు అవుతుంది. ఈ ప్లాంటు నుంచి ఈ ఏడాది మధ్యలో నూతన వాహనాన్ని విపణిలోకి విడుదల చేయాలన్నది సంస్థ ప్రణాళిక. ఇక్కడి ప్లాంటులో ఏడాదికి 3 లక్షల వాహనాలు తయారు చేయనున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా విక్రయశాలలు, పంపిణీ వ్యవస్థలను కూడా సంస్థ సమకూర్చుకోనుంది. 'ఈ ప్లాంటులో తొలి మోడల్‌గా ఎస్2ఐ కార్ల ప్రయోగాత్మక ఉత్పత్తిని ఈ నెలాఖరుకు ప్రారంభిస్తామ'ని కియా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ అధిపతి మనోహర్ భట్ తెలిపారు. దేశీయ పరిస్థితుల్లో ఈ వాహనం పనితీరు ఎలా ఉందో ప్రస్తుతం పరీక్షిస్తున్నట్లు వివరించారు. రూ.7,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్లాంటు నుంచి 6 నెలలకో కొత్త మోడల్ విడుదల చేయాలన్నది తమ ప్రణాళికగా వెల్లడించారు. 4 ప్రాంతీయ



కార్యాలయాలు నెలకొల్పుతామని, మహా నగరాలతో పాటు 2-3 అంచెల నగరాలలోనూ ప్రత్యేక విక్రయశాలలు ప్రారంభించడం ద్వారా దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌గా అవతరిస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సంస్థ ప్రచారకర్తగా టెన్నిస్ క్రీడాకారుడు రఫెల్ నాదల్ ఉండగా, దేశీయంగా ఎవరినైనా నియమించాలా అనేది పరిశీలిస్తున్నట్లు వివరించారు.

కేజీ-డీ6 నుంచి నికో బయటకు!

చెల్లింపుల్లో విఫలమైనందునే

దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ, నికో రిసోర్సెస్ సంస్థలు సంయుక్తంగా కేజీ-డీ6 గ్యాస్ బ్లాక్‌ను నిర్వహిస్తున్నాయి. దీని అభివృద్ధి కోసం తన వాటా మొత్తాన్ని చెల్లించడంలో నికో రిసోర్సెస్ విఫలమైనందున, ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లమంటూ మిగతా రెండు సంస్థలు కోరాయి. సంయుక్త భాగస్వామ్య ఒప్పందంలో (జేఓఏ) భాగంగా నికోకు నోటీసు కూడా పంపాయి. గత ఏడాది డిసెంబరు 17న నోటీసు అందుకున్నట్లు నికో సంస్థ ధ్రువీకరించింది. అయితే బయటకు వెళ్లేందుకు ఇష్టం లేక, దీనికి సమాధానంగా మధ్యవర్తిత్వపు నోటీసును (ఆర్బిట్రేషన్ నోటీస్) జారీ చేసింది. వాస్తవానికి నికో సంస్థ తన రుణదాతలకు చెల్లింపులు చేయడంలో విఫలమైంది. ఈ తరుణంలో తన వాటా 10 శాతం కింద కేజీ-డీ6 బ్లాక్‌లోని ఆర్-క్లస్టర్, శాటిలైట్ క్లస్టర్, ఎంజే డెవలప్‌మెంట్ ప్రాజెక్టులకు సంబంధించి చెల్లించాల్సిన 5-6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.35,000-42,000 కోట్లు) చెల్లించలేకపోయింది. గతంలోనూ నగదు సంక్షోభం కారణంతో ఎన్ఈసీ-25 బ్లాక్ నుంచి నికో బయటకొచ్చింది.

అమెరికా విపణి నుంచి లుపిన్, సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్ ఔషధాలు వెనక్కి

దిల్లీ: వివిధ కారణాలతో అమెరికా విపణి నుంచి పలు ఔషధాలను భారత ఔషధ సంస్థలు లుపిన్, సన్‌ఫార్మా, గ్లెన్‌మార్క్ ఫార్మాలు వెనక్కి (రీకాల్) పిలిపిస్తున్నాయి. అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్‌డీఏ) తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ప్రకారం.. లుపిన్ 55,000 వయల్స్, 1,60,241 బాక్సుల యాంటీ బ్యాక్టీరియల్ ఔషధం సెఫ్ట్రియాక్సిన్‌ను స్వచ్ఛందంగా వెనక్కి పిలిపిస్తోంది. ఈ ఔషధాల్లో రబ్బరు అవశేషాలు గుర్తించామని యూఎస్ఎఫ్‌డీఏ తెలిపింది. ఈ స్వచ్ఛంద రీకాల్‌ను క్లాస్-1గా గుర్తించామని వెల్లడించింది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల నివారణలో వినియోగించే 2,87,784 బాటిళ్ల సెఫ్‌డినిర్ ఔషధాన్ని సైతం వెనక్కి పిలిపిస్తున్నట్లు లుపిన్ ప్రకటించింది. దీన్ని యూఎస్ఎఫ్‌డీఏ క్లాస్-2 రీకాల్‌గా వర్గీకరించింది. ఇదే సమయంలో సాధారణ అనస్థీషియాగా వినియోగించే 13,918 కార్టన్లు, 1,39,180 వయళ్ల వెకూరోనియం బ్రోమైడ్‌ను సన్‌ఫార్మా స్వచ్ఛందంగా వెనక్కి పిలిపించనుంది. మరోవైపు గ్లెన్‌మార్క్ సైతం 96,240 అప్లికేటర్ల ఎస్ట్రాడియల్ వెజైనల్ ఇన్‌సర్ట్స్ ఔషధాలను తిరిగి పిలిపిస్తోంది.

జీఎస్‌టీ రిటర్న్‌లు 6 నెలలు దాఖలు చేయకపోతే ఇ-వే బిల్లుల నిలిపివేత

దిల్లీ: వరుసగా ఆరు నెలల పాటు వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రిటర్నులు దాఖలు చేయని వారికి, సరకు రవాణా సమయంలో జారీ చేసే ఇ-వే బిల్లులు నిలిపి వేయాలని అధికారులు భావిస్తున్నారు. 6 నెలల పాటు జీఎస్‌టీ రిటర్నులు దాఖలు చేయని వారిని గుర్తించే ఐటీ వ్యవస్థను వస్తు సేవల పన్ను నెట్‌వర్క్ అభివృద్ధి చేస్తోందని, దీని సాయంతో ఇటువంటి వారికి ఇ-వే బిల్లులు జారీ చేయడం నిలిపివేస్తామని ఒక అధికారి వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబరులో రూ.15,278.18 కోట్ల విలువైన 3,626 జీఎస్‌టీ ఎగవేతలు, నిబంధనల ఉల్లంఘన కేసులను గుర్తించామని కేంద్ర పన్ను అధికారులు తెలిపారు. పన్ను వసూళ్లు పెంచడానికి ఎగవేతల నియంత్రణే పరిష్కారమని జీఎస్‌టీ అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా రూ.లక్ష కోట్లపైగా జీఎస్‌టీ వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు నెలవారీ జీఎస్‌టీ వసూళ్ల సగటు రూ.96,800 కోట్లు మాత్రమే.

నేటి బోర్డు సమావేశాలు

కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హిందుస్థాన్ జింక్, హడ్కో, యూనియన్ బ్యాంక్, జీహెచ్‌సీఎల్, జస్ట్ డయల్, ఎల్‌అండ్‌టీ ఫైనాన్షియల్ హోల్డింగ్స్

పసిడికి రూ.32,450 వద్ద నిరోధం

కమోడిటీస్ ఈ వారం

● బంగారం, వెండి



పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు గత సోమవారం రూ.31,989 వద్ద సానుకూలంగా ఆరంభమైంది. ఆ తర్వాత కీలక స్థాయైన రూ.32,298ని అధిగమించి రూ.32,390 వద్ద వారం గరిష్ఠాన్ని చేరింది. 2016 జులై తర్వాత పసిడి కాంట్రాక్టుకు ఇదే గరిష్ఠ స్థాయి. అయితే లాభాల స్వీకరణ రూపంలో ఆ తర్వాత కాంట్రాక్టుకు కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. అయినప్పటికీ చివరకు 0.33% లాభంతో రూ.32,096 వద్ద ముగిసింది. ఈవారం పసిడి కాంట్రాక్టుకు రూ.32,450 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమించకుంటే స్వల్పకాలంలో కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యేందుకు అవకాశం ఉంటుంది. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టొచ్చన్న అంచనాలు, పసిడి కాంట్రాక్టుపై ప్రతికూల ప్రభావం చూపించొచ్చు. అమెరికా ప్రభుత్వ పాక్షిక మూసివేత పరిణామాలపైనా ట్రేడర్లు దృష్టి సారించే అవకాశం ఉంది. ఈవారంలో అమెరికా వెల్లడించే కీలక ఆర్థిక గణాంకాలు కూడా కాంట్రాక్టుకు దిశానిర్దేశం చేస్తాయి. వెండి మార్చి కాంట్రాక్టు కిందటి వారం రూ.39,305 వద్ద ప్రారంభమైంది. రూ.39,770 వద్ద వారం గరిష్ఠాన్ని చేరాక.. కాంట్రాక్టు దిద్దుబాటుకు లోనయ్యింది. ఆఖరుకు 0.32% నష్టంతో రూ.39,181 వద్ద స్థిరపడింది. సాంకేతికంగా కాంట్రాక్టుకు ప్రతికూల ధోరణి కనిపిస్తోంది. అందువల్ల ఈవారం రూ.38,896 కంటే కిందకు రాకుంటే లాంగ్ పొజిషన్లు కొనసాగించొచ్చు. అయితే రూ.39,548- 39,984 మధ్య లాభాలు స్వీకరించడం మంచిది. షార్ట్ సెల్ పొజిషన్లు తీసుకోదలిస్తే రూ.39,684 వరకు వేచి ఉండటం మేలు.

● ప్రాథమిక లోహాలు



రాగి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం సానుకూలంగానే కనిపిస్తోంది. అందువల్ల రూ.435 వరకు లాంగ్ పొజిషన్లను అట్టే పెట్టుకోవచ్చు. అయితే స్టాప్‌లాస్‌ను రూ.422.60 దిగువకు మార్చుకోవాలి. సీసం జనవరి కాంట్రాక్టుకు ఈవారం కొంత అమ్మకాల ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రూ.137 దిగువకు వస్తే ప్రస్తుత లాంగ్ పొజిషన్లు వదిలించుకోవాలి. రూ.139 స్థాయికి ఎగువన మాత్రమే కాంట్రాక్టు సానుకూలంగా చలించేందుకు అవకాశం ఉంటుంది. ఈవారం జింక్ జనవరి కాంట్రాక్టు కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. లాంగ్ పొజిషన్లు ఉంటే రూ.177.55 వద్ద స్టాప్ లాస్ పెట్టుకుని వాటిని కొనసాగించొచ్చు. అయితే రూ.189.55 స్థాయికి చేరాక లాభాలు స్వీకరించడం మంచి వ్యూహం అవుతుంది. అల్యూమినియం జనవరి కాంట్రాక్టుకు ఈవారం కొనుగోళ్ల మద్దతు లభించొచ్చు. గత 11 వారాలుగా కాంట్రాక్టు ప్రతికూలంగా చలిస్తుండటమే ఇందుకు కారణం. రూ.128.75 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని రూ.130.25 కంటే పైన కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. నికెల్ జనవరి కాంట్రాక్టు సాంకేతికంగా సానుకూలంగానే కనిపిస్తోంది. రూ.819 వద్ద స్టాప్‌లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్లు తీసుకోవడం మంచిదే.

● ఇంధన రంగం

ముడి చమురు కాంట్రాక్టు తిరిగి సానుకూల బాట పట్టినట్లు కనిపిస్తోంది. అందువల్ల కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. ప్రస్తుత లాంగ్ పొజిషన్లు కూడా కొనసాగించొచ్చు. సహజ వాయువు జనవరి కాంట్రాక్టుకు ఈవారం కూడా వాతావరణ అంచనాలు దిశానిర్దేశం చేస్తాయి. సాంకేతికంగా ఇప్పటికే ఓవర్ సోల్డ్ పరిధిలో ఉన్నందున.. ధర తగ్గినప్పుడల్లా కొనుగోలు చేసే వ్యూహంతో ముందుకెళ్లొచ్చు. ముడి పామోలిన్ నూనె (సీపీఓ) జనవరి కాంట్రాక్టు ఈవారం కూడా సానుకూలంగానే చలించొచ్చు. అందువల్ల ఉన్న లాంగ్ పొజిషన్లు కొన్నింటిలో లాభాలు స్వీకరించి.. మిగిలిన వాటిని స్టాప్‌లాస్‌తో అట్టే పెట్టుకోవడం మంచి వ్యూహం అవుతుంది. ఎందుకుంటే సమీపకాల నిరోధానికి ఇది చేరువగా ఉండటమే ఇందుకు కారణం.



గతవారం పొజిషన్లు ఇలా

కమొడిటీ	ప్రారంభం (రూ.లలో)	ముగింపు (రూ.లలో)	వృద్ధి/(క్షీణత) (శాతంలో)
రాగి (ఫిబ్రవరి)	414	428.95	3.61
సీసం (జనవరి)	140.05	141.70	1.18
జింక్ (జనవరి)	175.30	185.15	5.62
అల్యూమినియం (జనవరి)	128.90	133.10	3.26
నికెల్ (జనవరి)	802.60	837.70	4.37
ముడి చమురు (ఫిబ్రవరి)	3,646	3,855	5.73
సహజ వాయువు (జనవరి)	218.60	238.20	8.97
సీపీఓ (జనవరి)	546.50	551.50	0.91

– ఆర్ఎల్‌పీ కమొడిటీ అండ్ డెరివేటివ్స్

ఛాంపియన్



కివీస్ చేరిన భారత్

ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తలపడేందుకు భారత క్రికెట్ జట్టు ఆక్లాండ్‌లో అడుగుపెట్టింది. జనవరి 23న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో టీమ్‌ఇండియా ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆక్లాండ్ విమానాశ్రయం నుంచి భారత ఆటగాళ్లు బయటకు వస్తున్న వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో ఉంచింది. కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్‌లు అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం.. కెప్టెన్ విరాట్ కోహ్లి, భార్య అనుష్కశర్మతో కలిసి రావడం లాంటి దృశ్యాలు ఈ వీడియోలో కనిపించాయి. బుధవారం నేపియర్‌లో జరిగే తొలి వన్డే కోసం భారత జట్టు సోమవారం బయల్దేరి వెళ్లనుంది. రెండు, మూడు వన్డేలు తౌరంగలో (26, 28న), నాలుగో వన్డే హామిల్టన్ (31న), ఐదో వన్డే వెల్లింగ్టన్‌లో (ఫిబ్రవరి 3న) జరుగుతాయి. తొలి టీ20 వెల్లింగ్టన్‌లో (ఫిబ్రవరి 6న), రెండో టీ20 ఆక్లాండ్‌లో (8న), మూడో టీ20 హామిల్టన్ (10న)లో జరుగుతాయి.

వన్డే బ్రాడ్‌మన్.. కోహ్లి




దిల్లీ: వన్డే క్రికెట్లో ఇప్పటికీ ధోనినే ప్రపంచంలో అత్యుత్తమ ఫినిషర్ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్ అన్నాడు. "విజయంతో ముగింపునివ్వడంలో ధోనికి ఎవరూ సాటి రారు. తీవ్ర ఒత్తిడి.. ఉత్కంఠభరిత సందర్భాల్లోనూ అతడి మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒకప్పుడు మైకెల్ బెవాన్ బౌండరీలతో మ్యాచ్‌లు గెలిచిపించేవాడు. ఇప్పుడు ధోని సిక్సర్లతో ఆ పని చేస్తున్నాడు. 37 ఏళ్ల వయసులోనూ ధోని వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తుతున్నాడు. సాంకేతికంగా బెవాన్ కంటే ధోనినే ఉత్తమం. వన్డే క్రికెట్లో ధోనినే అత్యుత్తమ ఫినిషర్. ఇక వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లినే. ఈ విషయంలో వివ్ రిచర్డ్స్, సచిన్ తెందుల్కర్, డివిలియర్స్‌లను కోహ్లి దాటేశాడు. 'వన్డే బ్యాట్స్‌మెన్‌లో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్'గా కోహ్లి రిటైరవడం ఖాయం" కోహ్లి వన్డే క్రికెట్లో అత్యంత గొప్ప బ్యాట్స్‌మన్ అని ఆస్ట్రేలియా మాజీ సారథి మైకెల్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. "నా దృష్టిలో వన్డే క్రికెట్లోనే కోహ్లి అత్యంత గొప్ప బ్యాట్స్‌మన్. ఈ విషయంలో నాకెలాంటి అనుమానాల్లేవు. టీమ్‌ఇండియా తరఫున అతడు సాధించిన ఘనతలు అద్భుతం. కోహ్లిలో దూకుడు ఎక్కువే.. ఐతే దేశానికి విజయాలు అందించాలన్న అతడి తపనను గౌరవించాలి. వన్డే క్రికెట్లో కోహ్లినే అందరి కంటే గొప్ప" అని క్లార్క్ తెలిపాడు.

క్రికెట్టే జీవితం కాదు




దిల్లీ: ఛేదనలో రారాజు.. పరుగుల యంత్రం.. రికార్డుల మొనగాడు.. ఈ పదాలు చదవగానే ఎవరి పేరైనా మనసులో స్ఫురిస్తుంది అంటే అది విరాట్ కోహ్లిదే. ఆటగాడిగా, కెప్టెన్‌గా జట్టును ఉన్నత స్థానంలో నిలిపి, సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోన్న ఈ టీమ్‌ఇండియా సారథికి జీవితంలో క్రికెట్ కంటే ముఖ్యమైంది మరొకటి ఉందంటా! అది తన కుటుంబం అని చెబుతున్నాడు కోహ్లి. జీవితంలో క్రికెట్ కేవలం ఓ భాగం మాత్రమే అని, కుటుంబానికే మొదటి ప్రాధాన్యత ఇస్తానని కోహ్లి అంటున్నాడు. "ఎనిమిదేళ్ల తర్వాత ఏం చేస్తారు అని నన్ను అడిగితే? కుటుంబానికి ప్రాధాన్యతనిస్తానని చెప్తా. నేను, నా భార్య అనుష్క, మా కుటుంబం అంతే. క్రికెట్ ఎలాగో నా జీవితంలో భాగం. కానీ కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే జీవితంలో కుటుంబానికి మించి ఏముంది? క్రికెట్ జీవితం కంటే ఎక్కువ కాదు. కొంతమంది ఆ విషయాన్ని వదిలేసి తీవ్రంగా ఆలోచిస్తుంటారు. అది సరికాదు. జీవితంలో ఏం జరిగినా.. జరగాల్సి ఉన్నా కూడా తిరిగి నువ్వు ఇంటికి రావాల్సిందే. కాబట్టి నా ప్రాధాన్యత ఎప్పుడూ కుటుంబానికే. క్రికెట్‌కు నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది కానీ అదే జీవితం కాదు. ఎనిమిదేళ్ల తర్వాత నేను పూర్తిగా కుటుంబంపైనే దృష్టి సారిస్తా" అని కోహ్లి పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో శతకం సాధించిన కోహ్లి.. అత్యధిక అంతర్జాతీయ శతకాల్లో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను దాటి మూడో స్థానంలో నిలిచాడు. కోహ్లి కంటే ముందు పాంటింగ్, సచిన్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం కోహ్లి ఖాతాలో 64 అంతర్జాతీయ శతకాలున్నాయి.

ఫెదరర్‌కు షాక్



- ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి ఔట్
- సిట్సిపాస్ పెను సంచలనం
- నిష్క్రమించిన కెర్బర్

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెను సంచలనం. ఫేవరెట్ రోజర్ ఫెదరర్ ఔట్. హోరాహోరీ పోరులో ఫెదరర్‌కు షాకిస్తూ గ్రీస్ కుర్రాడు సిట్సిపాస్ కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు. తుది ఎనిమిదిలో అడుగుపెట్టిన నాదల్.. మరో యువ సంచలనం టియోఫోతో పోరుకు సిద్ధమయ్యాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కెర్బర్ కథ ముగిసింది. షరపోవా కూడా ఇంటిముఖం పట్టింది.



మెల్‌బోర్న్

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో హ్యాట్రిక్‌తో కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించాలనుకున్న ఫెదరర్ ఆశ నెరవేరలేదు. నాలుగో రౌండ్లోనే అతడి పోరాటం ముగిసింది. పురుషుల టెన్నిస్‌లోకి కొత్త నీరు రాకను సూచిస్తూ గ్రీస్ యువ సంచలనం స్టెఫానోస్ సిట్సిపాస్ మెల్‌బోర్న్ పార్క్‌లో ప్రకంపనలు సృష్టించాడు. నాలుగు సెట్లపాటు రసవత్తరంగా సాగిన పోరులో 20 ఏళ్ల సిట్సిపాస్ 6-7 (11-13), 7-6 (7-3), 7-5, 7-6 (7-5)తో తనకన్నా 17 ఏళ్ల పెద్దవాడైన డిఫెండింగ్ ఛాంపియన్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్ చేరిన తొలి గ్రీకు ఆటగాడిగా అతడు రికార్డు సృష్టించాడు. "ఈ అనుభూతిని చెప్పడానికి నా వద్ద మాటలు లేవు. ఈ భూమి మీద ఇప్పుడు అందరి కన్నా సంతోషంగా ఉన్నది నేనే. ఫెదరర్ టెన్నిస్ దిగ్గజం. అతడంటే నాకెంతో గౌరవం. ఆరేళ్ల వయసు నుంచి ఫెదరర్ ఆట చూస్తున్నా. ఇక్కడ అతడితో తలపడడంతోనే నా కల నెరవేరింది." అని విజయం అనంతరం సిట్సిపాస్ వ్యాఖ్యానించాడు. నిజానికి ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించడానికి ఫెదరర్‌కు చాలా అవకాశాలే వచ్చాయి. కానీ చేజార్చుకున్నాడు. 12 బ్రేక్ పాయింట్ అవకాశాలు రాగా అన్నింటినీ వృథా చేశాడు. అద్భుతంగా ఫోర్‌హ్యాండ్ షాట్లు ఆడే ఫెదరర్.. ఈ మ్యాచ్‌లో మాత్రం లయ తప్పాడు. కీలక సమయాల్లో పేలవ ఫోర్‌హ్యాండ్ షాట్లు ఆడాడు. అతడి 55 అనవసర తప్పిదాల్లో 33 ఫోర్‌హ్యాండ్‌తో చేసినవే కావడం గమనార్హం. ఫెదరర్ రెండో సెట్లో నాలుగు సెట్ పాయింట్లను ఉపయోగించుకోలేకపోవడం మ్యాచ్‌కే మలుపు. ఆ సెట్‌ను చేజిక్కించుకున్న తర్వాత సిట్సిపాస్ మరింత ఉత్సాహంతో ఆడాడు. మ్యాచ్‌లో అతడు 20 ఏస్‌లు కొట్టగా.. ఫెదరర్ 12 ఏస్‌లు సంధించాడు. 14వ సీడ్ సిట్సిపాస్ సెమీఫైనల్లో స్థానం కోసం 22వ సీడ్ రాబర్టో బటిస్టా అగట్ (స్పెయిన్)ను ఢీకొంటాడు. అగట్ 6-7 (6-8), 6-3, 6-2, 4-6, 6-4తో ఆరో సీడ్ సిలిచ్ (క్రొయేషియా)ను మట్టికరిపించాడు. మరోవైపు రెండో సీడ్ రఫెల్ నాదల్ (స్పెయిన్) మాత్రం సాఫీగా క్వార్టర్స్ చేరుకున్నాడు. నాలుగో రౌండ్లో అతడు 6-0, 6-1, 7-6 (7-4)తో బెర్డిచ్ (చెక్)ను మట్టికరిపించాడు. తొలి రెండు సెట్లలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నాదల్‌కు.. మూడో సెట్లో గట్టి పోటీ ఎదురైంది. నాదల్ క్వార్టర్‌ఫైనల్లో అమెరికా సంచలన ఆటగాడు ఫ్రాన్సిస్ టియోఫోతో తలపడతాడు. హోరాహోరీగా జరిగిన ప్రిక్వార్టర్స్‌లో 20 ఏళ్ల టియోఫో 7-5, 7-6 (8-6), 6-7 (1-7), 7-5తో గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించాడు. టియోఫో నుంచి నాదల్‌కు గట్టి పోటీ తప్పదని భావిస్తున్నారు. వీళ్లు ఇంత కుముందెప్పుడూ తలపడలేదు.

1

గ్రీస్ నుంచి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్ చేరిన తొలి ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్

గ్రీకు వీరుడు

ఈనాడు క్రీడావిభాగం

సిట్సిపాస్.. రోజర్ ఫెదరర్‌ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్లో పెను సంచలనమే సృష్టించాడీ 20 ఏళ్ల గ్రీస్ కుర్రాడు. 2016 నుంచి ఏటీపీ టూర్‌లో ఉన్నా గత రెండేళ్ల నుంచి తన ఉనికిని చాటుకుంటూ వస్తున్నాడు సిట్సిపాస్. అతని తండ్రిది గ్రీసు.. తల్లిది రష్యా. ఇద్దరూ టెన్నిస్ క్రీడాకారులు కావడం సిట్సిపాస్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా అతని తల్లి జూనియర్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ కూడా అయింది. సిట్సిపాస్ ఇద్దరు సోదరులు, సోదరి కూడా టెన్నిస్ క్రీడాకారులే. ఆరేళ్ల వయసులో తానూ రాకెట్ పట్టిన సిట్సిపాస్.. వేగంగా ఎదిగాడు. 2016లో ఐరోపా జూనియర్ ఛాంపియన్‌షిప్ గెలిచి సత్తా చాటిన ఈ కుర్రాడు.. అదే ఏడాది కెన్నిత్ రైస్మాతో కలిసి వింబుల్డన్ జూనియర్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. జూనియర్ వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచిన తొలి గ్రీకు ఆటగాడిగా సిట్సిపాస్ ఘనత సాధించాడు. అదే ఊపులో సీనియర్ సర్క్యూట్‌లోకి వచ్చిన సిట్సిపాస్ గతేడాది నొవాక్ జకోవిచ్, కెవిన్ అండర్సన్, డొమినిక్ థీమ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ లాంటి టాప్ ఆటగాళ్లను ఓడించి ప్రకంపనలు రేపాడు. ఒక్క 2018లోనే అతను ఆరుగురు టాప్-10 ఆటగాళ్లను ఓడించాడంటేనే సిట్సిపాస్ జోరు అర్థం చేసుకోవచ్చు. ఆ ఏడాది వింబుల్డన్‌లో నాలుగో రౌండ్ చేరాడు కూడా. అదే ఏడాది నెక్ట్స్ జెనరేషన్ ఏటీపీ టైటిల్‌ను కూడా అతను ఖాతాలో వేసుకున్నాడు. 2018లో 15వ ర్యాంకు సాధించిన సిట్సిపాస్.. టాప్-20 ర్యాంకులో నిలిచిన పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. దూకుడుగా ఆడడం.. మెరుపు సర్వీసులు.. కోర్టులో ప్రశాంతంగా ఉండడం సిట్సిపాస్ లక్షణాలు. అందుకే మహేశ్‌భూపతి లాంటి ఆటగాళ్లు సిట్సిపాస్‌ను భవిష్యత్ నంబర్‌వన్‌గా కీర్తిస్తున్నారు. "టెన్నిస్‌లో అత్యుత్తమ ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఈ కుర్రాడికి ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటమే కాదు.. మంచి నైపుణ్యం కూడా సిట్సిపాస్ సొంతం" అని భూపతి చెప్పాడు. కెరీర్‌లో తొలిసారి రోజర్ ఫెదరర్‌ను ఓడించిన సిట్సిపాస్.. సెమీస్‌లో నాదల్‌ను ఎదుర్కొనే అవకాశముంది. మరి ఈ గ్రీకు వీరుడు ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో..!

కోలిన్స్ సంచలనం



కోలిన్స్

మహిళల సింగిల్స్‌లో చెక్ అమ్మాయి క్విటోవా క్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించింది. నాలుగో రౌండ్లో ఆమె 6-2, 6-1తో అనిసిమోవా (అమెరికా)ను చిత్తుగా ఓడించింది. రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ) మాత్రం అనూహ్య ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న డానియెల్ కోలిన్స్ (అమెరికా) ఆమెకు షాకిచ్చింది. ఏకపక్షంగా సాగిన పోరులో కోలిన్స్ 6-0, 6-2తో మాజీ ఛాంపియన్ కెర్బర్‌ను చిత్తుగా ఓడించింది. ఐదో సీడ్ స్టీఫెన్స్ (అమెరికా) కథ కూడా ముగిసింది. నాలుగో రౌండ్లో ఆమె 7-6 (7-3), 3-6, 3-6తో పవ్లిచెంకోవా (రష్యా) చేతిలో ఓడిపోయింది. మాజీ ఛాంపియన్ మరియా షరపోవా (రష్యా) 6-4, 1-6, 4-6తో ఆస్ట్రేలియాకు చెందిన ఆష్లే బార్తీ చేతిలో కంగుతింది.

అప్పుడు విండీస్.. ఇప్పుడు టీమ్ ఇండియా

డీన్ జోన్స్

ఆస్ట్రేలియాలో టీమ్‌ఇండియాకు అత్యంత గొప్ప పర్యటన ఇదే. పెర్త్ టెస్టులో పేలవమైన ఆటతీరు తప్పితే మొత్తంగా టీమ్‌ఇండియా అదరగొట్టింది. విదేశీ గడ్డపై యువ ఆటగాళ్లు సత్తాచాటారు. తొలి అవకాశంలోనే చాహల్ అద్భుతంగా రాణించాడు. కుల్‌దీప్‌యాదవ్ ఆకట్టుకున్నాడు. టెస్టుల్లో మెరిసిన షమి.. వన్డే సిరీస్‌నూ గొప్పగా ముగించాడు. రోహిత్‌శర్మ వన్డేల్లోనూ సత్తాచాటాడు. పర్యటన ఆసాంతం విరాట్ కోహ్లి అద్భుతంగా సారథ్యం వహించాడు. ఇప్పుడు ధోనినే ప్రధాన 'సమస్య'. జట్టులో ధోని మళ్లీ యథాస్థానానికి చేరుకున్నాడు. ఈనేపథ్యంలో రిషబ్ పంత్‌ను కేవలం

బ్యాట్స్‌మన్‌గానే జట్టులోకి ఎంపిక చేస్తారా? అన్నది ప్రశ్న. ప్రపంచ కప్‌కు ఇదే అత్యుత్తమ జట్టు. 80ల్లో, 90ల ఆరంభంలో వెస్టిండీస్‌కు ఇప్పటి టీమ్ ఇండియా ఏమాత్రం తీసిపోదు. ఎవరి గడ్డ మీదనైనా గెలువగలరన్న పేరును టీమ్‌ఇండియా నిలబెట్టుకోవాలి. అస్సలు కాడి వదలొద్దు. అప్పట్లో విండీస్ అనగానే ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టేది. ఇప్పుడు టీమ్‌ఇండియాకు అలాంటి పేరే వచ్చింది. ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియాకు గొప్ప నైతిక స్థైర్యమిది. తుదిజట్టులో ఎవరు కావాలంటే వారిని ఎంపిక చేసుకునే వెసులుబాటు టీమ్‌ఇండియాకు ఉంది. ఒక్కో స్థానానికి 15 మంది పోటీపడుతున్నారు! ఎన్నో ప్రత్యామ్నాయాలు! కోహ్లి పూర్తి చేయకపోతే రోహిత్. అతడు చేయలేకపోతే ధోని ముగిస్తాడు. ఈ పర్యటనలో గతం కంటే ఎక్కువ మంది ఆసీస్ అభిమానుల్ని కోహ్లి సంపాదించుకున్నాడు.

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లవ్వాట



మోన్‌ఫిల్స్, స్వితొలినా

సంచలనాలతో సాగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో లవ్వాటలు వేడెక్కిస్తున్నాయి. ఉక్రెయిన్ భామ ఎలినా స్వితొలినా, ఫ్రాన్స్ స్టార్ మోన్‌ఫిల్స్ ఇటీవలే ఉమ్మడిగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచి తమ మధ్య ప్రేమ బంధాన్ని ప్రపంచానికి చాటారు. తన మ్యాచ్‌లకు మోన్‌ఫిల్స్ వస్తుండటంపై ప్రశ్నలు ఎదురవుతుండటంతో.. అతడితో ప్రేమలో ఉన్నట్లు గత వారమే స్వితొలినా వెల్లడించింది. "నాకు మద్దతు ఇవ్వడానికే మోన్‌ఫిల్స్ నా మ్యాచ్‌లకు వస్తున్నాడు. నేను అతని మ్యాచ్‌లకు వెళుతున్నా" అని ఆమె చెప్పింది. స్వితొలినా-మోన్‌ఫిల్స్ మాత్రమే కాదు వావ్రింకా-డొనా వికిచ్, డొమినిక్ థీమ్-మ్లదెనోవిచ్ కూడా ఉమ్మడి ఖాతాలు తెరిస్తే చూడాలని ఉంది అని ఆస్ట్రేలియా యువ క్రీడాకారిణి డారియా గవ్‌రిలోవా అంది. మరోవైపు తన ప్రేయసి గురించి మాట్లాడేందుకు ఇష్టపడని రఫెల్ నాదల్ కూడా తన మనసు విప్పాడు. నాదల్ ప్రిక్వార్టర్స్ మ్యాచ్ చూసేందుకు అతడి ప్రేయసి జిస్కా పెరెల్లో స్టేడియానికి వచ్చింది. దీనిపై మాజీ ఆటగాడు జిమ్ కొరియర్ చాలా కాలం తర్వాత పెరెల్లో వచ్చినట్టుంది అని అడగ్గా.. "2005లో వైల్డ్‌కార్డు రూపంలో నా హృదయంలో ప్రవేశించింది. పద్నాలుగేళ్లు నాతో కలిసి ఉన్న తర్వాత తను తిరిగి ఇక్కడికి రావడానికి వైల్డ్‌కార్డు అవసరం లేదు. ఆమె ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావొచ్చు" అని బదులిచ్చాడు నాదల్. తన వల్ల రఫెల్ దృష్టి ఆట మీద నుంచి మరలకూడదనే జిస్కా అతనాడే టోర్నీలకు దూరంగా ఉంటుంది. అయితే ప్రస్తుత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నాదల్ ఆడే ప్రతి మ్యాచ్‌కు హాజరై అతణ్ని ప్రోత్సహిస్తోంది.



ప్రాణాపాయ స్థితిలో జాకబ్ మార్టిన్



వదోదర: భారత మాజీ క్రికెటర్, బరోడాను రంజీ విజేతగా నిలబెట్టిన మాజీ కెప్టెన్ జాకబ్ మార్టిన్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నిరుడు డిసెంబర్ 28న రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన మార్టిన్ పరిస్థితి విషమంగా ఉంది. మార్టిన్‌కు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అతని ఆసుపత్రి ఖర్చుల కోసం బీసీసీఐ రూ.5 లక్షలు, బరోడా క్రికెట్ సంఘం రూ.3 లక్షలు సాయం చేశాయి. అయితే మార్టిన్ వైద్యానికి ఇప్పటికే రూ.11 లక్షలు ఖర్చు అయినట్లు.. మరిన్ని నిధుల కోసం దాతలను అర్థిస్తున్నట్లు బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి సంజయ్ పటేల్ చెప్పాడు. 1999-2001 మధ్య కాలంలో భారత్ తరఫున 10 వన్డేలు ఆడిన జాకబ్.. దేశవాళీ పోటీల్లో బరోడా, రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2000-01 సీజన్లో బరోడా తొలిసారి రంజీ టైటిల్ గెలవడంలో జాకబ్‌ది కీలకపాత్ర.

ధీరజ్‌కు రజతం

పుణె: ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ క్రీడాకారుడు ధీరజ్ మెరిశాడు. అండర్-21 పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో రజతం సాధించాడు. ఆదివారం ఫైనల్లో ధీరజ్ 2-6 తేడాతో సచిన్ (హరియాణా) చేతిలో పరాజయం చెందాడు. విజయవాడలోని చెరుకూరి వోల్గా ఆర్చరీ అకాడమీలో ధీరజ్ శిక్షణ పొందుతున్నాడు. ఖేలో ఇండియా యూత్ క్రీడలు ఆదివారం ముగిశాయి. 85 స్వర్ణాలతో మహారాష్ట్ర ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది.

పంజాబ్‌ను గెలిపించిన బజ్‌రంగ్

లూధియానా: ప్రో రెజ్లింగ్ లీగ్-4లో డిఫెండింగ్ ఛాంపియన్ పంజాబ్ రాయల్స్ తొలి విజయం సాధించింది. బజ్‌రంగ్ పునియా సత్తా చాటడంతో ఆదివారం జరిగిన పోరులో 4-3తో దిల్లీ సుల్తాన్స్‌ను ఓడించింది. ఆరు బౌట్లు ముగిసే సరికి రెండు జట్లు 3-3తో సమంగా నిలిచాయి. నిర్ణయాత్మక ఏడో బౌట్లో బజ్‌రంగ్ (65 కేజీ) 9-0తో ఆండ్రీ క్వియకోవ్‌స్కీని ఓడించి పంజాబ్‌కు విజయాన్నందించాడు.

బెలూన్ పండగ భళా



అరకులోయ ఎన్టీఆర్ క్రీడామైదానంలో బెలూన్లు ఎగురుతున్న సమయంలో పర్యటకుల సందోహం

అరకులోయ, న్యూస్‌టుడే: ఆంధ్రా ఊటీ అరకులోయలో ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు నిర్వహించిన బెలూన్ ఫెస్టివల్ ఆదివారంతో ఘనంగా ముగిసింది. ఈ పండుగ అరకులోయ వాసులతోపాటు పర్యటకులను అమితంగా అలరించింది. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఆదివారం రాత్రి మిరుమిట్లు గొలిపే కాంతుల మధ్య రంగురంగుల బెలూన్లు చూపరులను అలరించాయి. ఫెస్టివల్‌లో 15 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. కాంతులీనే బెలూన్లను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి ఔత్సాహికులు తరలివచ్చారు.

కొండలు దాటిన బెలూన్

బెలూన్ ఫెస్టివల్‌లో భాగంగా ఆదివారం ఉదయం ఎగురవేసిన గాలిబుడగల్లో ఒకటి కొండలను దాటి హుకుంపేట మండల పరిధిలోకి వెళ్లిపోయింది. బెలూన్‌ను వెదికేందుకు నిర్వాహకులు హెలికాప్టర్‌ను ఉపయోగించారు. అరగంట తర్వాత బెలూన్ ఆచూకీ తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పులికాట్‌లో ఫ్లెమింగోల సందడి

- సూళ్లూరుపేటలో పక్షుల పండగ

సూళ్లూరుపేట, న్యూస్‌టుడే: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వేదికగా మూడు రోజుల పాటు జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ (పక్షుల పండగ) అట్టహాసంగా మొదలైంది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆదివారం ఈ పక్షుల పండగను ప్రారంభించారు. జిల్లాలోని పులికాట్, నేలపట్టు, భీమునివారిపాళెం ప్రాంతాలకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలన్న లక్ష్యంతో ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు. ఫ్లెమింగో ఫెస్టివల్‌ను పురస్కరించుకుని పర్యాటకుల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు స్థానికంగా స్టాళ్లను ఏర్పాటు చేశాయి. శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రం ఆధ్వర్యంలో కూడా స్టాళ్లను ఏర్పాటు చేసి రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన విషయాలను సందర్శకులకు తెలియజేస్తున్నారు. సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలనూ ఏర్పాటు చేశారు. జిల్లాలో తయారయ్యే వివిధ రకాల వస్తువులు, ఆహార ఉత్పత్తులను ఈ సందర్భంగా అందుబాటులో ఉంచారు. పక్షుల పండగకు ప్రత్యేక ఆకర్షణగా భీమునివారిపాళెం వద్ద మత్స్యశాఖ అధికారులు బోటు షికారు కూడా ఏర్పాటు చేశారు. పక్షుల పండగ ప్రారంభ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, జేసీ వెట్రిసెల్వి, మున్సిపల్ ఛైర్‌పర్సన్ నూలేటి విజయలక్ష్మి, మాజీ మంత్రి పరసా రత్నం తదితరులు పాల్గొనారు.



పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు

సిమ్‌కార్డు క్లోనింగ్‌తో మోసం

- రూ.31 లక్షలు కాజేశారని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: సిమ్ కార్డు క్లోనింగ్‌తో తన బ్యాంకు ఖాతా నుంచి రూ.31 లక్షలను గుర్తుతెలియని వ్యక్తులు కాజేశారంటూ కుశా శెట్టి అనే మహిళ బెంగళూరులోని పీణ్యా ఠాణా పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో. . సిమ్‌ను మార్చుకోవాలంటూ ఆమె చరవాణికి ఇటీవల ఒక సందేశం వచ్చింది. దీంతో స్థానికంగా ఉన్న సంబంధిత సర్వీసు ప్రొవైడర్ కార్యాలయానికి వెళ్లి సిమ్ కార్డు(3జి నుంచి 4జి)ను మార్చుకున్నారు. అనంతరం ఆమె విదేశాలకు వెళ్లిపోయారు. విదేశీ పర్యటన ముగించుకుని శనివారం ఉదయం ఆమె నగరానికి చేరుకున్నారు. తన చరవాణికి వచ్చిన సందేశాలను ఆదివారం పరిశీలించగా, బ్యాంకు ఖాతా నుంచి రూ.31 లక్షల నగదు దశలవారీగా ఇతర ఖాతాలకు బదిలీ అయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు లఖ్‌నవూ, సూరత్ ప్రాంతాల నుంచి మోసానికి పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.


22, 23 తేదీల్లో దేశవ్యాప్తంగా సముద్ర నిఘా విన్యాసాలు

ఈనాడు, విశాఖపట్నం: భారతదేశ తీరం పొడవునా గతానికి భిన్నంగా ఈనెల 22, 23 తేదీల్లో సముద్ర నిఘా(సీ విజిల్) విన్యాసాలు చేయబోతున్నట్లు తూర్పు నౌకాదళం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 26/11 ముంబయి దాడుల అనంతరం తీర నిఘాను కట్టుదిట్టం చేయడానికి వీలుగా దేశం పలు చర్యలు చేపట్టిందని, వాటన్నింటి ఫలితంగా నేడు అనేక అధునాతన వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఆపత్సమయాల్లో ఆయా వ్యవస్థల పనితీరు ఎలా ఉంటుందన్న విషయాన్ని పరీక్షించుకునే నిమిత్తం ఏటా రకరకాల నమూనా విన్యాసాలను చేస్తున్నట్లు గుర్తుచేశారు.

80శాతం ఎంపీలు కోటీశ్వరులే

- మనది ప్రజాస్వామ్యమా? ధనికస్వామ్యమా?
- పాలగుమ్మి సాయినాథ్ ఆవేదన

ఈనాడు డిజిటల్, విజయవాడ: దేశంలో సామాజిక, ఆర్థిక అసమానతలకు ప్రభుత్వ విధానాలే కారణమని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం 'కంఠంనేని రవీంద్రరావు నాలుగో స్మారకోపన్యాసం' జరిగింది. ఈ కార్యక్రమంలో 'సామాజిక అసమానతలు-మీడియా పాత్ర' అనే అంశంపై సాయినాథ్ ప్రసంగించారు. "దేశంలో 1991 తర్వాత ప్రభుత్వ విధానాల్లో వచ్చిన మార్పులతో ఆర్థిక అసమానతలు అనూహ్యంగా పెరిగాయి. అప్పటివరకు ఒక్క బిలియనీర్ లేని దేశంలో.. 2018 నాటికి 121 మంది బిలియనీర్లయ్యారు. ఈ అంశంలో ప్రపంచంలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. సంపద మొత్తం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమైంది. ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించకపోవడం, కొంతమందికి నిబంధనలు ఉల్లంఘించి ప్రత్యేక జీవోలు జారీ చేసి ప్రభుత్వం సహకరించడమే దీనికి కారణం. గ్రామాల్లోని ప్రజలు ఒక లీటరు నీటిని రూ.0.44కు కొనుగోలు చేస్తుంటే.. మంచి నీటి వ్యాపారం చేసే ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం రూ.0.04 పైసలకే ఇస్తుంది. వ్యవసాయానికంటే వ్యాపారానికే ఎక్కువ నీటిని సరఫరా చేస్తోంది. లోక్‌సభ ఎంపీల్లో 80 శాతం మంది కోటీశ్వరులు. 90 శాతం ఉన్న పేదలకు ధనికవర్గం ప్రతినిధులుగా ఉన్నారు. ఈ లెక్కన మనది ప్రజాస్వామ్యమా? ధనికస్వామ్యామా?" అని సాయినాథ్ ప్రశ్నించారు. ప్రసారమాధ్యమాలు ప్రజాసమస్యలకు దూరంగా ఉన్నాయని, రైతులు, కార్మికుల కష్టాలను ప్రస్తావించే జర్నలిస్టులే లేరని వాపోయారు. కంఠంనేని రవీంద్రరావు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బెజవాడ బార్ అధ్యక్షుడు కొండపల్లి సత్యనారాయణరావు, న్యాయవాది బండ్ల సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.



Editor: Ramoji Rao, Printed and Published by him on behalf of Ushodaya Publications; a division of Ushodaya Enterprises Private Limited and Printed at EENADU Press, Gudavalli Village & Panchayat, Vijayawada Rural Mandal, Krishna District, A.P and EENADU Press, Patamatalanka, Vijayawada AND Published at EENADU Press, Patamatalanka, Vijayawada-520 010. Phones: 2494900 (4 Lines), Fax-2470000. Regd. No. VJ/013/2018-20 RNI No. 32238/78. Air surcharge extra. Mumbai, Kolkata, Goa. Re.1-00, Portblair Rs.10-00

"వినూత్నమైన ఆలోచన నుంచి విభిన్నమైన ఆవిష్కరణ సాధ్యమవుతుంది"
– ఏపీజే అబ్దుల్ కలాం, భారత మాజీ రాష్ట్రపతి

సాధారణంగా బొకేలు దేంతో తయారు చేస్తారు..? పూలతో...
కానీ ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలతో తయారు చేస్తారు...
ఆశ్చర్యపోకండి... ఇంకా ఉంది...
మనం బొకేలు ఎవరికైనా ఇస్తే వాళ్లేం చేస్తారు... కొద్దిసేపు తమతో ఉంచుకుని తర్వాత వాటిని ఎక్కడైనా పడేస్తారు...
కానీ ఈ బొకేలోని కూరగాయలతో చక్కగా వండుకోవచ్చు. విందు చేసుకోవచ్చు...
ఎందుకంటే ఇవన్నీ సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు కాబట్టి...



ఈ బొకేలను భోంచేయొచ్చు

తిరుపతి పద్మావతిపురానికి చెందిన సాయికుమార్ నగరంలో పూలబొకేల దుకాణం నిర్వహించుకునేవారు... చిన్నగా మొదలైన వ్యాపారాన్ని తన పరిచయాలతో పెంచుకున్నారు... ఇంతలోనే తిరుపతిలో ప్లాస్టిక్ నిషేధం అమల్లోకి తెచ్చారు. దీంతో వ్యాపారం నిర్వహించుకునేందుకు సాయికుమార్‌కు అడ్డంకులు ఎదురయ్యాయి. అనుకోకుండా వచ్చిన కష్టానికి పరిష్కారం ఆలోచిస్తూ... ఇంటికి వెళుతుండగా దారిలో పూలన్నీ కుప్పలు తెప్పలుగా రోడ్డుపై పడిపోయి ఉండటం గమనించాడు. ఎంతో అపురూపంగా... శ్రమతో తయారు చేస్తున్న పూలబొకేలు ఇదే రీతిలో పడేస్తున్నారా..? వాటిని దాచుకుంటున్నారా...? దాచుకుంటే ఆ వాడిన పూలను ఎన్నిరోజులు ఇంట్లో ఉంచుకుంటారు..? అన్న ఆలోచనలు అతని కొత్త ఆవిష్కరణకు కారణమయ్యాయి.



■ సాయికుమార్ కుటుంబసభ్యులు మార్కెట్లో కాయగూరలు కొనరు. తమ పెరట్లో సేంద్రియ పద్ధతిలో పెంచుకునే కూరగాయలతోనే వారి ఆహారం తయారవుతుంది. సాయికుమార్‌కు కూడా సేంద్రియ వ్యవసాయం అంటే విపరీతమైన అభిమానం. సేంద్రియ పద్ధతిలో పెంచిన తాజా కూరగాయాలనే బొకేలుగా మార్చితే... వాటినే బహుమతిగా ఇస్తే... అందుకునేవారు వాటిని తాజాగా కూర చేసుకొని తింటే... ఆరోగ్యానికి ఆరోగ్యం... బహుమతికి అర్థం ఉంటుందని భావించాడు. మొదట ఒక బొకేను తయారు చేసి దుకాణంలో ఉంచారు. రెడ్ క్యాప్సికం, గ్రీన్ క్యాప్సికం, దోసకాయ, ఆనపకాయ, వంకాయ, బెండకాయ, క్యాబేజీ, క్యారెట్ ఇలా కూరగాయలను చూడచక్కగా వరుసలో పేర్చి... కాగితంతో తయారు చేసిన అందమైన బుట్టలో ఉంచిన ఈ బొకేను చూసిన చాలామంది నుంచి వారెవ్వా అన్నారు. మొదటి రోజు 2 బొకేలు అమ్ముడుపోయాయి. బహుమతిగా కూరగాయాల బొకే ఇచ్చిన వారు... వాటిని స్వీకరించిన వారు మురిసిపోయారు. అతి తక్కువ సమయంలోనే తిరుపతిలో చాలామంది ఈ కొత్తరకం కూరగాయల బహుమతికి ఫిదా అయ్యారు. జనవరి 1న సాయికుమార్ సుమారుగా 50 వరకు బొకేలు అమ్మారు.



■ గతంలో బొకెల కోసం పూలను ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తెప్పించేవారు. దీంతోపాటు పలమనేరు, కుప్పం, బి.కొత్తకోటతోపాటు.. విదేశాల నుంచి పుష్పాలు వచ్చేవి. వీటి ఖరీదు ఎక్కువగా ఉండేది. అయితే సాయికుమార్ విన్నూతమైన ఆలోచనతో ప్రస్తుతం అతడి విరుల ఖర్చు తగ్గింది. అయితే తాజా కూరగాయలు మాత్రం తన ఇంటి పెరట్లోవే వాడుతున్నాడు. అయితే రాన్రాను వస్తున్న ఆర్డర్లతో ప్రస్తుతం తాను పండించే కూరగాయాలు సరిపోని పరిస్థితి వచ్చింది. దీంతో సేంద్రీయ సాగుతో కూరగాయాల పంటలు పండించే వారి ద్వారా కూరగాయలు కొనుగోలు చేయాలని చూస్తున్నాడు... తన విభిన్నమైన ఆలోచనకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు... స్పందన ఆశ్చర్యానికి గురిచేస్తోందని సాయికుమార్ చెబుతున్నాడు.

– చిత్ర కథనం: **సింహాచలం,** తిరుపతి



భళా...

పుస్తకాలయ్యా!

నెత్తిన బస్తాతో చకచకా నడుచుకుంటూ వెళ్తున్న ఈ వ్యక్తి
ఏ ఎరువుల బస్తానో మోసుకెళుతున్న సన్నకారు రైతూ కాదు...
వీధుల్లో తిరిగి సరకులను అమ్ముకునే చిరు వ్యాపారీ కాదు...
ఈయనో నిరుపేద...
కానీ ఆయన లక్ష్యం అచంచలమైంది...
ఆయన ప్రయత్నం ఆదర్శప్రాయమైంది.
తనకు వచ్చేది అతి కొద్ది ఆదాయమైనా
అందులోంచే పేద పిల్లలకు పుస్తకాలిస్తారు.
తన ఒంట్లో శక్తి సన్నగిల్లుతున్నా, చేతిలో రూపాయి కాసు లేకున్నా వాటిని ఇలా మోసుకుంటూ పాఠశాల వరకు తీసుకెళ్లి పిల్లలకు అందజేస్తారు.
మన చేతిలో ఉన్న చిన్న వస్తువును కూడా ఎవరికైనా ఇవ్వాలంటే ఆలోచిస్తాం. కానీ తన కష్టార్జితంలో అత్యధిక భాగాన్ని పదిమంది పిల్లల చదువు కోసం వినియోగిస్తున్న ఆయన సేవను ఏమనాలి? ఏ విలువ కట్టాలి?
ఇదే కదా నిజమైన చదువులమ్మ పూజ....

కుటుంబ పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోయాను. ఆ బాధ నాకు మొదటి నుంచీ ఉంది. చదువుకునే పేద పిల్లలకు ఏదైనా సాయం చేయాలనిపించింది. పని చేయగలిగే శక్తి ఉన్నంత కాలం నా కష్టార్జితం రాత పుస్తకాలు ఇవ్వాలనుకున్నాను. చదువుకుంటే జీవితంలో బాగా స్థిరపడవచ్చు. సమాజానికి ఏదైనా మంచి చేయొచ్చు. పిల్లలకు పుస్తకాలు ఇస్తున్న సమయంలో ఎంత సంతోషపడతానో చెప్పలేను. ఆ పిల్లల కోసం ఎంత బరువైనా మోయాలనిపిస్తుంది. - వెంకటేశ్వర్లు

ఆయన పేరు చిమటా వెంకటేశ్వర్లు. ఊరు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు. ఆయన వయసు కూడా ఇప్పుడు ఏడు పదులు దాటుతోంది. ఒకే కుమారుడు చిన్ననాడే చనిపోయాడు. భార్య దూరంగా ఉంటోంది. శతాధిక వృద్ధురాలైన తల్లి వెంకటసుబ్బమ్మను చూసుకోవాల్సిన బాధ్యతా అతనిపై ఉంది. ఉన్న ఎకరం, కౌలుకు తీసుకున్న మరో ఎకరం పొలం పండితేనే కుటుంబ పోషణ సాధ్యమవుతుంది. ఇంతటి క్లిష్టపరిస్థితుల్లో కూడా తన ఆశయాన్ని కొనసాగిస్తున్నారు. కుటుంబ భారాన్ని మోస్తూనే చదువుకు చేయూతనిస్తున్నారాయన. తాను చదువుకోలేక పోయానన్న బాధను అధిగమించేందుకు తన వంతు సాయంగా పుస్తకాలు అందజేస్తూ వస్తున్నారు. ఇలా ఒకటి రెండు కాదు తొమ్మిదేళ్లుగా వేలాది మంది విద్యార్థులకు ఆయన ఇలా సాయం చేశారు. విద్యాసంవత్సరం మొదలయిందంటే వెంకటేశ్వర్లులో ఆత్రుత మొదలవుతుంది. పంట అమ్మి దాచిన డబ్బుతో రాత పుస్తకాలు కొని ఇంట్లో పెట్టుకుంటారు. తాను వెళ్లదలచుకున్న పాఠశాలలో విద్యార్థులు ఎంత మంది ఉన్నారో తెలుసుకుంటారు. పుస్తకాలను బస్తాలో పెట్టుకొని బయలుదేరతాడు. పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఉన్న దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆయన రాత పుస్తకాలు పంపిణీ చేశారంటే తాను చేస్తున్న పనిపై తనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. మొదట్లో పెన్సిళ్లు కూడా ఇచ్చేవారు. పెన్సిళ్ల వాడకం తగ్గిపోవడంతో రాత పుస్తకాలను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా వెంకటేశ్వర్లుది ఇదే విధి. ఎప్పుడైనా వ్యవసాయంలో ఒడిదుడుకులు ఎదురయినా లక్ష్యం మాత్రం సడలన్విలేదు. అప్పు చేసి, మరోచోట కూలి పనికి వెళ్లి మరీ పుస్తకాలిస్తున్నారాయన. మొదట్లో సైకిల్‌పై పుస్తకాల బస్తా పెట్టుకొని పాఠశాలలకు వెళ్లేవాడు. వయసు పైబడడంతో శరీరంలో శక్తి తగ్గుతుండడంతో బస్‌లో వెళ్లి, పుస్తకాల బస్తా నెత్తిన పెట్టుకొని పాఠశాలలకు వెళ్లి ఇచ్చొస్తున్నారు. దగ్గరి ఊర్లయితే కాలి నడకన వెళ్లి ఇచ్చొస్తారు. విద్యార్థులందరికీ పుస్తకాలు అందజేసిన తర్వాత ఆ వివరాలను తనవద్ద ఉన్న పుస్తకంలో రాయించుకుంటారాయన. గత తొమ్మిదేళ్లలో ఇప్పటి వరకు ఏపాఠశాలలో ఏ విద్యార్థికి ఎన్ని పుస్తకాలిచ్చిందీ ప్రతి వివరం వెంకటేశ్వర్లువద్ద భద్రంగా ఉన్నాయి.



గత 9 ఏళ్లలో 200కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో రాత పుస్తకాలు వెంకటేశ్వర్లు పంపిణీ చేశాడు. దాదాపు 10 వేలకు పైగా పుస్తకాలు ఇచ్చారాయన.

– **శింగవరపు ఉదయశంకర్,** పర్చూరు

కన్నీళ్లను గెలిచినోళ్లకు జలపాతాలో లెక్కా?

వాటర్ రాపెల్లింగ్...

నిటారుగా వందల అడుగుల ఎత్తు నుంచి జలపాతం హోరున జారుతుంటే.. ఆ నీటితో పోటీపడి అంతెత్తు నుంచి కిందికి దిగే క్రీడ. ఈ ఆట గురించి వింటూనే నరాల్లో భయం పుట్టిందా? నీటిలో పట్టుతప్పితే.. కొండరాళ్లు జారితే.. మనగతేంటి? నిజమే చాలా కష్టమైన క్రీడే. ప్రాణాలకు తెగించి ఆడాల్సిన ఆటే. మరి ఇలాంటి ప్రమాదకర క్రీడలో పతకాలు సాధిస్తున్నది ఇద్దరు అమ్మాయిలంటే...? ఎవరు వారు? ఎక్కడుంటారు? ఈ క్రీడనే ఎందుకు ఎంచుకున్నారు? అనేక ప్రశ్నలు మెదడును తొలుస్తున్నాయా? చదివేయండి మరి...!



వీరి పట్టుదల చూసి పర్వతాలే తలవంచుతున్నాయి. జలపాతాలే జేజేలు పలుకుతున్నాయి. జీవితంలో కష్టాలను అధిరోహించి, కన్నీళ్లను దాటేసిన ఈ స్నేహితులిద్దరిదీ తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీం జిల్లా. ఆదివాసీ తెగల్లోనే బాగా వెనుకబడిన కొలాం అనే గిరిజన తెగకు చెందిన ఈ ఇద్దరమ్మాయిల పేర్లు... మడావి కన్నీబాయి, మడావి కల్పన. కెరమెరి మండలం భీమన్‌గొంది గ్రామం. కన్నీబాయికి చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. పేదరికమే బాధ పడేంత పేదరికంలో కుటుంబం చిక్కుకుపోయింది. బంధువులు కన్నీబాయిని ఆసిఫాబాద్ ఐటీడీఏ పాఠశాలలో చేర్పించారు. పదో తరగతి వరకు చదువుకుంది. ఆ తరువాత కెరమెరి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం దూర విద్యలో డిగ్రీ చదువుతూ... సమగ్ర అభివృద్ధి పథకం(సీసీడీపీ)లో సూపర్‌వైజర్‌గా దినసరి ఉద్యోగం చేస్తుంది. కల్పనదీ నిరుపేద కుటుంబం. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాణాలు విడిచారు. కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే దుఃఖం. బంధువులు రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్పించారు. అక్కడ పదోతరగతి, ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పూర్తిచేసింది. ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చని అడవులు... మధ్యలో గూడేలు. తమ గూడేల అందం చూడాలని ఇద్దరికీ ఎంతో ఆశ. సెలవుల్లో ఊరికి వచ్చినప్పుడు సమీపంలోని కొండలు ఎక్కేవారు. కోనలు దాటేవారు. ఈ ఆసక్తే కన్నీబాయి, కల్పనలను సాహస క్రీడల వైపు మళ్లించింది.

ప్రతిభకు నైపుణ్యం తోడై.. సాహస క్రీడల శిక్షకుడు సంతోష్ ఆధ్వర్యంలో పర్వతారోపణపై జిల్లాలో ఇస్తున్న శిక్షణ గురించి తెలుసుకున్నారు. అక్కడ ప్రవేశం పొందారు. ప్రత్యేక శిక్షణను తీసుకున్నారు. ఆయన నేర్పించిన మెలకువలను ఆవాహన చేసుకున్నారు. పాకుతూ కొండలు ఎక్కడం(జూమరింగ్), ఉవ్వెత్తున కిందకి దూకుతున్న జలధారాల్లో తాడు సాయంతో పై నుంచి కిందకు దిగడం(వాటర్ రాపెల్లింగ్), బెలూన్‌తో కింద నుంచి ఎత్తుకు ఎగరడం(ప్యారాసెల్), కళ్లకు గంతలు కట్టుకొని కొండలు ఎక్కడం వంటి సాహస క్రీడల్లో నైపుణ్యం సాధించారు.


ప్రపంచస్థాయిలో జయకేతనం విశాఖపట్నం జిల్లా 'కటిక' జలపాతంవద్ద జరిగిన ప్రపంచ రాపెల్లింగ్ పోటీల్లో ప్రథమ, తృతీయ స్థానాల్లో నిలిచారు. ఈ పోటీలకు పలుదేశాల నుంచి 180 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అందులో మహిళా విభాగంలో 12 రకాల పోటీల్లో కన్నీబాయి దీటైన ప్రతిభను కనబర్చింది. 2.47 నిమిషాల్లో 400 అడుగులపై నుంచి నిటారుగా జాలువారె నీటి దాటుకుంటూ లక్ష్యాన్ని చేరింది. మొదటిస్థానాన్ని కైవసం చేసుకొంది. ఇదే జలపాతాన్ని కల్పన 3 నిమిషాల్లో దిగి మూడో స్థానంలో నిలిచింది. జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను గట్టెక్కిన వారికి పర్వతాలు ఓ లెక్క. కన్నీటి సంద్రాలే ఈదిన వారికి జలపాతాలు ఏ పాటి అని చాటిచెప్పారు ఈ అడవితల్లి ముద్దుబిడ్డలు. కొలాం తెగ సిగలో మెరిసిన నెలవంకలు.

– **మహ్మద్ రహీమొద్దీన్,** ఉట్నూరు

- 2015లో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ప్యారాసెల్ పోటీల్లో ప్రతిభ చాటి అప్పటి కలెక్టర్ జగన్మోహన్ నుంచి ప్రత్యేక బహుమతి అందుకున్నారు.
- 2016లో నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన రాపెల్లింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో కన్నీబాయి మొదటి, కల్పన రెండవ స్థానాల్లో నిలిచారు.
- 2018లో ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ గాయత్రి జలపాతం వద్ద నున్న 220 మీటర్ల ఎత్తుగల కొండలు ఎక్కిదిగే పోటీల్లో మొదటి, రెండో బహుమతులను సాధించారు.



పడవ పథం... ప్రకృతి హితం



ఎక్కడ నెగ్గాలో కాదు... ఎక్కడ తగ్గాలో తెలియాలి....
ప్లాస్టిక్ విషయంలోనూ అంతే... దాన్ని ఎంత వరకు వినియోగించాలో తెలిసుండాలి..
లేదంటే ఆ సన్నటి పొరే పెనుముప్పు అవుతుంది. విలయానికి కారణమవుతుంది.

మరి ప్లాస్టిక్ మనకు హానికరం కాకుండా ఉండాలంటే దాన్ని కొత్తగా ఉత్పత్తి చేయకుండా ఉండాలి. దీనికి రీసైక్లింగ్ ఒక్కటే మార్గం. ప్లాస్టిక్‌ను పునర్వినియోగించడం ఎలాగో తెలుసుకోవడం ప్రతి మనిషీ బాధ్యత...

ఇదే విషయాన్ని చెబుతుందా పడవ...



మీరు విన్నది నిజమే... పడవే...

వివిధ దేశాల్లో ఉత్పత్తయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర జలాల్లోకి డంప్ చేస్తుండడం ఆఫ్రికా దేశాల పాలిట పెనుముప్పులా మారుతోంది. ఏటా ప్రపంచంలోని సముద్ర జలాల్లోకి 12 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వచ్చి చేరుతుంటే ఆఫ్రికా తీరంలోకి చేరుతున్న మొత్తం చాలా ఎక్కువే. దాని పునర్వినియోగంతో పరిస్థితులను కొంచెమైనా అదుపులోకి తీసుకురావచ్చు... సరిగ్గా ఇదే సందేశంతో ఆఫ్రికా జలాల్లోకి అడుగు పెట్టబోతోంది ఆ భారీ పడవ. మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారవడం దీని ప్రత్యేకత. కెన్యాతీరంలోకి కొట్టుకొచ్చిన సీసాలు, మూతలు, చివరకు వాహనాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి దీన్ని రూపొందించారు. ఆ ఖండంలో ఉన్న తీరంలోని దేశాలన్నిటినీ చుట్టివస్తుందిది. దీన్ని సృష్టించిన ఫ్లిప్‌ఫ్లాపీ స్వచ్ఛంద సంస్థతో పాటు ఐరాస బృందం కూడా ఇందులో ఉండి ప్లాస్టిక్ గురించి ప్రజలకు అవగాహన కలిగిస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో రూపొందించిన ఈ నావ ప్రపంచంలోనే ఈతరహాలో తయారైన మొట్టమొదటిది.

ఈనాడు సినిమా

మహా నాయకుడి రథయాత్ర


బాలకృష్ణ

ఎన్టీఆర్ బయోపిక్‌లోని తొలి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' ఈ సంక్రాంతికి విడుదలైంది. రెండో భాగం 'మహా నాయకుడు' వచ్చే నెల ప్రథమార్ధంలో వస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, కల్యాణ్ రామ్, వేలాది మంది జూనియర్ ఆర్టిస్టుల మధ్య రథయాత్రకు సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్, రానా, సుమంత్ అక్కినేని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈనెల 22తో చిత్రీకరణ పూర్తవుతుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు సమాంతరంగా జరుగుతున్నాయి. సంగీతం: కీరవాణి

పరుగులు పెట్టిస్తున్న ప్రభాస్


ప్రభాస్

ప్రభాస్ నుంచి 2018లో ఒక్క సినిమా రాలేదు. అలాగని ప్రభాస్ ఖాళీగా లేడు. వరుసగా రెండు సినిమాలు ఒప్పుకున్నాడు. అందులో ఒకటి 'సాహో'. దీనికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. రాధాకృష్ణ దర్శకుడిగా మరో చిత్రం సెట్స్‌పై ఉంది. ఒకేసారి సమాంతరంగా రెండు సినిమా షూటింగుల్లో పాల్గొనడం ప్రభాస్ కెరీర్‌లో ఇదే తొలిసారి. నెలలో 'సాహో'కి కొన్ని రోజులు కేటాయిస్తే, రాధాకృష్ణ సినిమాకి మరికొన్ని రోజులు ఇస్తున్నాడు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన షూటింగ్‌లో పాల్గొంటున్నాడు ప్రభాస్. ఇదో ప్రేమకథ. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే యూరప్‌లో కీలక ఘట్టాలు తెరకెక్కిస్తారు. 'సాహో' ఆగస్టు 15న విడుదలవుతుంది. రెండో చిత్రాన్నీ ఈ ఏడాదే విడుదల చేయాలన్నది ప్రభాస్ ఆలోచన. లేదంటే 2020 సంక్రాంతికి రావొచ్చు.

స్టార్లు అంతరించిపోరు


అజయ్ దేవగణ్

బాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న సీనియర్ కథానాయకుల్లో అజయ్ దేవగణ్ ఒకరు. ఆయన పరిశ్రమకొచ్చి 28 ఏళ్లవుతోంది. ఆయన సమకాలీకులైన చాలా మంది హీరోలు ఎప్పుడో తెరమరుగయ్యారు. కానీ అజయ్ మాత్రం ఇప్పటికీ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో స్టార్ కథానాయకులు చిత్రాలు తీవ్రంగా నిరాశ పరుస్తున్నాయి. మరో వైపు కథాబలమున్న చిన్న చిత్రాలు సత్తా చాటుతున్నాయి. దీంతో బాలీవుడ్‌లో స్టార్ల పని అయిపోయిందని, ఇక స్టార్‌డమ్ అనే మాట వినిపించదన్న వ్యాఖ్యలు వెలువడుతున్నాయి. అయితే అజయ్ వాటికి భిన్నంగా స్పందించారు. "స్టార్ సిస్టమ్ అనేది అంతరించిపోతుందని నేను అనుకోవడం లేదు. అయితే ఇప్పటి ప్రేక్షకులు సినిమాలను ఎంచుకోవడంలో చాలా నిక్కచ్చిగా ఉన్నారు. సినిమా బాగుందంటేనే వెళ్తున్నారు. దీని వల్ల మేం సినిమాల పట్ల జాగ్రత్త వహించాల్సి వస్తోంది. గతంలో మాకు నచ్చిన ప్రతి సినిమా చేసేవాళ్లం. అదృష్టవశాత్తు అవి ప్రేక్షకులకూ నచ్చాయి. కానీ ఈరోజుల్లో అలా జరగడం లేదు. మా తర్వాతి తరం నటులు సినిమా ఎంపికలో జాగ్రత్తగా ఉండి తీరాలి" అన్నారు అజయ్. 90వ దశకానికి చెందిన కాజోల్, టబు లాంటి నటీమణులు ఇప్పటి తరాన్నీ ఆకట్టుకుంటున్నారనీ, వారి ప్రతిభే అందుకు కారణమన్నారాయన. ప్రతిభావంతులైన నటులు ఎప్పటికీ కనుమరుగు కారని, కాలాను గుణంగా ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు. తన సుదీర్ఘ నట ప్రస్థానం గురించి చెబుతూ "పరిశ్రమలో నేను ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కోలేదు. అయితే పని విషయంలో బాగా కష్టపడ్డాన"న్నారు.

పాలకొల్లులో దాసరి విగ్రహం



ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. అక్కడ దాసరి విగ్రహం ఒకటి రూపుదిద్దుకుంటోంది. ఈనెల 26న దాసరి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో దాన్ని ఆవిష్కరిస్తారు. ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబుతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, దాసరి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరి ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు.

ఆ విమర్శకురాలు చెప్పిందే వింటా!


కీర్తి సురేష్

చిత్రసీమలో పొగడ్తలు, విమర్శలు మామూలే. ఒకరు పొగిడారని మనవాళ్లు అనుకోకూడదు, తిట్టారని వాళ్లను పక్కన పెట్టకూడదు అంటోంది కీర్తి సురేష్. 'మహానటి'తో కీర్తి ప్రతిష్ఠ పెరిగింది. తెలుగులో అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం తన కెరీర్‌ని పరుగులు పెట్టిస్తోంది. మీ సినీ జీవితంలో అందుకున్న ఉత్తమ ప్రశంస, విమర్శ ఏది? అని అడిగితే... "చాలా ఉన్నాయి. అయితే వీటిని నేనెప్పుడూ సీరియస్‌గా పట్టించుకోను. ఎక్కడివి అక్కడే వదిలేయాలి. నాలోనూ ఓ విమర్శకురాలు ఉంటుంది కదా? తనేం చెబితే అది వింటా. ఓ నటిగా నేనేం చేయాలో నాకు తెలుసు. నటిగా నా నుంచి ఏం రాబట్టుకోవాలో దర్శకుడికి తెలుసు. మా ఇద్దరి మధ్య సమన్వయం ఉంటే పాత్ర పండుతుంది. 'మహానటి'తో నాకు మంచి పేరొచ్చింది. నా జీవితంలో గుర్తుండిపోయే సినిమా అది. అయితే ఆ ఒక్క పాత్రే కొలమానం కాకూడదు. అలాంటి కథలు మరిన్ని చేయాలని ఉంద"ని చెప్పింది కీర్తి.

ప్రకృతి ప్రేమ

అనురాగ్ కొణిదెన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'మళ్లీ మళ్లీ చూశా'. శ్వేత అవస్థి, కైరవి తక్కర్ కథా నాయికలు. సాయిదేవ రామన్ దర్శకుడు. కొణిదెన కోటేశ్వరరావు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ "ఓ అందమైన కలని కథగా మార్చుకుని ప్రకృతి సృష్టించిన ఓ ప్రేమ కావ్యమిది. ప్రేమకు ప్రకృతి తోడైతే ఎలా ఉంటుందో తెరపై చూపిస్తున్నాం. మంగళవారం ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు చేతుల మీదుగా ప్రచార చిత్రాన్ని ఆవిష్కరిస్తామ"న్నారు.


శ్వేత అవస్థి, అనురాగ్ కొణిదెన


సిద్ధి ఇద్నాని, సుమంత్ అశ్విన్

చిత్రమైన వినోదం

సుమంత్ అశ్విన్, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రేమ కథా చిత్రమ్ 2'. మాళవిక నాయర్ కీలక పాత్రధారి. హరికిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మాత. వచ్చే నెల 22న విడుదల చేస్తారు. నిర్మాత మాట్లాడుతూ "వినోదం, భయం, ప్రేమ మేళవించిన విచిత్రమైన కథ ఇది. విద్యుల్లేఖ, ప్రభాస్ శీను మధ్య వచ్చే సన్నివేశాలు వినోదం పంచుతాయి. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. హారర్ కామెడీలో కొత్త ట్రెండ్ సృష్టించే చిత్రమవుతుంద"న్నారు. సంగీతం: జెబి

మణికర్ణిక మెరుపులు



బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ముంబయిలో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ర్యాంప్‌పై నడిచి సందడి చేసింది. కంగన నటించిన 'మణికర్ణిక' చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి పాత్రలో వీరత్వాన్ని ప్రదర్శించనుంది.

దోషం ఎవరికి?


సన

కిషోర్, సన జంటగా నటించిన చిత్రం 'దోషం'. నాకా.. దేవుడికా? అనేది ఉపశీర్షిక. రఘు గోపసాని స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. దర్శక నిర్మాత మాట్లాడుతూ "దోషాలు... వాటి పేరుతో మనుషుల్లో కనిపించే నమ్మకాల నేపథ్యంలో సాగే చిత్రమిది. నెల్లూరులోని రామాపురంకి చెందిన వ్యక్తులు ఇందులో నటించారు. సమాజంలో చైతన్యం తీసుకొచ్చే చిత్రమవుతుంది. ప్రతినాయకుడిగా ప్రవీణ్ పున్నూరు చాలా బాగా నటించాడు. ఫిబ్రవరి నెలాఖరున చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం" అన్నారు. రాజేష్, వసీమ్, అనిల్, వెన్నెల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: గౌతమ్ రవిరామ్.

కోల్‌కతా చిత్రోత్సవాల్లో 'అప్పు'

మాస్టర్ సాయి శ్రీవంత్ ప్రధాన పాత్ర పోషించిన బాలల చిత్రం 'అప్పు'. ఈ చిత్రాన్ని కోల్‌కతాలో జరుగుతున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ప్రదర్శించబోతున్నారు. "35 దేశాల నుంచి వచ్చిన 200 చిత్రాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శనకు నోచుకున్నాయి. వాటిలో 'అప్పు'కీ స్థానం దక్కినందుకు సంతోషంగా ఉంద"న్నారు చిత్ర దర్శకుడు కె.మోహన్.

బాక్సింగ్ తుఫాన్


ఫరాన్ అక్తర్

'భాగ్ మిల్కా భాగ్'... స్పోర్ట్స్ బయోపిక్‌ల్లో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమా. చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకొంది. మిల్కాసింగ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఫరాన్ అక్తర్.. మిల్కాగా నటించాడు. రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ ఇద్దరి కలయికలో క్రీడా నేపథ్యంలో సాగే మరో చిత్రం తెరకెక్కబోతుంది. బాక్సింగ్ కథాంశంతో సాగే ఈ చిత్రానికి తుఫాన్ అనే పేరుని ఖరారు చేశారు. "ఇది క్రీడా చిత్రం. బయోపిక్ కానీ, నిజ జీవిత కథ కానీ కాదు. ఓ కల్పిత కథ" అని చెప్పారు ఫరాన్. ఆయన ప్రస్తుతం 'ది స్కై ఈజ్ పింక్'లో ప్రియాంక చోప్రాకు భర్తగా నటిస్తున్నారు.

చరిత్ర ప్రేమికుణ్ని


ఆమీర్ ఖాన్

బాలీవుడ్‌లో అగ్రకథానాయకుల్లో ఆమీర్ ఖాన్ పంథానే వేరు. కథల ఎంపికలో ఆయన అభిరుచి ప్రత్యేకం. ప్రయోగాత్మక చిత్రాలను ఎంచుకొని అద్భుత విజయాలు సాధించిన ఘనత ఆయనది. కథలను ఎంచుకోవడంలో ఆయనకు అంత గురి ఎలా సాధ్యమైందని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. దానికి ఆమీర్ స్పందిస్తూ "సృజనాత్మక రంగంలో ఉన్న వ్యక్తిగా నేను నా మనసుకు నచ్చిన కథలనే ఎంచుకున్నాను. కొన్ని చిత్రాలు మార్కెట్ పరంగా రిస్క్ అన్నారు. అయితే వాటిని ప్రేక్షకులు ఆదరించారు. అది నాకు ఎంతో శక్తిని, నమ్మకాన్ని ఇచ్చింద"న్నారు ఆమీర్. సినిమాపై ఎంతో మక్కువ ఉన్న ఆమీర్ ఇటీవల ప్రారంభమైన 'నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమా'పై సంతోషం వ్యక్తం చేశారు. "నేను సినిమా విద్యార్థిని. చరిత్ర ప్రేమికుణ్ని. ఈ మ్యూజియం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. దాన్ని సందర్శించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. 'చిత్ర పరిశ్రమను ఎవరు ప్రారంభించారు, మూకీ, టాకీ సినిమాలు ఎవరెవరు తీశారు' ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. సినిమా వ్యక్తుల మీద ఎలాంటి పుస్తకం కనపడినా కొనేస్తాను. అది చదవడం బాగా ఇష్టమ"న్నారు ఆమీర్.

వసుంధర

ఈ టీలతో ఒత్తిడి దూరం!

టీ తాగకపోతే ఏ పనీ చేయలేరు కొందరు. అలాగని మితిమీరి తాగడం మంచిది కాదు. అలా సాధారణ టీలకు తాగే బదులు హెర్బల్ టీలను ఎంచుకుంటే ఆరోగ్యానికి మేలంటున్నారు నిపుణులు.



తులసి, నిమ్మగడ్డి, పుదీనా... ఇలా చెప్పాలంటే బోలెడన్ని ఆకులు... చామంతి, బంతి, మల్లె, మందార, గులాబీ వంటి పూలు.. మనకి విరివిగా అందుబాటులో ఉంటాయి. వీటిని ఆహారంలో వాడటంతో పాటు అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వినియోగిస్తాం. అయితే వీటితో టీలను కూడా తయారు చేసుకోవచ్చు. విదేశాల్లో ఇప్పటికే ఇవి ప్రాచుర్యంలో ఉన్నాయి. మన దగ్గరా ఇప్పుడిప్పుడే ఆదరణ పొందుతున్నాయి. ఈ టీల తయారీ కోసం నాణ్యమైన పూలను, ఆకులను మొదటి దశలోనే సేకరిస్తారు. వాటిని ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెడతారు. ఇలా సిద్ధం చేసిన పూలు/ఆకులను వేణ్ణీళ్లలో వేసి కాస్త తేనె, యాలకులపొడి లేదా అల్లం కలిపి తాగితే చాలు. వీటిలో లభించే యాంటీఆక్సిడెంట్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి. ట్రైగ్లిజరాయిడ్ల సంఖ్యను తగ్గిస్తాయి. చక్కటి నిద్రకు సాయపడతాయి. నెలసరి నొప్పులకు ఉపశమనం కలిగిస్తాయి. పరగడుపున వేడివేడిగా ఈ హెర్బల్ టీలను తాగితే వీటిల్లో ఉండే విటమిన్ సి జీర్ణప్రక్రియని మెరుగుపరుస్తుంది. పని ఎక్కువగా ఉన్నప్పుడు తాగితే ఒత్తిడి అదుపులోకి వస్తుంది.

పెన్సిళ్లు, పెన్నులు తెచ్చేస్తాడు!



? మా బాబు వయసు ఎనిమిదేళ్లు. ఈ మధ్య స్కూలు నుంచి తోటిపిల్లల పెన్సిళ్లు, పెన్నులు తెచ్చేస్తున్నాడు. అలాగే తన వస్తువులు కూడా పోగొట్టుకుంటున్నాడు. తీసుకు వచ్చిన వాటిని తిరిగి ఇచ్చేయమంటే ఇవ్వడు. తన వస్తువులు ఎవరు తీసుకున్నారో కూడా చెప్పడు. ఇదేమైనా మానసిక సమస్యా... దీన్ని ఎలా మాన్పించాలి?

– ఓ సోదరి

✔ భయం, మానసిక పరిణతి సరిగా లేకపోవడం వల్ల ఇలా చేస్తుండొచ్చు. ఎనిమిదేళ్ల పిల్లాడు తన వస్తువులు పోగొట్టుకుంటున్నాడు, మిగతా పిల్లల వస్తువులు తెస్తున్నాడంటే... అతడి తెలివితేటలు ఎలా ఉన్నాయో పరిశీలించాలి. బిలో యావరేజ్ ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలకు తాము ఎవరి దగ్గర ఏం తీసుకుంటున్నామో, ఇతరులకు ఏం ఇచ్చామో గుర్తుండదు. వీరిలో తొందరపాటు కూడా ఎక్కువే. తమకు నచ్చిన వస్తువును వెంటనే తీసేసుకుంటారు. ఇతరుల వస్తువులు తీసుకుంటే ఏమవుతుందో/వారు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించరు. అసలు ఎవరి వస్తువు ఏదో కూడా వీళ్లకి తెలియదు. కారణం మానసిక పరిణతి సరిగ్గా లేకపోవడమే. మీ అబ్బాయిలో ఇదే సమస్య ఉంటే గనుక మీరెన్నిసార్లు చెప్పినా తాను తెచ్చిన వస్తువుని తిరిగి ఇవ్వడు. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి తాను తెచ్చాడో గుర్తుండదు. ఇక, మానసిక పరిపక్వత తక్కువగా ఉండే పిల్లల వస్తువులను తోటి చిన్నారులు తీసుకుంటారు. వారివి మీ వాడికి ఇస్తుంటారు. అక్కడ తిరిగి తీసుకోవడానికి, ఇవ్వడానికి మీ అబ్బాయి మొహమాటపడుతూ ఉండొచ్చు. దీన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అంటారు. ఈ సమస్యతో బాధపడే చిన్నారులు ఏ పనీ ఆలోచించి చేయరు. తమ వస్తువులను కూడా జాగ్రత్త చేసుకోలేరు. మరో రకం పిల్లలు వాళ్ల దగ్గర లేని, ఇతరుల దగ్గర ఆకర్షణీయంగా కనిపించేవాటిని తెచ్చేసుకుంటారు.



డియర్ వసుంధర

డా. మండాది గౌరీదేవి
పిల్లల మానసిక నిపుణురాలు

ఈ లక్షణాన్ని తగ్గించాలంటే...

ప్రైవాటీలో మీ అబ్బాయిలో ఏ లక్షణం కనిపించినా వెంటనే తగ్గించే ప్రయత్నం చేయండి. నీ వస్తువులు తీసుకెళ్తే నువ్వెలా బాధపడతావో, వాళ్లూ అంతే అనే విషయం అర్థమయ్యేలా చెప్పండి. అలా చేస్తే నీతో ఎవరూ స్నేహం చేయరు. కాబట్టి నువ్విలాంటి పనులు చేయకూడదు' అంటూ వివరించాలి. తను ఏ వస్తువులను ఇష్టపడి తీసుకువస్తున్నాడో అలాంటివాటినే అతడి ప్రవర్తన బాగుంటే... మీరే కొనిపెడతామని చెప్పండి. అలాగే మీ బాబుతో 'నీ వస్తువులను పోగొట్టుకోకుండా తిరిగి తీసుకు రావడమూ ముఖ్యమే అని చెప్పండి. అలా చేస్తే వారాంతంలో స్టార్‌లు ఇవ్వాలి. ఎన్ని స్టార్లు వస్తే తన ప్రవర్తన అంత బాగా ఉన్నట్లు. అప్పుడు చిన్న చిన్న కానుకలివ్వండి. ప్రశంసలూ అందించండి. ఇలా వారం, ఆపై నెలకు మార్చాలి. తనకు నచ్చిన ప్రదేశాలకు తీసుకువెళ్లడం, నచ్చిన వ్యక్తులతో మాట్లాడించడం లాంటివి చేయడం వల్ల అతడి ప్రవర్తనలో మార్పు వస్తుంది. 'దీన్నే బిహేవియర్ మాడిఫికేషన్ అంటాం.

- మీ సందేహాలను vasukid@eenadu.net కు పంపించగలరు.

● గీతికకి పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు. హాయిగా గడిచిపోతోంది ఆమె జీవితం. అకస్మాత్తుగా ఓ రోజు ఆమె నగ్న చిత్రాలు పోర్న్ సైట్‌లో కనిపించాయన్న విషయం తెలిసి షాక్‌కి గురైంది. కుంగిపోయి ఆత్మహత్యాయత్నం చేసింది. అదృష్టవశాత్తు కుటుంబ సభ్యుల అప్రమత్తతో బయటపడింది. కానీ ఆమెకెవరూ శత్రువులు లేరు. మరి ఈ పని ఎవరు చేసుంటారు?

- ఏం జరిగింది: **గీతిక చాలా కాలం తరువాత తన చిన్ననాటి స్నేహితుల్ని సోషల్ మీడియాలో కలుసుకుంది. అంతా కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఒకరినొకరు మళ్లీ కొత్తగా పరిచయం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన జీవితంలోని మధుర క్షణాల తాలూకు ఫొటోలు, వీడియోలను వారికి షేర్ చేసింది. అంతే..! వాటిల్లోని ఆమె ఫొటోను మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో అప్‌చేశాడో దుండగుడు.**

● నిత్య పేరు, ఫొటోతో ఉన్న ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఆమె స్నేహితులందరికీ ఫ్రెండ్ రిక్వెస్టులు అందాయి. ఆమే కదా అని యాక్సెప్ట్ చేశారు వారంతా. అది మొదలు ఆ ఖాతా నుంచి వారందరికీ మార్ఫింగ్ చేసిన నిత్య ఫొటోలు వస్తున్నాయి. అసభ్యకరమైన చేస్తున్నారెవరో. కానీ అది నిత్య కాదు. మరెవరు ఆమె పరువు తీయాలనుకున్నారు?

- ఏం జరిగింది: **ఎదురింట్లో ఉండే వంశీ నిత్యను ఇష్టపడ్డాడు. అతని ప్రేమను ఆమె తిరస్కరించింది. దాంతో అతడు నిత్యపై కక్ష కట్టాడు. ఆమె ఫొటోలను సేకరించి మార్ఫింగ్ చేసి ఓ కల్పిత ఐడీ సృష్టించాడు. దాని ద్వారా అమెను అల్లరిపాలు చేయాలనుకున్నాడు.**

● ఓ రోజు శ్వేత ఫోన్‌కి కొన్ని ఫొటోలు వచ్చాయి. అవి ఆమె తన ఇంట్లో దుస్తులు మార్చుకుంటున్నప్పుడు తీసినవి. కోరినంత డబ్బు ఇవ్వకపోతే వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తానంటూ ఓ ఆగంతకుడి నుంచి బెదిరింపులు. ఇంతకీ ఆ ఫొటోలు ఎవరు తీశారు? ఎందుకు బెదిరిస్తున్నారు?

- ఏం జరిగింది: **ఆ ఆగంతకుడిది మధ్యప్రదేశ్. నచ్చిన పాటలు ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చంటూ ఆమె ఫోన్‌కి ఓ సందేశం పంపాడు. పాటల్ని విందామని శ్వేత యథాలాపంగా ఆ ఆప్షన్‌లను నొక్కుతూ వెళ్లింది. అంతే హ్యాకర్ ఆమె ప్రతి కదలికనూ ఆమె ఫోన్‌లోని మైక్రో కెమెరాతో వీడియో రికార్డ్ చేశాడు. వాటిని చూపించి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు.**

స్నేహితుడని నమ్మింది ఒకరు.... అతడి ప్రేమని తిరస్కరించింది మరొకరు.... నా ఫోను, ల్యాప్‌టాప్‌లే కదా! భద్రం అనుకుంది మరొకరు... కారణాలేవైనా.... జాగ్రత్త, అప్రమత్తత లేకపోవడం వల్ల చాలామంది జీవితాల్లో చిచ్చు పెడుతోంది సాంకేతికత. స్మార్ట్ ఫోన్ సౌకర్యమే.. అంతర్జాలం కూడా అవసరమే.. కానీ, దాన్ని సరిగా ఉపయోగించకపోతే మాత్రం అనర్థాలే. అదెలా అంటే...



వలలున్నాయి.. అతివల్లారా..

సామాజిక మాధ్యమాల ద్వారా సైబర్ బుల్లీయింగ్, స్టాకింగ్, హ్యాకింగ్... వంటివి రోజు రోజుకీ హెచ్చుమీరుతున్నాయి. పేర్లేవైనా అన్నీ సైబర్ నేరాల కిందకే వస్తాయి. వీటి బారిన పడిన ఎంతో మంది పరువుపోతుందనే భయంతో మౌనంగా ఉండిపోతున్నారు. అయితే వీరిలో యువత సంఖ్యే ఎక్కువ. అలాగే ఒంటరిగా ఉండే మహిళలు, కుటుంబ తగాదాలతో సతమతమవుతున్న వారు కూడా వీటి బారిన సులువుగా పడుతున్నారని సైబర్ క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి.

ఎందుకిలా...


సాంకేతికతను దుర్వినియోగం చేయడం, మితిమీరి వినియోగించడం వంటివన్నీ దీనికి కారణాలే. అరచేతిలో ప్రపంచాన్ని చూడగలిగే సౌకర్యం, ఏ పనిచేసినా...సులువుగా సలహాలు ఇచ్చే యాప్‌లు, విచ్చలవిడిగా వచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలు, ఫేక్ వార్తలు వంటివన్నీ మనల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. దీనికి తోడు ప్రేమ వైఫల్యంతో వచ్చే అసూయ, కోపం, అమ్మాయిలు, ఉచితంగా వచ్చే డబ్బుపై మోజు ఈ కొత్త మోసాలకు ప్రధాన కారణం. సామాజిక చొరవ తగ్గి, వర్చువల్ కమ్యూనికేషన్ పెరగడం మరో కారణం.

మరేం చేయాలి?

ఇంటర్నెట్: ఇప్పుడు కాసేపు అంతర్జాలం లేకపోతే ఏదో వెలితిగా అనిపిస్తోంది. అంతలా దీనికి అలవాటైపోయాం. కానీ దాన్ని వాడటంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పకపోవచ్చు. పైరేటెడ్ వెబ్‌సైట్స్, టోరెంట్స్ వంటి వాటి నుంచి ఏదైనా డౌన్‌లోడ్ చేయడం మొదలుపెడితే వాటిల్లో ఉండే మైక్రో కెమెరా దానంతట అదే ఆన్ కావొచ్చు. చాలామంది అమ్మాయిలు దాన్ని గమనించుకోరు. దాంతో ఆ కెమెరా ఆ పరిసర ప్రాంతాలను చిత్రీకరిస్తుంది. ఆ ఫొటోలను చూపించే హ్యాకర్లు అమాయక అమ్మాయిల్ని బెదిరిస్తున్నారు. ఈ పరిస్థితి నివారించాలంటే కొమాడో వంటి యాంటీమాల్‌వేర్, ఫైర్‌వాల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల మీ ఫోన్, ల్యాప్‌టాప్‌ల నుంచి మీ సమాచారం తస్కరించే అవకాశం ఉండదు.

సైబర్ నేరాల బారి నుంచి తప్పించుకోవాలంటే...

ఇప్పుడంతా ఫొటో తీసుకోవాలంటే బ్యూటీయాప్, వంట చేయడానికి, దుస్తులు కొనుక్కోవడానికి, వినోదానికి, విజ్ఞానానికి ఇలా ప్రతి పనికీ ఓ యాప్‌ని వాడేస్తున్నారు. వాటిని ఇన్‌స్టాల్ చేసేందుకు ఎడాపెడా అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిజానికి ఇవన్నీ మీ పనుల్ని సులభతరం చేయొచ్చు. సౌకర్యాన్ని అందించొచ్చు. కానీ వాటివల్ల వ్యక్తిగత గోపత్య ఏ మేరకు భద్రంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదు. ఇలా మనం చేసే చిన్న పొరపాట్ల వల్లే సైబర్‌నేరాల బారిన పడుతున్నాం.



అనుమతులివ్వొద్దు: వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ అంతర్జాలాన్ని, సోషల్ మీడియాను ఉపయోగించుకోవడానికి కొన్ని పరిధులు పెట్టుకోవాలి. ఫోన్‌కి సురక్షితమైన పాస్‌వర్డ్ పెట్టుకున్నా... యాప్‌లకు అనుమతులు ఇవ్వడం వల్ల దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు అవుతుంది. ప్లే స్టోర్‌లో కనిపించిన ప్రతి యాప్‌నీ డౌన్‌లోడ్ చేసుకోకూడదు. వాటి నియమ నిబంధనలు చదవాలి. ఎక్కువ అనుమతులు అడుగుతుంటే ఆలోచించాల్సిందే. ముందుగా మెకాఫీ, కాస్పెర్‌స్కై, ఎవాస్ట్ వంటి యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఫోనులో సెట్టింగ్-సెక్యూరిటీలో-పర్మిషన్స్ మేనేజర్ అని ఉంటుంది. ఒకవేళ అది లేకపోతే ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అప్పుడే మన ఫోనులోని కెమెరా, మైక్రోఫోను, లొకేషన్‌ని ఏ యాప్‌లు వాడగలుగుతున్నాయో తెలుసుకోగలుగుతాం.. యాప్ లాకర్‌ని వాడినా మంచిదే. ఫొటోలను భద్రపరుచుకోవడానికి థర్డ్‌పార్టీ యాప్‌లను వాడొద్దు. గూగుల్ ఫైల్స్‌గో సురక్షితం. వాటిని ఎన్‌క్రిప్ట్ చేసుకోగలిగితే హ్యాక్ కాకుండా ఉంటాయి. అన్‌నోన్ సోర్సెస్ నుంచి ఏదీ డౌన్‌లోడ్ చేయకూడదు.

ఫిర్యాదు చేస్తే తొలగిస్తారు

ఆడపిల్లల ఫొటోలు, వీడియోలు వారికి తెలియకుండానే తీసి పోర్న్ సైట్‌లలో పెడుతున్నారు దుండగులు. అలాంటివి చూసినప్పుడు, తెలిసినప్పుడు కుంగిపోయి ఆత్మహత్యాప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. కానీ తొందరపడొద్దు. ఆ వీడియో కిందే రిపోర్ట్ బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఫిర్యాదు చేస్తే తొంభైశాతం సైట్‌లు వాటిని తొలగిస్తాయి. ఒకవేళ అప్పటికీ డిలీట్ కాకపోతే 'డిజిటల్ మిలీనియం కాపీరైట్ యాక్ట్''కి ఫిర్యాదు చేస్తే ఆ లింక్‌లను, వీడియోలను తొలగిస్తాయి.

స్క్రీన్ షాట్‌లు తీసుకోండి

ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదుర్కొంటుంటే వాటిని స్క్రీన్‌షాట్‌లు తీసుకోండి. యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. అవతలి వ్యక్తులు వాటిని డీయాక్టివేట్ చేసినా పోలీసులు వారిని సులువుగా గుర్తించేందుకు సాయపడతాయి.

సోషల్ మీడియా: ప్రతి ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు ఉండటాన్ని హోదాకు చిహ్నంగా భావిస్తున్న రోజులివి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సోషల్ వెబ్‌సైట్స్‌ని సరైన దిశలో వాడకపోతే కుంగుబాటుకి గురయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత ఫొటోలు తరచూ పోస్ట్‌చేయడం, చెక్‌ఇన్‌లు చేయడం, ట్యాగ్‌లు చేయడం వంటివన్నీ మీ వ్యక్తిగత భద్రతను ప్రశ్నార్థకం చేస్తాయి. వీటిని పోస్ట్ చేసేముందే ఒకటికి రెండు సార్లు పరిశీలించుకోవడం మంచిది. అలానే తప్పనిసరిగా పెట్టాల్సి వచ్చినా సెట్టింగ్ సెక్యూరిటీలో ఫొటోలకు ప్రైవేట్ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల కొంతవరకూ సురక్షితం. అపరిచితులతో స్నేహం, ఫొటో షేరింగ్ అసలే వద్దు. ఇక ఇంటర్నెట్, గూగుల్, ఫేస్‌బుక్...ఇలా దేన్ని ఉపయోగిస్తున్నా ఇంటర్నెట్ సేఫ్టీకోసం ఫోన్ నంబర్‌తో లింక్ చేసే టూ స్టెప్స్ వెరిఫికేషన్‌ని ఎనేబుల్‌లో ఉంచుకోవాలి. లాగిన్ నోటిఫికేషన్‌లు ఎనేబుల్ చేసుకోవడం వల్ల ఇతరులు ఎక్కడ మీ లాగిన్‌లు ఉపయోగించినా తెలిసిపోతుంది. మీ వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ మార్చినప్పుడు ఫొటో సీన్ మై కాంటాక్ట్స్ ఆప్షన్‌నే ఎంచుకోవాలి. ఫోన్‌లో యాప్‌లాక్ ఎనేబుల్ చేసుకోవాలి. అన్‌నోన్‌సోర్స్‌లను డిజేబుల్ చేయాలి.



సాయి సతీష్
ఇండియన్ సర్వర్స్ సీఈవో

సమాజానికి కొంత తిరిగిద్దామని!

హైదరాబాద్‌కి చెందిన అల్కా అగర్వాల్ ఇద్దరు పిల్లల తల్లి. ఉన్నత విద్యావంతురాలు. భర్తతో కలిసి ఓ పరిశ్రమను నిర్వహిస్తోంది. సమాజం కోసం ఏదైనా చేయాలనుకుంది. ఆమె ఆలోచనకు మరో ముగ్గురు మహిళలు తోడయ్యారు. వారంతా కలిసి కిందటేడాది 'సిద్ధమ్' పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు.

సమాజానికి నా వంతుగా ఏదైనా సేవ చేయాలనే ఆలోచనతోనే ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశా. మా వారికో పరిశ్రమ ఉంది. వారితో పాటు నేనూ కలిసి పనిచేసేదాన్ని. అయినా సంతృప్తి ఉండేది కాదు. ఆ ఆలోచనల్లో ఉన్నప్పుడు మా బంధువు ఒకామె క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. దాంతో ఆమె నలుగురికీ ఉపయోగపడేలా ఏమైనా సేవాకార్యక్రమాలు చేయాలనుకున్నారు. నాదీ అదే ఆలోచన కావడంతో మేమిద్దరం కలిశాం. మాకు మరో ఇద్దరు తోడయ్యారు. అంతా కలిసి 2018లో సిద్ధమ్ పేరుతో ఓ ఎన్జీవోను ప్రారంభించాం.

పదకొండు కార్యక్రమాలు...

ఈ సంస్థ ద్వారా ఆరోగ్య శిబిరాలు, క్యాన్సర్‌పై అవగాహనా సదస్సులు, ఎగ్జిబిషన్‌ల నిర్వహణ లాంటి దాదాపు పదకొండు సామాజిక సేవా కార్యక్రమాలెన్నో మేం ఇప్పటివరకూ చేశాం. గ్రామీణ కళాకారులు, చేనేత కార్మికులకు మా స్టాళ్ల ద్వారా ఎగ్జిబిషన్లలో ఒక వేదిక కల్పిస్తాం. ఇందుకు రుసుముగా అతి తక్కువ నగదుని తీసుకుంటాం. వీటి ద్వారా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. ఇక, గృహిణులకు పోషకాహారంపై అవగాహన కల్పించడానికి వంటల పోటీలను నిర్వహిస్తున్నాం.




విద్యార్థుల కోసం

ఇక విద్యార్థినులకు కెరీర్ కౌన్సెలింగ్, వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నాం. ఆరోగ్య, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నాం. నెలసరి సమయంలో తీసుకోవాల్సిన పరిశుభ్రతపై అవగాహన, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ వంటివీ నేర్పించాం. వీటితోపాటు కరాటే, జూడో వంటి ఆత్మరక్షణ విద్యలనూ నేర్పిస్తున్నాం. ఇవి మాత్రమే కాదు... ఆసక్తి ఉన్న వారికి నగల తయారీ, టైలరింగ్ వంటి స్వయం ఉపాధి శిక్షణా తరగతులు పదిరోజుల పాటు నిర్వహిస్తున్నాం. వీటికి నామమాత్రపు రుసుము వసూలు చేస్తున్నాం. ఈ రుసుముని కూడా వివిధ సేవా కార్యక్రమాలకే ఉపయోగిస్తాం. ఇలా ఇప్పటికే సెయింట్ ఫ్రాన్సిస్, బద్రుకా కళాశాలలో మా వంతు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మా సంస్థలో యాభైమందికి పై సభ్యులు ఉన్నారు.

దక్షిణధ్రువాన్ని చేరుకున్న తొలి మహిళ

రక్తం గడ్డకట్టే మంచులో, వీపుపై 35 కేజీల బరువుతో, 111 కిలోమీటర్ల ప్రయాణం.... మాటలేం కాదు. ఆ ఘనత సాధించి దక్షిణ ధ్రువాన్ని చేరుకున్న మొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ అపర్ణా కుమార్.



211 పర్వతాలెక్కి

అది మాత్రమే కాదు...ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 211 పర్వతారోహణలు చేయడమే కాకుండా ఆ పర్వతశ్రేణులను కొలిచి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె డీఐజీగా, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు ఆఫీసర్ (ఐటీబీపీ)గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకూ ఆమె సాధించిన విజయాల్లో... 2015లో యూరప్‌లో 18,510 అడుగుల ఎత్తైన పర్వతశ్రేణి ఎల్‌బ్రస్‌ను కొలిచింది అత్యంత క్లిష్టమైన సాహసం. అదే ఏడాది దక్షిణ అమెరికాలో అతి ఎత్తైన అకోన్‌కాగ్వా, ఇండోనేషియాలో కార్‌స్టెన్జ్ పిరమిడ్, అలాగే టాంజానియాలోని కిలిమాంజారో వంటి పర్వతాలెన్నో ఎక్కి కొలిచిన సాహసాలు ఈమె ఖాతాలో చేరాయి. అలాగే 2016లో మౌంట్ ఎవరెస్టు పర్వతాన్ని కొలిచిన తొలి మహిళా ఐపీఎస్ ఆఫీసర్‌గా కూడా పురస్కారం అందుకున్నారు. 2017లో అంటార్కిటికాలోని 17వేల అడుగుల ఎత్తున్న విన్‌సన్ మాసిఫ్ పర్వత శిఖరాన్ని చేరుకుని అక్కడ మన జాతీయ జెండా, ఉత్తరప్రదేశ్ పోలీసు జెండాను ఎగరవేశారామె. తాజాగా గత డిసెంబరు 30న దిల్లీ నుంచి అపర్ణ బయలుదేరి దుబాయ్ మీదుగా చిలీలోని పుంటాస్ అరెనస్ నుంచి శాంటియాగో వెళ్లి, అక్కడి నుంచి దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి యాత్రను ప్రారంభించారు. 111 మైళ్ల దూరం, మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ప్రయాణించి ఈ నెల 13న దక్షిణధృవాన్ని చేరుకున్నారు.



అపర్ణ బెంగళూరు, నేషనల్ లా కాలేజీలో డిగ్రీ చదివారు. సివిల్స్‌కు హాజరై, 2002 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్, ఐపీఎస్ ఆఫీసర్‌గా విధుల్లో చేరారు. భర్త సంజయ్ కుమార్ ప్రభుత్వాధికారి కాగా, వీరికి ఇద్దరు పిల్లలు. చిన్నవయసు నుంచి పర్వతారోహణపై ఉన్న ఆసక్తితో, ఇందులో శిక్షణ తీసుకుని పలు సాహసాలకు ఈమె శ్రీకారం చుట్టారు.

చదువు

ఎన్ని చాలు? ఏవి మేలు?

ఇంజినీరింగ్ విద్యను చదవాలనుకునేవారికి ప్రవేశ మార్గాలు ఎన్నో! జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పాతిక వరకూ ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షలున్నాయి. దాదాపు ఇవన్నీ ఆన్‌లైన్ పరీక్షలే. సిలబస్ దాదాపు ఒకటే. మరి వీలైనన్ని ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసి, రాయటం మంచిదేనా? ఏమాత్రం కాదు! ఇలా చేయటం విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ ఆర్థికంగా, మానసికంగా ఎంతో భారం! వ్యూహాత్మకంగా కూడా ఇది సరి కాదు! మరి ఏ విద్యార్థులు ఎన్ని ఎంట్రన్సులను, ఎలా ఎంచుకోవాలి? నిపుణులు సూచిస్తున్నదేమిటి?



25 ఇంజినీరింగ్ ఎంట్రన్సులు... సరైనవాటి ఎంపిక కీలకం!

ఎన్‌టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఏర్పడిన తర్వాత ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలన్నీ ఒకే పరీక్షగా ఏర్పడతాయనుకున్నారు. కానీ ఇది తొలి సంవత్సరం కాబట్టి ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఇంజినీరింగ్ ఆశావహుల ముందు 25 వరకు వివిధ రకాల ప్రవేశ పరీక్షలున్నాయి. వీటిలో ఏ పరీక్షలు రాయాలో ముందే నిర్ణయించుకుంటే వాటిపై నిర్దిష్టంగా శ్రద్ధ పెట్టి, మెరుగైన ర్యాంకు కోసం పూర్తిస్థాయిలో కృషి చేయవచ్చు. ఇదే ఆచరణీయం.

ఎంపీసీ విద్యార్థులు ఇంజినీరింగ్‌లో చేరాలని ప్రారంభించినా ఇంటర్మీడియట్ పూర్తి చేసుకునేటప్పటికి కొంతమంది ఇతర రంగాలవైపు మొగ్గు చూపుతున్నారు. అంటే లా, సీఏ, బిజినెస్ మేనేజ్‌మెంట్, డిజైన్, ప్యూర్ సైన్సెస్‌లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇలాంటివారు తమ అభీష్టానికి తగ్గట్లుగా లా అయితే క్లాట్, సీఏ అయితే సీఏ ఫౌండేషన్, బిజినెస్ మేనేజ్‌మెంట్ అయితే ఐఐఎం, సింబయోసిస్; డిజైన్ కోర్సులు అయితే నిఫ్ట్; ప్యూర్ సైన్సెస్ అయితే నెస్ట్‌లో లేదా సెంట్రల్ యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవటం ఉత్తమం. ఆ విధానంలో తయారయినప్పుడే అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు.

అధిక శాతం విద్యార్థులు తమకు ఇష్టం లేకపోయినప్పటికీ సహాధ్యాయులు చేస్తున్నారనో, అధ్యాపకులు చెప్పారనో కనిపించిన ప్రతి పరీక్షకూ దరఖాస్తు చేస్తున్నారు. దీనివల్ల తల్లిదండ్రులకు 25 వేల నుంచి 30 వేల రూపాయిల వరకు అదనపు ఆర్థిక భారం! విద్యార్థులు కూడా ఏ పరీక్ష పైనా తగిన స్పష్టత, పట్టు లేక దేంట్లోనూ రాణించలేకపోతున్నారు. అందుకని తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకుని అందుకు తగ్గట్లుగా కొన్ని ఎంట్రన్సులను మాత్రమే ఎంపిక చేసుకోవడం మేలని నిపుణులు చెపుతున్నారు.

ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చేరాలనుకున్నవారు

ఐఐటీ, ఐఎస్ఐ, ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్‌టీ లాంటి సంస్థల్లో ప్రవేశం కోరే విద్యార్థులు జేఈఈ - అడ్వాన్స్‌డ్ లేదా సంబంధిత సంస్థ నిర్వహించే పోటీ పరీక్షలకు తయారవ్వాలి. అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థులు పై సంస్థలను దృష్టిలో ఉంచుకొని ఆ పోటీ పరీక్షలకు తోడుగా జేఈఈ - మెయిన్స్‌కి కూడా దరఖాస్తు చేసుకొని వాటికి సన్నద్ధమవటం మేలు. ఇంకా అదనంగా కావాలంటే రాష్ట్రస్థాయి ఎంసెట్‌కి కూడా దరఖాస్తు చేస్తే సరిపోతుంది. అంటే ఈ విద్యార్థులు గరిష్ఠంగా 4 పరీక్షలకు దరఖాస్తు చేసుకుంటే చాలు. **ఉదా:** జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్‌డ్, ఐఎస్ఐ ఎంట్రన్స్, ఎంసెట్.

మెయిన్స్‌లో వంద వరకే వస్తుంటే

జేఈఈ మెయిన్స్‌లో 360 మార్కులకు 100 మార్కుల వరకే వచ్చే విద్యార్థులు ఎంసెట్‌కు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1,70,000 వరకు సీట్లు ఉన్నాయి. అయితే వాటిలో యూనివర్సిటీ కళాశాలల్లో సీట్లు సాధించే దిశలో వారు సన్నద్ధమవ్వాలి. అంటే 160 మార్కులకు జరిగే ఈ పరీక్షలో 120 మార్కుల వరకు సాధించే దిశలో ప్రణాళిక ఏర్పరచుకోవాలి. ఈ పరీక్షనే ముఖ్యంగా ఎంచుకునే విద్యార్థి రెండు రాష్ట్రాల్లోని ఎంసెట్ పరీక్షలతోపాటు గీతం, విట్, ఎస్ఆర్ఎం లాంటి రెండు డీమ్డ్ యూనివర్సిటీ పరీక్షలను ఎంపిక చేసుకోవడం మేలు.

అయితే అధిక ఫీజులు భారంగా భావించేవారు ఎంసెట్ పరీక్షలకు మాత్రమే పరిమితం కావొచ్చు. అధికంగా దరఖాస్తు రుసుములు చెల్లించి పరీక్షలు రాసి, తర్వాత ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యేకంటే ఎంసెట్ రెండు రాష్ట్రాల పరీక్షలను మాత్రమే రాసుకుంటే సులభంగా సీటు సాధించే అవకాశం ఉంటుంది.

ఐఐటీ సీటు రాదనుకున్నవారు

'ప్రతిభావంతులమే కానీ ఐఐటీల్లో ప్రవేశం కష్టం' అని భావిస్తే జేఈఈ-మెయిన్స్‌తో పాటు, బిట్‌శాట్, ఎంసెట్, మహి లాంటి ఏదో ఒక డీమ్డ్ యూనివర్సిటీకి దరఖాస్తు చేస్తే సరిపోతుంది. గతంలో బిట్స్ పిలాని, మణిపాల్ లాంటి సంస్థల్లో ఫీజు అధికంగా ఉండేది. ఇప్పుడు వాటి ఫీజు ఐఐటీలతో దాదాపు సమానంగా సంవత్సరానికి 2.5 లక్షల రూపాయిల వరకు ఉంటున్నాయి.



బీఆర్క్ లక్ష్యంగా ఉన్నవారు

ఆర్కిటెక్చర్ (బి.ఆర్క్) చేయాలనుకునే విద్యార్థులకు ఇప్పుడు సీట్ల సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం ఐఐటీ, ఎన్ఐటీల్లో సీట్లు ఉన్నాయి. అవికాకుండా ఎన్ఏటీఏ (నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్- నాటా) ద్వారా కూడా చేరవచ్చు. ఈ సంవత్సరం నుంచి ఎన్ఏటీఏ పరీక్షను కూడా ఎన్‌టీఏకు ఇస్తున్నారు. ఈ పోటీ పరీక్షలు కూడా సంవత్సరానికి రెండు సార్లు జరిపి వాటిలో ఉత్తమ మార్కు ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో బి.ఆర్క్ సీట్లు 1500 వరకు ఉన్నాయి. బి.ఆర్క్, బి. ప్లానింగ్ రెండింటికీ ఈ పరీక్షే ప్రాతిపదిక కాబట్టి విద్యార్థులు బాగా ప్రిపేరయితే సీటు సాధించవచ్చు. ఈ పోటీ పరీక్షలో ఫిజిక్స్, కెమిస్ట్రీలు లేవు. కేవలం మ్యాథమేటిక్స్, లాజికల్ రీజనింగ్ మాత్రమే ఉన్నాయి. తెలుగు విద్యార్థులు మిగిలిన ఏ రాష్ట్ర విద్యార్థులతో పోల్చుకున్నా మ్యాథమేటిక్స్ పరంగా చాలా బాగా చేస్తారు కాబట్టి ఈ పరీక్ష ద్వారా ఎక్కువమంది తెలుగు విద్యార్థులు సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. బి.ఆర్క్ లేదా బి.ప్లానింగ్ మాత్రమే చేయాలనుకునే విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రెండో పేపర్, నాటాలకు మాత్రమే దరఖాస్తు చేసుకొని డ్రాయింగ్‌లో కొద్దిగా తర్ఫీదు కాగలిగితే అత్యుత్తమ మార్కులు సాధించుకొని జేఎన్‌టీయూ లాంటి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరే అవకాశం ఏర్పడుతుంది.

ఎంసెట్‌లో 80 లోపు వస్తుంటే

ఎంసెట్‌లో 80 మార్కులలోపే వస్తున్న విద్యార్థులు, ఆర్థికంగా సంవత్సరానికి 2.5 లక్షల రూపాయిల వరకు కట్టగల స్తోమత ఉన్నవారు ఏవైనా 3 డీమ్డ్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవడం మేలు. వీటిలో కొంతవరకు ఫీజు తక్కువగా ఉన్నది ఒరిస్సా రాష్ట్రంలోని కళింగ మాత్రమే.

ఎంసెట్‌లో 60 లోపు వస్తుంటే

ఎంసెట్‌లో 60 మార్కులలోపే వస్తున్నవారూ, ఆర్థికంగా సంవత్సరానికి ఏమంత ఖర్చు చేయలేనివారుంటారు. ఇలాంటివారు బేసిక్ సైన్స్‌లో ఎంఎస్సీ చేయడానికి సెంట్రల్ యూనివర్సిటీలు లేదా నెస్ట్ పరీక్షలకు మాత్రమే నియంత్రించుకొని వాటికి తయారవడమే మేలు. ఒక సాధారణ కళాశాలలో ఇంజినీరింగ్ చేసే విద్యార్థి కంటే సెంట్రల్ యూనివర్సిటీలో బేసిక్ సైన్సెస్ చేసే విద్యార్థికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది.

ఏ విధమైన ప్రణాళిక లేకుండా కన్పించిన ప్రతి పోటీ పరీక్షకూ విద్యార్థులు దరఖాస్తు చేస్తూ వెళ్తే తల్లిదండ్రులకు ఆర్థిక భారమే తప్పించి అనుకూల ఫలితం ఏమీ ఉండదు. ఈ పరీక్షలన్నీ 45 రోజుల కాలవ్యవధిలో జరుగుతాయి. అన్నింటికీ లేదా 10, 15 పరీక్షలకు దరఖాస్తు చేసిన విద్యార్థులు ప్రతి రెండు మూడు రోజులకో పరీక్ష రాయాల్సి ఉంటుది. పరీక్షా విధివిధానాల్లో కూడా స్వల్ప తేడాల వల్ల పరీక్షపై అవగాహన, పట్టు లేక ఏ పరీక్షలో కూడా అనుకున్నవిధంగా రాణించలేక తుది గమ్యాన్ని చేరుకోలేక పోతున్నారు. కాబట్టి విద్యార్థి మొదట తన అభిలాష ఏమిటో, దాన్ని చేరుకోగలనో లేదో అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. గరిష్ఠంగా 4 లేదా 5 పరీక్షలకు మాత్రమే పరిమితమై వాటికి నిర్దిష్ట ప్రణాళికతో తయారుకాగలిగితే లక్ష్యాన్ని సులభంగా చేరుకోవచ్చు.

- పి. అభిలేఖ్, డైరెక్టర్, మెలూహ

ఏ ప్రవేశపరీక్ష దరఖాస్తు ఎప్పుడు?

ముఖ్యమైన 21 ప్రవేశపరీక్షల వివరాల పట్టిక www.eenadupratibha.net లో చూడండి.

నోటీస్ బోర్డు

అప్రెంటిస్‌షిప్

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-100, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్-120. **శిక్షణ కాలం:** ఏడాది. **అర్హత:** సంబంధిత బ్రాంచుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత.

ఎంపిక: విద్యార్హతలో ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్. **చివరితేది:** ఫిబ్రవరి 6

వెబ్‌సైట్: http://www.icf.indianrailways.gov.in/

ప్రభుత్వ ఉద్యోగాలు

నేషనల్ సీడ్స్ కార్పొరేషన్

న్యూదిల్లీలోని నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రైనీ, సీనియర్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ తదితరాలు. **ఖాళీలు:** 260 **అర్హత:** ఐటీఐ, ఇంటర్, ఇంజినీరింగ్ డిగ్రీ, బీఎస్సీ, పీజీ, ప్రొఫెషనల్ డిగ్రీ (లా), ఎంబీఏ, కంప్యూటర్ పరిజ్ఞానం, అనుభవం. **దరఖాస్తు:** ఆన్‌లైన్.

చివరితేది: ఫిబ్రవరి 9 https://www.indiaseeds.com/

యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ

యూనివర్సిటీ ఆఫ్ దిల్లీ... స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. **పోస్టులు:** డేటా అనలిస్ట్, జూనియర్ కన్సల్టెంట్ తదితరాలు. **ఖాళీలు:** 09 **ఒప్పంద కాల వ్యవధి:** 6 నెలలు.

అర్హత: ఎంబీఏ, బీటెక్/ బీఈ, ఎంసీఏ/ ఎంఎస్సీ, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, అనుభవం. **దరఖాస్తు:** ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్. **చివరితేది:** ఫిబ్రవరి 8 https://sol.du.ac.in/

ప్రవేశాలు

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్

కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్ఐ) 2019-20 సంవత్సరానికిగానూ కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. **కోర్సులు:** బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్, ఎంటెక్, పీజీ డిప్లొమా, జేఆర్ఎఫ్. **విభాగాలు:** స్టాటిస్టిక్స్, మ్యాథమేటిక్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్, క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ తదితరాలు. **ఆన్‌లైన్ దరఖాస్తు:** ఫిబ్రవరి 5 నుంచి మార్చి 12 వరకు. **ఐఎస్ఐ ప్రవేశ పరీక్ష తేది:** మే 12 https://www.isical.ac.in/

నాటా-2019

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యా సంస్థల్లో అయిదేళ్ల బీఆర్క్ డిగ్రీ మొదటి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే నాటా ప్రకటన విడుదలైంది. ఈ ఏడాది నుంచి నాటాను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఏటా రెండుసార్లు నిర్వహించనుంది.

› నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా)-2019

అర్హత: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత. **మొదటి పరీక్ష తేది:** ఏప్రిల్ 14 **రెండో పరీక్ష తేది:** జులై 7 **ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:** జనవరి 24

చివరితేది: మొదటి పరీక్షకు మార్చి 11, రెండో పరీక్షకు జూన్ 12 **వెబ్‌సైట్:** http://www.nata.in/

ప్రతిభ — ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల స్టడీ మెటీరియల్ ప్రతిభలో నేటినుంచి..!

సుస్థిరంగా మార్కుల వృద్ధి

ఏపీపీఎస్సీ గ్రూప్స్ పరీక్షల్లో కొత్తగా చేర్చిన అంశం- 'సుస్థిరాభివృద్ధి- పర్యావరణ పరిరక్షణ'. దాదాపు 8 నుంచి 10 ప్రశ్నలు దీనిలో వస్తాయి. 'నూతనాంశం కదా, ఎలా చదవాలో!' అని ఆందోళన చెందనవసరం లేదు. ప్రశ్నలు కూడా మరీ కఠిన స్థాయిలో అడిగే అవకాశం లేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో ఎక్కువగా డిగ్రీ స్థాయి పుస్తకాల నుంచీ, అదే స్థాయికి చెందిన వర్తమాన సమాచారం నుంచీ ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు. థియరీ కంటే ఆచరణాత్మక పద్ధతిలో ఇవి ఉంటున్నాయి.

జనరల్ స్టడీస్‌లో ప్రధానంగా 2016 నుంచి సుస్థిరాభివృద్ధినీ, 2018 నోటిఫికేషన్ల నుంచి 'సుస్థిరాభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ'నీ సిలబస్‌లో ప్రవేశపెట్టారు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత గ్రూప్స్, ఇతర ఉద్యోగ నియామక పరీక్షల్లో 'ఆంధ్రప్రదేశ్ విభజన-సమస్యలు' అనే అంశాన్ని చేర్చారు. ఈ విధంగా నూతనంగా చేర్చిన అంశాల పాఠ్యాంశ పరిధి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ రకమైన తక్కువ పరిధి అంశాలను విశ్లేషణాత్మక అవగాహన ద్వారా చదువుకోగల్గితే ఎక్కువ మార్కులు పొందవచ్చు.

సుస్థిరాభివృద్ధి - పర్యావరణ పరిరక్షణలో సులభంగా మార్కులు పొందడానికి దీని మూలం, చరిత్రలపై స్థూల అవగాహన అవసరం. అందుకే దీని విశేషాలను పరిశీలిద్దాం.

మూలం ఎక్కడ?

18, 19వ శతాబ్దాల్లో ఐరోపాలోని అటవీ అధికారులు మొదట సుస్థిరత్వం అనే భావనను ప్రవేశపెట్టారు. ఆనాడు అడవుల్లో చెట్లు తరిగిపోయినా, కొట్టివేసినా తిరిగి ఆ ప్రాంతాల్లో నాటి చెట్ల సంఖ్యను భర్తీ చేసేవారు. ఇలా భావితరాలవారికి కూడా అడవులు తరిగిపోకుండా ఉండాలనే సంకల్పంతో ఉద్భవించిన పదమే సుస్థిరత్వం.

1972 జూన్ 5న స్వీడన్ స్టాక్ హోం పర్యావరణ సదస్సులో ఐక్యరాజ్యసమితి 'సుస్థిరాభివృద్ధి' అనే పదాన్ని ఉపయోగించింది. తర్వాత 1980లో ఐరోపాకు చెందిన 'ప్రకృతి, సహజ వనరుల అంతర్జాతీయ యూనియన్' సంస్థ వారు ఈ భావనను వెలుగులోకి తెచ్చారు. 1987లో ఐక్యరాజ్యసమితి ఏర్పాటు చేసిన 'బ్రంట్ లాండ్ కమీషన్'లో 'అవర్ కామన్ ఫ్యూచర్' అనే నివేదిక సుస్థిరాభివృద్ధి భావనను విస్తృతం చేసింది. ఈ నివేదికలో 'ప్రస్తుత తరాలవారి అవసరాలు, ఆకాంక్షలను నెరవేరుస్తూ భవిష్యత్తు తరాల ప్రజల అవసరాలను తీర్చడంలో రాజీలేని మార్గం ద్వారా అభివృద్ధి సాధించడమే, కొనసాగించడమే సుస్థిరాభివృద్ధి' అని నిర్వచించారు.

ఈ నిర్వచనంలో సుస్థిరాభివృద్ధి మూడు ముఖ్యాంశాల ద్వారా కొనసాగుతుంది. 1. అవసరాలు 2. అభివృద్ధి 3. భవిష్యత్తు తరాలు. 1990లో డాలీ అనే శాస్త్రజ్ఞుడు సుస్థిరాభివృద్ధి కొనసాగింపునకు మూడు నియమాలను సూచించాడు.

ప్రాధాన్యం పెరిగింది

1992 రియో-డి-జెనిరో సదస్సు ద్వారా ఎజెండా-21 అంశాన్ని ప్రవేశపెట్టడంతో సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యం పెరిగింది. తర్వాత 2000 సెప్టెంబరులో ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధిని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల తీర్మానం చేసి అమలుపరిచింది. ఈ మిలీనియం డెవలప్‌మెంట్ గోల్స్‌లో మొత్తం 8 లక్ష్యాలున్నాయి.

2002లో దక్షిణాఫ్రికా జోహెన్స్‌బర్గ్‌లో మొదటిసారి సుస్థిరాభివృద్ధి సదస్సును నిర్వహించారు. ఆర్థిక కార్యకలాపాలు, ప(ర్యావరణ విషయాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ విద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఈ సదస్సు పిలుపునిచ్చింది. అందుకోసం ఐక్యరాజ్యసమితి 2005-2015 కాలాన్ని 'సుస్థిరాభివృద్ధి కోసం విద్యా దశాబ్దం'గా ప్రకటించింది.

2015 సెప్టెంబరు 25-27 తేదీల మధ్య ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధుల సభలో ఆకలి, దారిద్ర్యాలను నిర్మూలించటానికి ప్రపంచదేశాలన్నింటినీ ఏకంచేసి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించింది. ఇందులో 17 లక్ష్యాలు, 169 ఉపలక్ష్యాలున్నాయి.



కలవరపడకుండా కొత్త అంశంపై పట్టు

భిన్న కోణాల్లో..

ఈమధ్య ఏపీపీఎస్సీ పోటీపరీక్షల్లో యూపీఎస్సీ తరహాలో నూతన దృక్పథంతో విశ్లేషణాత్మకంగా ప్రశ్నలను అడుగుతున్నారు. ప్రతి అంశాన్నీ అభ్యర్థి విభిన్న కోణాల్లో ఆలోచించి జవాబు గుర్తించాల్సివుంటుంది.

ఎ) మొదటి దృక్పథంలో సబ్జెక్టును ప్రశ్నగా ఇస్తారు. ❑ ప్రస్తుతం దేశంలో మొత్తం జాతీయ పార్కులు ఎన్ని? (104).

బి) రెండో దృక్పథంలో సబ్జెక్టుకు చెందిన తాజా అంశాలు అడుగుతున్నారు. ❑ ఇటీవల మొత్తం ఎన్ని జాతీయ పార్కులు యునెస్కో గుర్తింపు పొందాయి? (8 పార్కులు).

సి) మూడో దృక్పథంలో సబ్జెక్టుకు చెందిన వర్తమాన అంశాలను అడుగుతున్నారు. ❑ దేశంలో ఏ జాతీయ పార్కు మస్కట్‌ను ఏర్పాటు చేసుకున్నది? (మధ్యప్రదేశ్‌లోని కన్హా నేషనల్ పార్కు).

సిలబస్‌లోని ప్రతి సబ్జెక్టునూ ఇలా చదవగలిగితే విజయం వైపు ప్రయాణించవచ్చు.

- కె. గోవర్ధన్ రెడ్డి

ఉపయోగపడే పుస్తకాలు

'సుస్థిరాభివృద్ధి-పర్యావరణ పరిరక్షణ'పై సంపూర్ణ సమాచారం కోసం మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నీ చదవాల్సిన అవసరం లేదు. ప్రామాణిక పుస్తకాలను సంప్రదిస్తే సరైన అవగాహన పెరిగి, గరిష్ఠంగా మార్కులు సాధించగలుగుతారు.

1. **తెలుగు అకాడమీ:** ★ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరపు అర్థశాస్త్రం ★ పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా రాసిన 'పర్యావరణం- ఆర్థికాభివృద్ధి' ★ డిగ్రీ రెండో సంవత్సరం వారికి నిర్దేశించిన 'ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్'
2. **సీబీఎస్ఈ:** 8వ తరగతి నుంచి 12 తరగతుల సోషల్ స్టడీస్
3. **ద హిందూ:** 'సర్వే ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్'
4. **ఇండియా ఎన్విరాన్‌మెంటల్ సొసైటీ, న్యూదిల్లీ:** 'బయో డైవర్సిటీ ఫర్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్'